ముహూర్తం
శ్రీ విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం; తిథి: బహుళ తదియ, రా.2.19 వరకు అనంతరం పంచమి; నక్షత్రం: పుబ్బ రా.11.39 వరకు, అనంతరం ఉత్తర; అమృతకాలం: సా.5.55 నుండి 7.25 వరకు; వర్జ్యం: ఉ.8.41 నుండి 10.10 వరకు; దుర్ముహూర్తం: ఉ.10.00 నుండి 10.48 వరకు, మ.2.48 నుండి 3.36 వరకు; రాహుకాలం: మ.1.30 నుండి 3.00 వరకు; యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు

Estd. 1938

ఆంధ్రప్రభ

www.prabhanews.com
Journalism first!

కపిల్ చిట్స్‌తో బంధం ఆనందాల అనుబంధం
KAPIL GROUP
Visit Us: www.kapilchits.com
39 YEARS Safeguarding Trust
కపిల్ చిట్స్
కపిల్ చిట్స్
మీ కలలకు సాకారం
sricharanamedia.com

సంపుటి:57 • సంచిక:279 • గురువారం 24 జనవరి 2019 • హైదరాబాద్ ✻ పేజీలు:12+12 • వెల: 5.00 • Published from:Hyderabad|Karimnagar|Nizamabad|Suryapet|Vijayawada|Guntur| Rajahmundry| Visakhapatnam|Tirupati |Kurnool |Anantapur|Nellore



మూడో రోజు ముగ్గురమ్మల సేవ

- బ్రహ్మస్వరూపిణి మండపంలో రాజశ్యామల అమ్మవారికి అభిషేకం
- చతుర్వేద మండపంలో వేద పారాయణం, ప్రార్థనలు
- మహారుద్ర మండపంలో రుద్ర హవనం, రుద్ర పారాయణం

2 లో

ప్రియాంక వచ్చేసింది!



సోషల్ ట్రెండింగ్‌లో నంబర్ వన్!

అక్కడ కుటుంబమే పార్టీ - ప్రధాని మోడీ

- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి.. తూర్పు యూపీ బాధ్యతల అప్పగింత
- కాంగ్రెస్ రాజకీయాల్లో సరికొత్త పరిణామం
- కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్
- యూపీలో ప్రియాంక ప్రభావంపై బోలెడు ఆశలు

నలభై ఏడేళ్ల ప్రియాంక గాంధీ రంగప్రవేశం చేశారు. కాంగ్రెస్ రాజకీయాల్లోకి సాధికారికంగా అడుగులు వేశారు. ఆమె ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి. అయితే ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి ఆమె ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమెకు ఈ బాధ్యతలు చాలా కీలకం. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గాలతో సహా అనేక కీలక స్థానాలు ఈ పరిధిలోనే ఉన్నాయి. ఆమె రాజకీయ రంగప్రవేశంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. కుంతియాతో సహా పలువురు సీనియర్ నాయకులు ఆమె ప్రాధాన్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌శ్రేణులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేశారు.

ప్రియాంక చాలా సమర్థురాలు

- పార్టీకి పూర్వవైభవం వస్తుంది
- ఇక వెనకడుగు వేసేదే లేదు
- రాహుల్ గాంధీలో కొత్త ధీమా



11 లో

వస్తోంది బాహుబలి బడ్జెట్!

- అంచనా రూ.2 లక్షల కోట్లకు పైమాటే
- ఆర్థిక వృద్ధిరేటు 29%
- ఆశాజనకంగా సొంత వనరుల వృద్ధి
- కేసీఆర్ సర్కార్‌లో జోష్
- తలసరి ఆదాయంలోనూ భారీ పెరుగుదల
- ఓటాన్ అకౌంటే అయినా పద్దులన్నీ ఇందులోనే
- ఆ దిశగా కసరత్తు.. పర్యవేక్షిస్తున్న సీఎం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : వినూత్న సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తీసుకొస్తున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బాహుబలి బడ్జెట్‌గా ఉండబోతోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేని రీతిలో ఈసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ. 2 లక్షల కోట్ల మార్క్‌ను దాటనుంది. ప్రస్తుత బడ్జెట్ రూ. 1.74 లక్షల కోట్లు కాగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తం లో భారీ పెరుగుదల నమోదు చేసుకోనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అనువుగా ఈ మేరకు ➪ 3వ పేజీలో...

కాళేశ్వరానికి నిధుల కళ

- కొత్తగా రూ.7784.95 కోట్ల రుణం మంజూరు
- ముందుకొచ్చిన పవర్ ఫైనాన్స్
- ఇప్పటికే రూ.12,067.36 కోట్లిచ్చిన సంస్థ
- ప్రభుత్వ గ్యారెంటీతో సులువుగా రుణం
- ఇక పనుల్లో వేగం



హైదరాబాద్, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి కేసీఆర్ జలసంకల్పానికి అన్నీ కలిసొస్తున్నాయి. నిధులలేమి లేకుండా సకాలంలో వివిధ సంస్థలు భారీరుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం కాళేశ్వరం భారీ ప్రాజెక్టు వేగానికి ఊతమిస్తోంది. రూ.80వేల కోట్ల భారీవ్యయంతో నిర్మాణం చేపట్టిన భారీప్రాజెక్టుకు పవర్‌ఫైనాన్స్ కార్పొరేషన్ గతంలోనే రూ.12,067 కోట్ల రుణం ప్రభుత్వ గ్యారెంటీతో ఇవ్వగా ఇపుడు మరో రూ.7784.95కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ద్వారా ఈనిధులు సేకరిస్తుండగా, ప్రభుత్వం నిధుల మంజూరీకి ఉత్తర్వులు జారీచేసింది. ప్యాకేజీ 21(ఎ)కు సంబంధించి పంప్‌హౌజ్‌లు, సర్జ్‌పూల్స్, ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ పనులకు, సబ్‌స్టేషన్, ట్రాన్స్‌మిషన్ లైన్లకు రూ.2379.56కోట్లు మంజూరు చేసింది. 9.45శాతం వడ్డీరేటును ప్రభుత్వం చెల్లించనుంది. ఇకకాళేశ్వరం ఎత్తిపోతల లింక్-1 ప్రాజెక్టులో బ్యాలెన్స్ వర్క్, ప్రెషర్ మెయిన్స్, గేట్స్, సబ్‌స్టేషన్స్ తదితర పనుల పూర్తికి రూ.5405.39కోట్లు మంజూరు చేసింది. దీంతో మొత్తం పవర్‌ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం రూ.19,852.31 కోట్లకు చేరుతుంది. ఇక బ్యాంకుల కన్సార్టియం ద్వారా తీసుకున్న రుణం దీనికి అదనం. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి.. పెరిగిన వృద్ధిరేటుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు సేకరిస్తుండగా, రుణాలు లభించడం తెలంగాణ పరపతి పెరుగుదలను సూచిస్తోందని అధికారవర్గాలు అంటున్నాయి. ఈనెల 1,2తేదీల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి ➪ 2వ పేజీలో...



క్రాప్ కాలనీలకు రైతుల దన్ను

- స్వచ్ఛందంగా ముందుకొస్తున్న అన్నదాతలు
- నివేదికలు సిద్ధం.. జూన్ కల్లా ప్రణాళికతో రంగంలోకి
- ఇప్పటికే క్లస్టర్ల గుర్తింపుతో రైతుల్లో పెరిగిన భరోసా

హైదరాబాద్, ఆంధ్రప్రభ: నేల సారాన్ని బట్టి ఏ పంట పండిస్తే సిరులు కురుస్తాయో నిర్ణయించి.. ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రత్యేక పంటల సాగుకు రంగం సిద్ధమైంది. క్రాప్ కాలనీల పేరుతో సరికొత్త వ్యవసాయ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆరునూరైనా ఈ ఖరీఫ్ నుంచి పంట కాలనీల విధానాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధమైంది. అందుకు తగ్గట్టే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు, రైతు సమన్వయ సమితుల సమష్టి కృషితో ముందడుగు వేస్తున్నారు. క్రాప్ కాలనీలతో ప్రయోజనాలను రైతులకు అర్థమయ్యేలా చెప్పి, ఆ విధానాన్ని అమలు చేయడానికి వీలుగా వారికి శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభమైంది. జూన్‌కల్లా ఈ శిక్షణ కార్యక్రమం పూర్తి చేసి పూర్తిస్థాయిలో క్రాప్ కాలనీ విధానం అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. వ్యవసాయ రంగాభివృద్ధికి, రైతు సంక్షేమానికి అనేక మార్గాలను అన్వేషించి చేయూతనిస్తున్న ప్రభుత్వం పంట కాలనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లాభసాటి వ్యవసాయానికి ఈ సాగు విధానం ఎంతగానో దోహదపడే అవకాశాలున్నందున ఆ దిశగా రైతులను సంసిద్ధం చేస్తున్నారు. ఎనిమిది ➪ 2వ పేజీలో...

అక్కడన్నీ మన పథకాలే

- ఇక్కడి పథకాలన్నీ ఏపీలో కాపీ పేస్ట్
- ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబువి ఆపదమొక్కులు
- తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ



హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడివన్నీ ఆపదమొక్కులనీ, తెలంగాణ పథకాలనే ఆంధ్రప్రదేశ్‌లో కాపీ పేస్ట్ చేస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జర్నలిస్టుగా, యూనియన్ నేతగా పనిచేస్తూ ఆందోల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన చంటి క్రాంతికిరణ్‌ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ➪ 2వ పేజీలో...



ఏపీలో పొత్తులుండవ్

- ఒంటరి పోరాటమే
- 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం
- టీడీపీతో పొత్తు జాతీయస్థాయి వరకే
- త్వరలో బస్సుయాత్ర
- ఆంధ్రప్రభ- ఇండియా ఎ హెడ్ ఇంటర్వ్యూలో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఊమెన్ చాందీ

3 లో



దీపావళికి ఐదురోజులు అడవుల్లోనే..

- నన్ను నేను తెలుసుకునేందుకే!
- ఎనిమిదేళ్ల వయసులో తొలిసారి ఆరెస్సెస్ మీటింగ్‌కు
- ఆఫీస్ ఊడ్చి చాయ్ పెట్టేవాడిని
- ఆర్మీలో చేరితే సేవ చేయొచ్చనుకున్నా
- చాయ్ వాలా నుంచి ఆరెస్సెస్ దాకా
- ది హ్యూమన్ ఆఫ్ బాంబేతో మోడీ అంతరంగం



10 లో



ఈశ్వరీబాయ్ స్మారక అవార్డును గద్దర్‌కు అందజేస్తున్న మల్లిఖార్జున ఖర్గే, జైపాల్‌రెడ్డి. చిత్రంలో గీతారెడ్డి, జానారెడ్డి, వీహెచ్

7 లో



ఎర్రవల్లిలో మూడవ రోజు సహస్ర మహా చండీయాగంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు

3వ రోజు ముగ్గురమ్మల సేవ

కేసీఆర్ చండీయాగం వైపు దేశం చూపు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఐదు రోజుల ఈ చండీయాగం శుక్రవారంతో ముగియనుంది. మూడోరోజు యాగంలో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు శాస్త్రోక్తంగా మహాకాళి, సరస్వతీ, మహాలక్ష్మి పూజలు నిర్వహించారు. మొదట బ్రహ్మ స్వరూపిణి మండపంలో రాజశ్యామల అమ్మవారికి తొలిపూజ, అభిషేకం చేశారు. చతుర్వేద మండపంలో ఋుత్విక్కుల మంత్రోచ్చారణల మధ్య వేద పారాయణం, ప్రార్థనలు, సూర్య నమస్కారం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. సహస్ర మహాచండీ పారాయణ మండపంలో చండీమాత పూజలు నిర్వహించారు. మహారుద్ర మండపంలో రుద్ర హవనం, రుద్ర పారాయణం జరిగాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని ప్రార్థిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్వహిస్తున్న యాగాలపై దేశం యావత్తు ఆసక్తిగా చూస్తోంది. తొలిదశ ముఖ్యమంత్రిగా మూడుసార్లు యాగాలు చేసి వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించి చూపిన ఆయన మలిదశ ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ సాధించడమే లక్ష్యంగా సహస్ర మహా చండీయాగం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందు చూపు తో ఇప్పటివరకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టి నాలుగైదు రాష్ట్రాల కు కేసీఆర్ ఆదర్శంగా నిలిచారు. ఆ విజయం వెనుక ఉన్న యాగాల మహిమపై ప్రస్తుతం జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతోంది. హిందూ ధర్మాన్ని రక్షిస్తామని ప్రకటించే భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ ఈ యాగంపై ఆసక్తి కనిపిస్తోంది. తెలంగాణాలో స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్న ఈ యాగాలు నిర్వహిస్తూండగా ఆయా బీజేపీ రాష్ట్రాలు కూడా కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని యాగనిర్వహణకు సిద్ధపడే అవకాశం కనిపిస్తోంది. పరిపాలనలో వికాసం, అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు చేసే ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురుకాకుండా ఉండాలన్నదే కేసీఆర్ యాగాల ముఖ్యోద్దేశం. అన్ని వర్గాల సంక్షేమానికి నిబద్ధతతో పనిచేస్తానని, రాష్ట్రాన్ని అభివృద్ధివైపు ముందుకు నడిపిస్తానని ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకే సీఎం కేసీఆర్ సహస్ర మహా చండీయాగానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసేందుకుగానూ దోహదపడుతుందన్నది ఆయనకున్న గట్టి నమ్మకం.





అక్కడన్నీ మన పథకాలే



(మొదటిపేజీ తరువాయి)

బుధవారం ఘనంగా సన్మానించారు. నాంపల్లి ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన కేటీరామారావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా పాత్రికేయుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న అన్నివర్గాలకు టీఆర్ఎస్ న్యాయం చేసిందని, పాత్రికేయుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనని మరోసారి హామీనిచ్చారు. ఇళ్ళస్థలాలు, హెల్త్‌కార్డుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా ఉన్నారని, అందరికీ న్యాయం చేసేలా తాను ప్రయత్నిస్తానన్నారు.

తెలంగాణలో ఆంధ్రావార్తలు ఎందుకు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్ళ అవుతున్నా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఇంకా ఆ భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయని కేటీఆర్ అన్నారు. కొన్ని పత్రికలు, మీడియాసంస్థలు తాము ఏం చేసినా కరెక్ట్ అంటూ తెలంగాణపై ఆధిపత్యం ప్రదర్శించేధోరణి మానుకోవడంలేదని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఆధిపత్య భావనలు పోతే మంచిదన్నారు. తాము ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని, ఎవరూ కూడా ఆధిపత్యం చెలాయించాలని కోరుకోవడం లేదని అన్నారు. తెలంగాణ తన అస్తిత్వాన్ని చాటుకునే దిశగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ఈ క్రమంలో ఇక్కడ పొద్దున లేవగానే అమరావతి వార్తలు దర్శనమిస్తున్నాయని, అమరావతిలో మాత్రం తెలంగాణ వార్తలు వేయడంలేదన్నారు. తాను ఢిల్లీకి వెళ్ళినపుడు కొన్ని పత్రికలు చూస్తే మన వార్తలు లేవని, తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉన్నట్లుగానీ, ముఖ్యమంత్రి ఉన్నట్లుగానీ వార్తలు కనబడవని అన్నారు. ఆ సందర్భంగా తాను అక్కడున్న వ్యక్తిని అడిగితే సార్.. అది ఆంధ్రా ఎడిషన్ అని చెప్పారన్నారు. ఆంధ్రాఎడిషన్‌లో తెలంగాణ వార్తలు రాయనపుడు తెలంగాణ ఎడిషన్‌లో ఆంధ్రా వార్తలు ఎందుకన్నారు? దీనిపై జర్నలిస్టులు ఆలోచించాలన్నారు. ఈ విషయంపై సీఎం మాట్లాడితే కొందరికి కోపం వస్తోందని, తెలంగాణ భావజాలాన్ని అణువణువునా నింపుకున్న తెలంగాణ పత్రికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఐదేళ్ళు అవుతున్నా తెలంగాణ అస్థిత్వాన్ని తొక్కిపెడుతున్న ధిక్కార ధోరణి పోవాలన్నారు. తామే ఆధిపత్యం చేస్తాం.. మేం చెప్పిందే వినాలి అనే డ్రామాలు ఇక నుండి నడవవన్నారు. తెలంగాణ పత్రికలు, మాధ్యమాలకు పెద్దపీత వేయాల్సిన అవసరం ఉందన్నారు.

బాధ్యత నాదే

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు పెద్దపీట వేసి సంస్థాగతంగా గౌరవించిన పార్టీ టీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారబాధ్యత తనదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఓ సంక్షేమనిధిని ఏర్పాటు చేశామని, న్యాయవాదులు, కళాకారుల సంక్షేమానికి కృషిచేస్తున్నామని అన్నారు. కోర్టు వివాదాలు లేకుండా ఇండ్లస్థలాలు, హెల్త్‌కార్డుల పంపిణీకి చిత్తశుద్ధితో ముందుకుపోతున్నామన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల భవనానికి స్థలం కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానన్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు స్థలాలని ఆపదమొక్కులు మొక్కుతున్నాడని, ఆంధ్రాప్రజలు జర్నలిస్టులు తెలివైనవారని చిత్తశుద్ధిలేని శివపూజలను నమ్మరన్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు, మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో క్రాంతికిరణ్‌ను ఘనంగా సత్కరించారు.

కాళేశ్వరానికి నిధుల కళ

(మొదటిపేజీ తరువాయి)

కేసీఆర్ మార్చి 31లోగా పనులన్నీ పూర్తిచేయాలని డెడ్‌లైన్ విధించారు. సీఎం పర్యవేక్షణ తర్వాత పనుల వేగం పెరగ్గా, సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్‌కు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో ఆమె ప్రతివారం ప్రాజెక్టులను సందర్శిస్తూ సీఎం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారుల బృందం కూడా పనుల వేగానికి తమ సలహాలనందిస్తూ ప్రాజెక్టు నిర్మాణప్రాంతాలను తరచూ పరిశీలిస్తోంది. ఇటు రుణాలు పుష్కలంగా లభిస్తూ.. నిధుల సమస్యరాకుండా అందిస్తుండడం, అటు సీఎం కృషి ఫలితంగా పనుల వేగం పెరగడంతో త్వరలోనే కాళేశ్వరం జలాలు ఉత్తర తెలంగాణ బీళ్ళను తాకనున్నాయి. అనేక ప్రత్యేకతలున్న ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణలోని 13జిల్లాలను సస్యశ్యామలం చేయనుండగా, అతివేగంగా నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుగా ప్రపంచరికార్డు సృషించబోతోంది.



గులాబీ సైనికులకు బీమా ధీమా

- 43.41లక్షల మందికి లబ్ది
- 2017నాటికి బాధిత కుటుంబాలకు 19.42కోట్ల బీమా
- తాజాగా మరో 300 మందికి మంజూరు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రసమితి తన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ధీమా కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావం నుండి వినూత్నంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, పార్టీకోసం పనిచేసే కార్యకర్తలకు వీలైనంత అండగా నిలుస్తోంది. ప్రమాదాలలో మృతిచెందిన కార్యకర్తలు, అనారోగ్యం పాలై మృతిచెందిన కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఇందుకోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటుచేయగా, ఈ విభాగానికి కో-ఆర్డినేటర్లుగా టీవీఆర్ శాస్త్రి, కావేటి లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారు. 2015-16లో 653కుటుంబాలు ఇన్సూరెన్స్ కోసం పార్టీ కార్యాలయాన్ని సంప్రదించగా, ఇందులో 500మందికి ఇన్సూరెన్స్ సాయం లభించింది. 2016-17లో 471మందికి సాయం లభించింది. మొత్తం 971మందికి రూ.2లక్షల చొప్పున 19.42కోట్ల సాయం లభించింది. ప్రీమియంగా 2015-17మధ్యకాలంగా రూ.10.17కోట్లు చెల్లించగా, ఇన్సూరెన్స్ ఆయా కుటుంబాలకు రూ.19.42కోట్లు లభించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. 2017ఏప్రిల్‌కు 42.29లక్షల మంది క్రియాశీల సభ్యులు ఉండగా, వీరంతా ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నారని హస్తకళల అభివృద్ది సంస్థ మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ ఇన్సూరెన్స్ మానిటరింగ్ సెల్ కో-ఆర్డినేటర్ టీవీఆర్ శాస్త్రి తెలిపారు. 2018 అక్టోబర్ వకు 483మంది మృతిచెందినట్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందగా, ఇందులో 46మంది మంది డాక్యుమెంట్లు స్వీకరించి ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేశామని ఇందులో 300మందికి బీమా మంజూరైందని శాస్త్రి తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోరుతూ టీఆర్ఎస్ అధినేత ప్రవేశపెట్టిన భీమా సౌకర్యం ఆయా కుటుంబాలకు ఆసరానిస్తోంది.

క్రాప్ కాలనీలకు రైతుల దన్ను

(మొదటిపేజీ తరువాయి)

కోణాల్లో ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో క్రాప్ కాలనీల ఏర్పాటుకు వారుసైతం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. పంటపెట్టుబడి మద్దతు, జీవిత బీమా, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇలా అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులు, ఏఈవోల పర్యవేక్షణలో క్లస్టర్ల ఏర్పాటు, సకాలంలో పంట కొనుగోళ్ళు, మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థ, కనీస మద్దతు ధరల అమలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నందున ప్రభుత్వ చర్యలపై రైతులు భరోసాతో ఉన్నారు.

ఖరీఫ్ నుంచి మొదలు.. శిక్షణ షురూ

గత ఏడాది తలపెట్టిన క్రాప్ కాలనీల వ్యవస్థను ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఖచ్చితంగా అమలు చేయాలన్న దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మెజారిటీ రైతులు ఒకే పంటను సాగు చేయడం ద్వారా స్తంభిస్తున్న కొనుగోళ్ళు, అందని కనీస మద్దతు ధరలు, తద్వారా రైతుల్లో ఆందోళన తదితర సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అమలుకు ముందు రైతుల ఆలోచనా విధానాన్ని మార్చాలన్న అవసరాన్ని గుర్తించి ఇప్పటికే వ్యవసాయ విస్తరణాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి 5వేల ఎకరాలకు ఒకరి చొప్పున నియమించిన ఏఈవోలు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో పంటలను నిర్ణయించి క్లస్టర్ల వారీగా రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి గత ఏడాది ఖరీఫ్ నుంచే పంట కాలనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలు, మానవ వనరుల కొరతవల్ల సాధ్యం కాలేదు.

నివేదికలు సిద్ధం...జూన్‌కల్లా ప్రణాళిక

ఆ దిశగా ఇప్పటి వరకు క్లస్టర్ల వారీగా మట్టి నమూనాలు సేకరించి వాటి పరీక్షలు చేసి నివేదికలు కూడా సిద్ధంచేశారు. ఏ క్లస్టర్‌లో ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుందనే అంశంపై స్పష్టమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు ప్రభుత్వం ముందుంచారు. ఇక ఏఈవోల పర్యవేక్షణలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు రైతుల సంపూర్ణ భాగస్వామ్యం కోసం కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ లాభసాటిగా మారేందుకు, రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపణ అయ్యినందున క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున ప్రచారంచేసి అమలు చేయబోతున్నారు. ఇప్పటికే గ్రామస్థాయిలో నియమించబడిన రైతు సమన్వయ సమితి సభ్యుల సంపూర్ణ సహకారం కూడా ఇందులో ఉంటుందని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మొదలుకొని సమితి సభ్యులకు ప్రభుత్వం గౌరవ భృతిని కూడా ఇవ్వాలని నిర్ణయించినందున వారంతా రెట్టింపు ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు.

కొత్త విధానాలు.. కొత్త వంగడాలు..

వ్యవసాయోత్పత్తుల హెచ్చుతగ్గులను నియంత్రించి అన్ని సమయాల్లో కనీస మద్దతు ధరలు అమలయ్యేలా ప్రభుత్వం వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ ఏడాది ఖరీఫ్ నుంచి పంట కాలనీలను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఊరూరంతా రైతులు మూకుమ్మడిగా ఒకే పంట సాగు చేయడం ద్వారా తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఆదేశాలిచ్చారు. 2019 ఖరీఫ్‌లో రైతులు లాభదాయకమైన పంటలను మాత్రమే సాగు చేసి కష్టాల నుంచి గట్టెక్కేలా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇకనుంచి పంటల ఎంపికలో ఇష్టారాజ్యపు నిర్ణయాలకు స్వస్తి చెప్పి, సాగు నేలల స్థితిగతులను బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక దిగుబడులనిచ్చే కొత్త వంగడాలను పరిచయం చేస్తారు.



సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్

పంటకాలనీలకు సిద్ధం కండి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : వ్యవసాయ రంగం అభివృద్ధి బాటలో పయనించేందుకు పంట కాలనీలు ఆవశ్యమని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి స్పష్టంచేశారు. వీటిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినందున ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఖచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. పంట కాలనీలు కేవలం వ్యవసాయశాఖ పరిధి మాత్రమే కాదని, ఉద్యానవనం, మైక్రో ఇరిగేషన్, పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక, మత్స్య తదితర శాఖలతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా భాగస్వామ్యం పంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అందుకోసం ఇప్పటి నుంచే సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అనుబంధ శాఖల అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ అంశంపై బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల సరళి, ఉద్యాన, వ్యవసాయ శాఖల నివేదికలు, రైతులు ఆసక్తి చూపుతున్న పంటలు, సాంప్రదాయ పంటల సాగు, విస్తీర్ణంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పంట కాలనీలను ఏర్పాటు చేస్తే రైతులకు రెట్టింపునకు మించిన ఆదాయం సాధించి చూపవచ్చన్నారు. రైతు కమతాల వివరాలపై ఖచ్చితమైన సమాచారంతో నివేదికలు రూపొందించి వ్యవసాయ పోర్టల్‌లో పొందుపరచాలని అన్నారు. సమావేశంలో ఉద్యానవనశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఫుడ్‌ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్, సీఈవో పాసోమిబసు, స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతు కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన

ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్‌లో అన్ని జిల్లాల్లోనూ పంటకాలనీలను ఏర్పాటు చేసి వ్యవసాయాన్నే నమ్ముకున్న పేద రైతులకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా క్షేత్రస్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతుల భూములను మాత్రమే చిన్న కమతాలుగా మార్చి పంటల ఎంపికలో మెళకువలు పాటించనున్నారు. ముందుగా రైతుల ఆసక్తి మేరకే ఈ విధానాన్ని అమలుచేసి, తర్వాత ఆధునిక సాగు వ్యవస్థపై అవగాహన నిర్వహించనున్నారు. ప్రభుత్వ పరంగా అందించే సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, ఇతర రాయితీల్లో చిన్న కమతాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఇజ్రాయిల్ విధానాలపై అధ్యయనం

తెలంగాణాలోనూ ఇజ్రాయిల్ దేశ విధానాలు అవలంబిస్తే సాధ్యమయ్యే సత్ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. విపత్తులు, కరువు కారణంగా తగ్గుతున్న పంటల విస్తీర్ణాన్ని పెంచాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఒకే ప్రాంతంలో ఒకే రకమైన పంటను ఎక్కువ మంది రైతులు సాగుచేస్తే మద్ధతు ధరల సంక్షోభం తలెత్తుతున్నందున వేర్వేరు పంటల సాగుద్వారా చేకూరే లబ్ధిపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయనున్నారు.

సాంకేతిక చేయూత

ఖరీఫ్ నుంచి క్షేత్రస్థాయి అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సమన్వయంతో, సమష్టిగా కృషి చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా సాగు విస్తీర్ణంలో 75 శాతం మేర వరి, పత్తి, మొక్కజొన్న పంటలే ఆక్రమించాయి. అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాల పంటల విస్తీర్ణం భారీగా తగ్గిపోతోంది. రైతులను ప్రోత్సహించేందుకు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో నాణ్యతను పెంచి గిట్టుబాటయ్యేలా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

అనుసంధానకర్తలుగా సమితి సభ్యులు

క్రాప్ కాలనీల ఏర్పాటులో కొత్తగా ఏర్పాటు చేయబడిన గ్రామ రైతు సమన్వయ సమితుల్లోని సభ్యులే అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. అలాగే ఇజ్రాయిల్ దేశంలో అవలంభిస్తున్న అధునాతన సాగు విధానాలపై అధ్యయనం చేసి ఇక్కడి రైతులకు పరిచయం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. అందుకోసం 1000 మంది వ్యవసాయాధికారులను దశల వారీగా ఆ దేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి గ్రామం నుంచి ఎంపిక చేసిన కొంతమంది రైతులతో పాటు సమన్వయ సమితి సభ్యులను కూడా ఇజ్రాయిల్‌కు పంపించి కొత్తకొత్త సాగు విధానాలపై అవగాహన కల్పిస్తారు. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేయాలన్న దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు భారీ ప్రోత్సాహకాలను అందిస్తూ చేయూతనిచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సాధ్యమైనంత మేరకు ఎక్కువగా చిన్న కమతాలను నెలకొల్పాలని, వాటికి ప్రత్యేక సబ్సిడీలు, రాయితీలు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు.

ప్రాంతాల వారీగా సాగు ప్రణాళికలు

తగ్గిపోతున్న కొన్ని పంటల సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాంతాల వారీగా వేర్వేరు విధానాలను రూపొందించుకుంటున్నారు. గ్రామస్థాయిలో రైతుల అవసరాలను గుర్తించి, స్థానికంగా పంటల సాగుకు గల అవకాశాలను తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటారు. రెండు ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉన్న వారే అధికంగా ఉన్నందున వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు క్రాప్ కాలనీలు దోహదపడతాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగం ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నందున అధికార యంత్రాంగం మరింత నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరముందని ప్రభుత్వం గుర్తించింది.

వస్తోంది బాహుబలి బడ్జెట్!



(మొదటిపేజీ తరువాయి)

ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు ప్రవేశపెట్టేది ఓటాన్ బడ్జెటే అయినప్పటికీ ఏడాదికి అవసరమయ్యే పద్దులు ఇందులోనే పొందుపర్చనున్నారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు 29 శాతంపైగా నమోదు కావడం, కీలకశాఖల్లో అంచనాలకు మించిన ఆదాయం వస్తూండటంతో బడ్జెట్ పరిమితి భారీగా పెరిగినా ఫరవాలేదని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రానున్న ఆర్థిక సంవత్సరంలో సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా మారుతోంది. తెలంగాణలో ఆర్థికాభివృద్ధికితోడు పారిశ్రామిక ప్రగతి ప్రతిబింబించేలా రానున్న ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ దిశగా సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సొంత వనరుల రాబడి తోపాటు వివిధ రంగాల్లో అన్ని రకాలుగా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్న నేపథ్యంలో వచ్చే 2019-20 వార్షిక బడ్జెట్ మరో 20 శాతం మేర పెరగనుంది. ఇందుకు శాఖల వారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ప్రీ బడ్జెట్ సమావేశాలు షురూ...

కేంద్ర ప్రభుత్వ ముందస్తు బడ్జెట్ నేపథ్యంలో అందుకు అనువుగా రాష్ట్ర సర్కార్ కూడా సమాయత్తం అవుతోంది. కేంద్ర కేటాయింపులకు అనుగుణంగా బడ్జెట్ స్వరూపంలో అంచనాలు సిద్ధం చేస్తోంది. శాఖలవారీగా ప్రగతి నివేదికలను ఈ మేరకు సమీకరిస్తోంది. అన్ని వనరుల రాబడిలో 29 శాతం వృద్ధి రేటులో ఉందని....జీఎస్టీ అమలుతో రాబడికి లోటు ఉండదని అంచనాలు పూర్తి చేస్తోంది. తాజా సమాచారం మేరకు ఎక్సైజ్ ఆదాయంలో 95 శాతం, మోటార్ వాహనాల పన్నుల వసూళ్లలో 78 శాతం, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 99 శాతం లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో సొంత వనరులపై సర్కార్ భారీ అంచనాలతో ముందుకువెళుతోంది. తద్వారా ప్రభుత్వ, ప్రజా సంక్షేమ పథకాలకు ఎలాంటి ఢోకా ఉండదని యోచిస్తోంది. ఈ తొమ్మిది నెలల కాలంలో రాబడి రూ.96,000 కోట్లు కాగా వ్యయం రూ. 85,500కోట్లుగా రికార్డయినట్లుగా సమాచారం.

తలసరి ఆదాయంలో భారీ పెరుగుదల...

ధనిక రాష్ట్రం తెలంగాణలో ప్రజల ఆదాయ స్థితిగతులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. జాతీయ తలసరి ఆదాయం 9.3 శాతం ఉండగా దీనిని అధిగమించిన తెలంగాణ 10.3 శాతంగా నమోదు చేసుకుంది. ఈ పరిస్థితులే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తేటతెల్లం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. 2015-16లో తెలంగాణ తలసరి ఆదాయం 10.3 శాతంగా రూ. 1,36,905కి చేరింది. జాతీయ సగటు రూ. 94,731గా ఉంది. 2011-12లో రూ. 91,121 తలసరి ఆదాయం తెలంగాణలో ఉండగా జాతీయ స్థాయిలో ఇది రూ. 63,460 నమోదైంది. 2012-13లో తెలంగాణలో తలసరి ఆదాయం రూ. 1,00,979తో 10.8శాతం నమోదు చేసుకుంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో రూ. 71,011తో 11.9శాతంకాగా, 2013-14లో తెలంగాణకు 1,12,328తో 11.2శాతం జాతీయ సఘటు రూ. 79146 తో 11.5 శాతం నమోదైంది. 2014-15లో తెలంగాణలో 1,25,832తో 12.0శాతం, జాతీయస్థాయిలో 86,513తో 9.3శాతం, 2015-16లో 11.8 శాతం ఉండగా 2016-17లో అది తెలంగాణ రాష్ట్రంలో 1,58,360తో 12.6 శాతంగా నమోదవగా, జాతీయ స్థాయిలో 1,03,818తో 10.2 శాతంగా ఉంది. 2013-14 ఒక్క ఏడాదిలో మాత్రమే జాతీయ సగటుకంటే తెలంగాణ తలసరి ఆదాయం తక్కువగా నమోదుకాగా ప్రత్యేక తెలంగాణ అవతరణ తర్వాత ఏనాడూ వెనుదిరిగి చూడలేదు.

మోడల్‌టౌన్‌గా యాదాద్రి

- వైటీడీఏ సమావేశంలో సీఎస్ ఎస్కే జోషి

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్ : శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరి గుట్టలో మోడల్ బస్‌స్టేషన్ నిర్మాణానికి తగు ప్రతి పాదనలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగిన యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) సమావేశంలో ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట బస్‌స్టేషన్ నిర్మాణానికి కాల పరిమితి విధించుకుని ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. టెంపుల్ సిటీ నిర్మాణంలో ఉన్న పెద్దగుట్టలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని వచ్చే ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. పుణ్యక్షేత్ర పట్టణాన్ని మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేసే క్రమంలో ఎవెన్యూ ప్లాంటేషన్, స్మార్ట్ స్ట్రీట్ లైట్‌లు, పార్కుల అభివృద్ధి, మార్కెట్‌లు, జంక్షన్‌ల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ ఫుట్ పాత్‌ల నిర్మాణం, డంపింగ్ యార్డు వంటి పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. యాదగిరిగుట్టలో కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫైర్ స్టేషన్, రహదారుల వెడల్పు, గండి చెరువు అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, మంచినీటి సరఫరా, వేద పాఠశాల, శ్రీ లక్ష్మీనరసింహ శిల్ప కళాశాల, ఆర్కిటెక్చర్ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటు తదితర అంశాలపై తగు చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఎస్కే జోషి సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ పాల్గొన్నారు.

నేతాజీ మాటలను గుర్తుంచుకుందాం



హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఒక బలమైన కారణంతో నిర్వహించిన విప్లవాత్మక ఉద్యమం ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ జయంతిని పురస్కరించుకుని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన చెప్పిన ఐక్యతా, త్యాగం అనే మాటలను మనం గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు.

అర్బన్ పార్కులకు పునరుజ్జీవం

- పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యత
- అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి
- ఐదవ విడత హరితహారానికి సిద్ధంకండి
- అధికారయంత్రాంగానికి సీఎస్ జోషి ఆదేశం
- సచివాలయంలో రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటుతున్న మొక్కలు, అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రకృతి పునరుజ్జీవనం కిందకు వస్తాయని, ఇందులో పాల్గొనే శాఖలు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి పిలుపునిచ్చారు. ఈ ఏడాది వర్షాకాలంలో మొదలు పెట్టాల్సిన ఐదవ విడత హరితహారం రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం సచివాలయంలో బుధవారం జరిగింది. ప్రస్తుత తరంతో పాటు రానున్న తరాలు కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలన్న మంచి ఆశయంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని తలపెట్టారని, దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ ఏడాది వంద కోట్ల మొక్కలు నాటాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. అటవీ శాఖతో పాటు హరితహారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కూడిన స్టీరింగ్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతి, కొత్తగా పంచాయితీకి ఒకటి చొప్పున నర్సరీల ఏర్పాటు, పెంచాల్సిన మొక్కలపై సమావేశంలో చర్చించారు. అటవీ, పంచాయితీ రాజ్, మునిసిపల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో నర్సరీల సంఖ్య పెంచడం, వందకోట్ల మొక్కల పెంపకంపై శాఖల వారీగా జోషి ఆరా తీశారు. వాతావరణం, భూములకు అనుకూలమైన మొక్కలు నాటితేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, ఇళ్ళలో పెంచే మొక్కలకు ఈసారి అధిక ప్రాధాన్యత ఇస్తూనే నీడ, పండ్లనిచ్చే జాతి మొక్కలపై దృష్టి పెట్టాలని సూచించారు. రహదారుల వెంట నాటి పెద్ద మొక్కలను అటవీశాఖ ప్రత్యేకంగా పెంచాలని సూచించారు. 12,751 గ్రామ పంచాయితీలకుగానూ ఇప్పటికే 2,206 గ్రామాల్లో అటవీశాఖ నర్సీలు ఉన్నాయని, మిగతా 10,545 పంచాయితీలలో 9,868 పరిధుల్లో నర్సరీల ఏర్పాటు వేగవంతమైందని పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ వెల్లడించారు. అలాగే ప్రతీ పట్టణ ప్రాంతంలో కూడా వార్డులు, డివిజన్‌కు ఒకటి చొప్పున నర్సరీల ఏర్పాటు పూర్తి కావాలని, పెరిగిన కాలుష్య కారకాలను తట్టుకునేందుకు, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపునకు ఈ విడతలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జోషి చెప్పారు.



అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై సమీక్ష

అర్బన్ ఫారెస్టు పార్కుల పనుల పురోగతిని ఏజెన్సీల జోషి అడిగి తెలుసుకున్నారు. జులైలో అర్బన్ పార్కులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. టెండర్లు, అనుమతుల పేరుతో పనుల్లో జాప్యం చేయవద్దన్నారు. అటవీ ప్రాంతాల్లో తగిన పౌర వసతులతో పార్కులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అదేస్థాయిలో అటవీ ప్రాంతాల్లో పునరుజ్జీవన చర్యలను చేపట్టాలన్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పర్యాటక శాఖల పరిధిలో అభివృద్ధి చేయాల్సిన అర్బన్ పార్కుల పనులను వేగవంతం చేయాలని జోషి ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్అండ్‌బి శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ శ్రీదేవి, టూరిజం సెక్రటరీ దినకర్‌బాబు, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ఆమ్రపాలి, ఈపీటీఆర్ఐ డీజీ కళ్యాణ్ చక్రవర్తి, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ పీకే ఝా, అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే జైన్, అదనపు పీసీసీఎఫ్ డోబ్రియాల్, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో పొత్తులుండవ్ ఒంటరి పోరాటమే..

- ఆంధ్రప్రభ-ఇండియా ఎహెడ్ ఇంటర్వ్యూలో ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఊమెన్ చాందీ
- 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం
- టీడీపీతో పొత్తు జాతీయ స్థాయి వరకే..
- రఘువీరా ఆధ్వర్యంలో బస్‌యాత్రకు ప్రణాళిక



అమరావతి: రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అంతిమ విజయం కాంగ్రెస్‌దేనని కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి ఒకటిన ఇచ్చిన బంద్‌కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. చాలాకాలంగా ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నాం. ఇప్పుడు సమయం వచ్చింది. ఏపీలో విజయం కోసం కాంగ్రెస్ నాయకులంతా సమష్టిగా ప్రచారం చేయాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఉమెన్ చాందీతో ఆంధ్రప్రభ-ఇండియా ఎహెడ్ సంయుక్త ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.

ప్ర: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేకపోతే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా?

జ : దీనిపైనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్య నిర్వాహక కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఏపీలో ఉన్న మొత్తం 25 పార్లమెంటరీ స్థానాల్లో, 175 అసెంబ్లీ సీట్లలో సొంతంగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ప్ర: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు కదా.. సరిగ్గా అలాంటి మద్దతే రాష్ట్ర స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉందా?

జ : ఏపీ సీఎం చంద్రబాబు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ అయిన మాట వాస్తవమే. వారిద్దరు జాతీయస్థాయిలో ప్రధాని మోడీకి, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా పోరాడే వేదికను ఏర్పాటు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుకి సంబంధించి మా వద్ద ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అందుకనే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌కి మంచి సమయంగా భావిస్తున్నాను. సొంతంగా ఏపీలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏడు ఎన్నికల కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు ఏఐసీసీ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఈ నెల 31న మరోసారి భేటీ అవుతున్నాం. ఈ భేటీ కార్య నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ నియోజక వర్గాల కన్వీనర్లను కూడా ఆహ్వానిస్తున్నాం. ఆ సమావేశంలోనే అన్ని విషయాలకూ తుది రూపం ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో బస్ యాత్రను నిర్వహించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

ప్ర : ఈవీఎమ్ ట్యాంపరింగ్ ఆరోపణలపై మీ కామెంట్ ఏంటీ?

జ: ఈ ట్యాంపరింగ్ గురించి నేను దినపత్రికల్లో చదివాను. అంతకు మించి వాటి గురించి నాకు తెలియదు. అయితే వచ్చిన ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనవి. ఈవీఎమ్‌లపై వచ్చిన ఆరోపణలు సత్యదూరమని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా రంగంలోకి దిగి నిరూపించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. లేకపోతే ఇది తీవ్రమైన సమస్యగా తయారవుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.

ప్ర: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదా కోసం బంద్‌కి కూడా పిలుపిచ్చింది. ఈ బంద్ కేవలం ఏపీకే పరిమితం అవుతుందా? లేకపోతే జాతీయ స్థాయిలో నిర్వహిస్తారా?

జ: ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ బంద్‌కి పిలుపు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా సాధన సమితి ఈ బంద్ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వాలని మాత్రమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

ప్ర: ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, ఎన్నికల్లో గెలిపించడానికి ఎలాంటి వ్యూహాలను రచిస్తున్నారు?

జ : ఈ విషయాలన్నీ ఈ నెల 31న జరిగే సమావేశంలో నిర్ణయిస్తాం.

కేంద్ర ఆర్థిక మంత్రిగా గోయల్‌కు తాత్కాలిక బాధ్యతలు



న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాలో ఉండడంతో రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్‌కు అదనపు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఫిబ్రవరి 1న మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం దృష్ట్యా అమెరికాలో ఉండడంతో ఆయన బాధ్యతలను రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ అదనంగా అప్పగించామని, ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారని రాష్ట్రపతి భవన్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. దీంతో మంత్రి పియూష్ గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 66 ఏళ్ల అరుణ్ జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. అనారోగ్య పరిస్థితుల రిత్యా అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగలరా లేదా అనే సందేహంతోపాటు త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అరుజైట్లీకి కిడ్నీ మార్పిడి సర్జరీ జరగడంతో దాదాపు మూడు నెలలపాటు ఆయన బాధ్యతలను పియూష్ గోయల్ నిర్వర్తించారు.

నకిలీ ఎరువులపై విజిలెన్స్ దాడులు

- ఏపీలో 11 కేసులు నమోదు
- ఆరుగురు అరెస్టు, నలుగురు పరారీ



అమరావతి, ఆంధ్రప్రభ : రైతుల అమాయకత్వం.. అవసరాలను ఆసరాగా చేసుకొని నకిలీ ఎరువులు(ఫెర్టిలైజర్స్) విక్రయాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో రైతులకు నకిలీ ఎరువులు రైతులకు అంటకడుతున్న వారిపై విస్తృత దాడులు నిర్వహించడంతో పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అక్రమ వ్యాపారులు ఉప్పు, సన్నని ఇసుకను రెడాక్సైడు రంగుతో కలిపి పొటాష్(ఎంఓపీ) పేరిట విక్రయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ నెల 7 నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ.16.84లక్షల విలువైన 99.90 మెట్రిక్ టన్నుల నకిలీ పొటాష్‌ను స్వాధీనం చేసుకొని 11 క్రిమినల్ కేసులు, రెండు నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం విజయవాడలోని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల విజిలెన్స్ ఎస్పీలు టి.శోభామంజరి, ఎం.రజనీ, స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ బాలాజీ నాయక్ వెల్లడించారు. గుంటూరు జిల్లా ఈపూరి మండలం ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలో అక్రమంగా పొటాష్ ఎరువులు నిల్వచేసినట్టు వచ్చిన సమాచారంపై ఈ నెల 5న మెస్సర్స్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ షాపుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో ఏ విధమైన బిల్లులు లేకుండా రూ.4.20లక్షల విలువైన 30 టన్నుల పొటాష్(ఎంఓపీ) నిల్వ చేయడాన్ని పరిశీలించగా మెస్సర్స్ ఇండియన్ పొటాష్ లిమిటెడ్(ఐపీఎల్) సరఫరా చేసే అసలు ఎరువుకు కొంత భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా ఈ నెల 11న వచ్చిన రిపోర్టు నకిలీ ఎరువుగా నిర్ధారించిందన్నారు.


దీంతో షాపు నిర్వాహకుణ్ణి ప్రశ్నించగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని మెస్సర్స్ వెంకట సుబ్రహ్మణ్య ట్రేడర్స్, మెస్సర్స్ శ్రీరాఘవేంద్ర ఫెర్టిలైజర్స్ ద్వారా సరఫరా అవుతున్నట్లు తెలియడంతో ప్రకాశం జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రకాశం జిల్లా విజిలెన్స్ అధికారులు పలు ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నకిలీ పొటాష్ ఎరువు బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల దాడుల నేపథ్యంలో అక్రమ వ్యాపారులు సరుకులను దాచేయడంతో పాటు ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ వాగు, గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ కాల్వలో పారబోసినట్లు అధికారులు గుర్తించారు. విజిలెన్స్ అధికారుల ప్రాథమిక విచారణలో కర్నాటకలోని మైసూరు నుంచి రాజు అనే వ్యక్తి ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు నకిలీ పొటాష్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.

కేసులు నమోదుచేసిన కంపెనీలివే

గుంటూరు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్, రెంటచింతల మంచికల్లు గ్రామంలోని మెస్సర్స్ శ్రీ వెంకట రామాంజనేయ ట్రేడర్స్, మెస్సర్స్ లక్ష్మిగణపతి ట్రేడర్స్, మెస్సర్స్ శ్రీ శివబాలాజీ ట్రేడర్స్‌పై కేసులు నమోదు చేశారు. ఇదే విధంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకానికి చెందిన మెస్సర్స్ శ్రీమత్ బాలా త్రిపుర సుందరీదేవీ ఏజెన్సీస్, శ్రీ వెంకట సుబ్రహ్మణ్య ట్రేడర్స్, శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్, శ్రీలక్ష్మి శ్రీనివాస ఏజెన్సీస్, సోమేపల్లి గ్రామానికి చెందిన కామిశెట్టి సుబ్బారావు, దూళ్ల చిన సుబ్బారావు, డోర్నాలకు చెందిన బొగ్గవరపు రమేష్, ఎర్రగొండపాలేనికి చెందిన సాయి బాలాజీ రైస్ మిల్, సప్తగిరి ట్రేడర్స్‌తో పాటు గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో వీటిని పడేసిన అన్నా సుబ్రహ్మణ్యం, కుంబగిరి నాగిరెడ్డి, కడప జిల్లా రాజంపేటకు చెందిన భీమిశెట్టి నారాయణపై కేసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లా విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున నకిలీ పొటాష్‌ను పట్టుకోవడంతో జిల్లా కలెక్టర్ ఆగ్రహించి వ్యవసాయ, రెవిన్యూ అధికారుల తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు.

అసమర్థుల ప్రేలాపనలు

- అవినీతిని నియంత్రించాలన్న మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఏపీ సీఎం చంద్రబాబు




అమరావతి, ఆంధ్రప్రభ: కులాలమధ్య చిచ్చు పెట్టాలని వైకాపా, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని , వీటిని బలంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అగ్ర కులాల్లో కాపులు సగానికిపైగా ఉన్నారన్నారు. కాపు, బలిజ , తెలగ, ఒంటరి కులాల శాతం మిగిలిన కులాల కన్నా అధికమన్నారు. అందుకే ఈడబ్ల్యూఎస్ లో 10శాతం రిజర్వేషన్లలో కాపులకు 5శాతం ఇచ్చామని చెప్పారు. అయితే ఈ రిజర్వేషన్లను బీజేపి, వైకాపా నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లి కాపు రిజర్వేషన్లపై కేంద్రంతో మాట్లాడలేని అసమర్థులు తెలుగుదేశం పార్టీని నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి ఢిల్లీకి పంపామని, దానిపై ఏనాడైనా ఈ రెండు పార్టీల నేతలు మాట్లాడిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన చరిత్ర రాజశేఖరరెడ్డిదేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 5శాతం రిజర్వేషన్లు కాపులకు ఇచ్చే అంశంపై వైకాపా, బీజేపిలకు ఉన్న అభ్యంతరం ఏంటో చెప్పాలన్నారు. దేశంలో అవినీతిని 85శాతం నియంత్రించామని ప్రధాని మోడీ చెప్తున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాఫెల్ యుద్ధ విమాన కొనుగోళ్లలో రూ. 43వేల కోట్ల కుంభకోణం చేయడమే అవినీతి నియంత్రణా అని ప్రశ్నించారు. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పరారి అయిన వారిని వెనకేసుకురావడం, మోసం చేసిన వారికి అండగా నిలవడం నియంత్రణా అని ప్రశ్నల వర్షం కురిపించారు. నమ్మకమే బ్యాంకింగ్ వ్యవస్థకు మూల స్తంభమని, ఈ విషయాన్ని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ గాంధీ కూడా చెప్పారని , అటువంటి మూలస్తంభాన్ని ప్రధాని మోడీ తన అసమర్థ పాలనతో కూల్చివేశారని విమర్శించారు. బ్యాంకులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశారన్నారు. దావోస్ లో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామరాజన్ చేసిన వ్యాఖ్యలు మోడీ పాలనలో డొల్లతనాన్ని బయటపెట్టాయని చెప్పారు. బీజేపి పాలనలో సంస్కరణలు పడకేశాయన్న ఆందోళన అన్ని వర్గాల్లో ఉందన్నారు. ఉద్యోగాల సృష్టి సరిగా లేదన్న ఆవేదన ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. గతంలో ఉన్న స్వేచ్ఛా ఇప్పుడు ఆర్‌బిఐకు ఏ మాత్రం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. కోల్‌కత్తా ర్యాలీ ప్రకంపనల నుంచి ఇంకా బీజేపి నేతలు తేరుకోలేదని, మోడీ, అమిత్‌షా వ్యాఖ్యలతో ఇది స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్
ఆంధ్రప్రభ
గురువారం 24 జనవరి 2019

చరిత్రలో ఈరోజు

హిందుస్థానీ రారాజు



కర్నాటకలో గదగ్ జిల్లాలో రాన్ అని చిన్న పట్టణం. ఆ పట్టణంలో ఒక చిన్న బాలుడికి సంగీతమంటే పిచ్చి. ఊర్లో ఏక్కడ సంగీత కార్యక్రమం ఉన్నా బడి మానేసైనా వెళ్లేవాడు. హార్మోనియం అన్నా, తంబూరా అన్నా ప్రాణాలిచ్చే వాడా అబ్బాయి. ఏ ఊరేగింపుల్లో అయినా సంగీతం ఉంటే వాటి వెంటే వెళ్లడం, అలసిపోతే.. ఎక్కడంటే అక్కడ పడుకొనేవాడు. కొడుకు కనిపించలేదని ఆ పిల్లవాడి తండ్రి పోలీసు ఫిర్యాదు చేసేవాడు. ఇక ఇలా కాదని ఆ అబ్బాయి చొక్కా మీద.. ఉపాధ్యాయుడు జోషి కుమారుడు అని రాయించాడా తండ్రి. ఆ అబ్బాయి పేరే భీమ్‌సేన్. గురు రాజ్ జోషి-రమాబాయి దంపతుల పదహారుమంది సంతానంలో భీమ్‌సేన పెద్దవాడు. తల్లి రమాబాయి చిన్నతనంలోనే కన్ను మూసింది. హిందుస్థానీ సంప్రదాయ సంగీతంలో ఒక లెజండరీగా నిలిచిన పండిట్ భీమ్ సేన్ జోషి 1922 ఫిబ్రవరి 4న జన్మించారు. 1998లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్న జోషిని 2009లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. 24, జనవరి, 2011లో మృతి చెందిన భీమ్‌సేన జోషి తన విలక్షణ స్వరంతో, విశిష్టమైన సంగీత జ్ఞానంతో యావత్ భారతాన్ని ఉర్రూతలూగించారు. జోషి భజనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. శుద్ధ కళ్యాణి, మియన్ కి తోడి, పురియా ధనశ్రీ, ముల్తానీ భీమ్‌పలాసి, దర్బారీ, రామ్‌కాలి రాగాల్లో భీమ్‌సేన్ జోషి తనదైన చెరగని ముద్ర వేశారు. భీమ్‌సేన్ జోషి శుద్ధ శాస్త్రీయ సంగీత వాది కావడంతో సంగీత ప్రయోగాలు చేయలేదు. అయితే కర్నాటక గేయకారుడు మంగళంపల్లితో కలసి చేసిన జుగల్‌బందీ రికార్డింగుల్లో మాత్రం శాస్త్రీయ మార్గం నుంచి పక్కకు వచ్చారు. శాస్త్రీయ సంగీతాన్ని ప్రజా రంజకం చేయడంలో సఫలం కావడంతోనే జోషి హిందుస్థానీ సంగీతంలో ఎవరూ చేయనన్ని వాణిజ్యపరమైన రికార్డింగులను నమోదు చేశారు.

యుద్ధకాల ప్రధాని



రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ప్రధానిగా పని చేసిన విన్‌స్టన్ చర్చిల్ యుద్ధనీతి, రాజనీతికి ఎంతో పేరుంది. 24వ తేదీ జనవరి 1965లో మరణించిన చర్చిల్ రాజకీయనాయకుడిగా, సైనికాధికారిగా, రచయితగా ఎంతో పేరు గడించారు. 1940 నుంచి 45 వరకు బ్రిటన్ ప్రధానిగా పని చేసిన చర్చిల్ దేశాన్ని నాజీ సేనల నుంచి కాపాడుకోవడంలో అసాధారణమైన దౌత్య నీతిని ప్రదర్శించారు. ఒక్క వారంలోనే ఫ్రాన్స్ లొంగిపోవడం, ఇక బ్రిటన్ వంతు అని యావత్ ప్రపంచ మంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో హిట్లర్ చూపు సోవియట్ రష్యాపై పడడంతో బ్రిటీషర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో సంపన్నుల కుటుంబంలో జన్మించిన చర్చిల్ బ్రిటీష్ సైన్యంలో చేరి భారత్‌లో జరిగిన యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. యుద్ధ విలేఖరిగా ఎన్నో ఘటనలను నివేదించారు. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర పక్షకూటమి విజయంలో కీలకపాత్ర పోషించిన చర్చిల్ యుద్ధ వ్యూహాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే 1945లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్సర్వేటివ్‌లు ఓడిపోవడంతో ప్రతిపక్ష నేతగా పని చేశారు. సోవియట్ రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం మొదలు కావడంతో రష్యా ప్రభావం యూరోప్‌పై పడకుండా కృషి చేశారు. 1951లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బ్రిటన్ అధికార పీఠమెక్కిన చర్చిల్ ఆటం బాంబు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. అనారోగ్య కారణాలతో ప్రధానమంత్రి పదవికి 1955లో రాజీనామా చేసిన చర్చిల్ 1964 వరకు ఎంపీగా ఉన్నారు.

సస్పెన్స్‌లో సస్పెన్స్!



సస్పెన్స్ థ్రిల్లర్లకు ఆద్యుడు, ప్రపంచ హర్రర్ సినిమాల్లో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తొలి మూవీ ద ప్లెజర్ గార్డెన్‌ను ఇంగ్లాండ్‌లో 24, జనవరి, 1927న విడుదల చేశారు. ఇంగ్లాండ్ జాతీయుడైన హిచ్‌కాక్ 13, ఆగస్టు, 1899లో జన్మించారు. హిచ్‌కాక్ తీసిన సినిమాల్లో ద బర్డ్స్, సైకో, రియర్ విండో ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూపాయి. హిచ్‌కాక్ తాను దర్శకత్వం వహించే సినిమాల్లో చిన్నపాటి కామెడీ పాత్ర వేయడం పరిపాటి. తాను తీసిన తొలి సినిమా ప్లెజర్ గార్డెన్ మూకీ సినిమా కాగా, తరువాత వచ్చిన లాడ్జర్: ద స్టోరీ ఆఫ్ లండన్ ఫాగ్‌తో సస్పెన్స్ సినిమాల ప్రవాహానికి బీజం పడింది. 1929లో వచ్చిన హిచ్‌కాక్ దర్శకత్వం వహించిన బ్లాక్‌మెయిల్ బ్రిటన్ తొలి టాకీ మూవీ కావడం విశేషం. 1939లో హాలీవుడ్‌లో కాలుపెట్టిన హిచ్‌కాక్ అక్కడి నుంచి వెను చూసుకోలేదు. క్రైమ్, సస్పెన్స్ సినిమాల దర్శకత్వంలో తనకు తిరుగు లేదనిపించుకున్నారు. 1940లో రెబెక్కా, అదే ఏడాది ఫారిన్ కరస్పాండెంట్, 1943లో షాడో ఆఫ్ డౌట్ సినిమాలు చరిత్ర సృష్టించాయి. పదకొండు రంగాల్లో రెబక్కా సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయింది. ఉత్తమ చిత్రంగా గెలిచింది. హిచ్‌కాక్ తీసిన మొత్తం 53 సినిమాలు ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 223.3 మిలియన్ డాలర్లను వసూలు చేశాయి.

బాలికే బలం!



ఎన్డీయే ప్రభుత్వం బాలికా సంరక్షణకి, బాలికా విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. బేటీ బచావో, బేటీ పడావో నినాదం ఈ మధ్య రోజుల్లో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఎన్నో కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలో జనవరి 24న యేటా జరుపుకొనే జాతీయ బాలిక దినం రావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. దేశంలో బాలికలకు వారి సర్వతోముఖ వికాసానికి తోడ్పడే విధంగా జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతుంటారు. సమాజంలో బాలికల పట్ల వివక్షతను తొలగించడం, విద్యలో, పౌష్టికాహారంలో, న్యాయపరమైన హక్కుల్లో, ఆరోగ్య సంరక్షణలో, గౌరవంలో వారికి దక్కాల్సిన న్యాయమైన వాటాపై అవగాహన పెంచడమే జాతీయ బాలికా దినోత్సవ లక్ష్యంగా ఉంది. గృహ హింస నిరోధక చట్టం, వరకట్న వ్యతిరేక చట్టం వంటి మహిళల, బాలికల అభ్యున్నతికి ఉద్దేశించిన చట్టాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశంలో మహిళా అక్షరాస్యత ఇప్పటికీ కేవలం 53.87 శాతం మాత్రమే ఉంది. ఒకింట మూడు వంతుల మంది బాలికలు పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు. పిల్లలను కనే వయసు వచ్చినప్పటికీ రక్తహీనతతో పాటు వివిధ రోగాలతో సతమతమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధనలక్ష్మి పథకం కింద బాలికలు ఉన్న కుటుంబాలకు నేరుగా నిధులు బదలాయించే కార్యక్రమం నిర్వహిస్తోంది. విద్యా హక్కు చట్టంలో కూడా బాలికలకు ప్రత్యేక హక్కులు సంక్రమించేలా ఏర్పాట్లు చేశారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని 2008లో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ పాటిస్తూ వస్తోంది.

ఈవీఎంలపై తీరని అనుమానాలు

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవిఎం) లపై మళ్ళీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. సయ్యద్ షుజా లండన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈవిఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో వివరిస్తూ చేసిన ప్రసంగం తాజా అనుమానాలకు కారణం. ఈవిఎంల పై అనుమానాలు వాటిని ప్రవేశపెట్టిన నాటి నుంచి వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ విఎంలపై రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఈ ఒక్క విషయంలోనే కాకుండా ఇంకా చాలా అంశాలపై ఇదే మాదిరి ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుండటం వల్లనే మన ఎన్నికల వ్యవస్థపై మేధావులూ, విద్యావంతులకు నమ్మకం కుదరడం లేదు. అందుకే, ఎన్నికల్లో పోటీ చేయడానికీ, ఓటు వేయడానికీ వారు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ లో తాను గతంలో పని చేసినట్టుగా అతడు చెప్పుకుంటుండగా, అది నిజం కాదనీ, అతడు ఎన్నడూ తమ సంస్థలో పని చేయలేదని ఆ సంస్థ ఖండించింది. తాను ఈవిఎంలను హ్యాక్ చేసినట్టు అతడు చెప్పుకుంటున్నాడు. ఈ విషయంలో తనకున్న ప్రజ్ఞ ఏమిటో అతడు భారత్ లోనే నిరూపించి ఉంటే, అధికారులు అనుమానాలు తీర్చి ఉండేవారు. భారత్ లోని ప్రజాస్వామిక ప్రక్రియ గురించి అనుమానాలను రేకెత్తిస్తూ అతడు లండన్ లో ప్రకటించడం ముమ్మాటికీ గర్హనీయం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకోవడమే కాకుండా, ప్రజాస్వామ్య ప్రక్రియ ఎక్కడా ఎటువంటి అనుమానాలకూ తావు లేకుండా నిర్వహించబడుతున్న దేశం మనది. బ్రెగ్జిట్‌పై బ్రిటన్ లో రిఫరెండం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మన దేశంలో అమలులో ఉన్న పారదర్శక ప్రక్రియ మరెక్కడా లేదు. అయినప్పటికీ ఓట్ల గల్లంతు వంటి లోపాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు గురించి అధికార పార్టీ కూడా ఫిర్యాదులు చేయడం గమనార్హం, ఈవిఎంలపై అనుమానాలు వ్యక్తం కావడం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఖండించడం జరిగింది.

అయినా ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకీ, పరిగణనలోకి వచ్చి ఓట్లకీ తేడా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘమే కాకుండా, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఈ ఆరోపణలను ఖండించింది. ఈ విఎంలు అందుబాటులోకి వచ్చి రెండు దశాబ్దాలైంది. ఎన్నికలు జరిగినప్పుడల్లా అనుమానాలు వ్యక్తం కావడం, ఎన్నికల సంఘం ఖండిస్తూ సమగ్రమైన వివరణం ఇవ్వడం, ఆ వివరణతో సంతృప్తి చెందని వారు కోర్టులకు వెళ్ళడం ఆనవాయితీ అయింది. ఈవిఎంలపై దాఖలైన ఒక్కకేసూ కోర్టుల్లో నిలవలేదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికే ఈ పార్టీలు బ్యాలెట్ గురించి కోరస్ అందుకుంటోందని అధికార పక్షం అంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్షాలు ఆరోపణాస్త్రాలను సంధించుకోవడానికి, ప్రసార మాధ్యమాల్లో నిర్వహించే గోష్టుల్లో దుమ్మెత్తి పోసుకోవడానికి ఈ అంశం ఇంధనంలా ఉపయోగ పడుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తిరస్కరించడమంటే సాంకేతికతను తిరస్కరించడమే నని కూడా ఎన్నికల సంఘం అధికారి స్పష్టం చేశారు. సాంకేతికత ఇప్పుడు మన జీవితంలో భాగమైంది. నిరుపేదల చేతుల్లో సైతం మొబైల్ ఫోన్‌లు కనిపిస్తున్నాయి.

పెద్దనోట్ల రద్దు వల్ల కష్టనష్టాలను అనుభవించినప్పటికీ డిజిటల్ లావాదేవీలకు ప్రజలు క్రమంగా అలవాటు పడుతున్నారు. ఆన్ లైన్ లో ఓటర్ల జాబితాల సవరణ చేస్తున్న ఎన్నికల సంఘం ఆన్ లైన్‌లోనే ఫిర్యాదులు స్వీకరించి వెంటనే పరిష్కారం చేస్తోంది. ఆన్ లైన్ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్లనే ఎన్నిసార్లు అయినా జాబితాలను సవరించేందుకు వీలుంటోంది. ఈవి ఎంలపై అనుమానాలు వ్యక్తం కావడం వల్లనే వీవీ పాట్ యంత్రాలను ప్రవేశపెట్టారు. వీటి వల్ల పారదర్శకంగా ఓటింగ్ జరిగేందుకు అవకాశం ఉందని ఎన్నికల అధికారులే కాకుండా, ఏ పార్టీకీ చెందని వారు సైతం స్పష్టం చేస్తున్నారు. అయితే, అనుమానాలను నివృత్తి చేయడాన్ని ఎన్నికల సంఘం నిరంతర ప్రక్రియగా సాగించాలి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ అనుమానాలు మరింతగా పెరుగుతాయి. అందువల్ల వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. అంతేకాక, ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలను రాజకీయ పార్టీలు అధికారంలో లేనప్పుడు మాత్రమే వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంస్కరణలపై టిఎన్ శేషన్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పని చేసిన నాటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. అప్పట్లో ఏక సభ్య కమిషన్ అయినందువల్ల అనుమానాలను నివృత్తి చేయడం కష్టసాధ్యంగా భావించేవారు.

ఇప్పుడు ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లు కొనసాగుతున్నా అనుమానాల నివృత్తి విషయంలో తిరిగి అప్పటి విమర్శలనే ఎదుర్కోవడం గమనార్హం. ఎన్ ఎన్ వోహ్రా నేతృత్వంలోని కమిటీ ఎన్నికల సంస్కరణలపై చేసిన సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలుజేయాలన్న డిమాండ్‌ను ఎన్నికల సంఘం పరిశీలించాలి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించినప్పుడే ఎన్నికల సంఘం ప్రతిష్ఠ నిలబడుతుంది. ఎన్నికల కమిషన్‌పై అధికారంలో ఉన్న పార్టీ నుంచి లేదా కూటమి నుంచి వచ్చే ఒత్తిడులను తట్టుకుని లోపరహితంగా పని చేయాలన్నదే ప్రజల ఆకాంక్ష.

స్థానిక పాలనకు మెరుగులు



దేశ అభివృద్ధిపథంలో గ్రామపంచాయతీలది చాల కీలక పాత్ర. 73,74 రాజ్యాంగ సవరణలు గ్రామ పంచాయతీలకు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. ఏ పథకం ఫలితాలైనా క్షేత్ర స్థాయిలో అమలు పరచే అధికారుల అవగాహన, చిత్తశుద్ధి సంకల్పం మీద ఆధారపడి ఉంటాయి.. గ్రామ పంచాయతీల పాలనకు శ్రీకారం చుట్టింది తెలంగాణ గడ్డపైనేనని మరువరాదు. ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎస్.కె.డేలు స్థానిక సంస్థల్లో మొదటి భాగమైన గ్రామ పంచాయతీని మహబూబ్‌నగర్ జిల్లాలో 1951లో ప్రారంభించారు. అదే సమయంలో ఆచార్య వినోబాబావే భూదానోద్యమాన్ని కూడా నల్గొండ జిల్లా పోచంపల్లి నుంచే ప్రారంభించారు. ఇరిగేషన్ పద్ధతులను హైదరాబాద్ రాష్ట్రంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య రూపుదిద్దారు. నిజాం కాలంలో చెరువులు కుంటల కింద వ్యవసాయం జరిగేది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ నుండే ప్రారంభమయ్యాయి. నేడు పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయకుండా అభివృద్ధికి అవకాశంలేదు కాని ప్రభుత్వాలు మూడంచెల గ్రామపంచాయతీ, మండల(బ్లాక్) జిల్లా పరిషత్ లకు అధిక ప్రాధాన్యతను చట్టాలలో, విధానాలలో చూపించి అందుకు సమాంతర వ్యవస్థలను సృష్టించడం, కిందిస్థాయి గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని పనులకు నిధులు అందకుండా ఫలితాలు సాధించమంటే ఎట్లా సాధ్యమవుతాయి? నిపుణులు ఆలోచించాలి. ప్రజల ఓట్లచేత ఎన్నికైన ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతున్నామన్న విమర్శలొస్తున్నాయి. కేవలం కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ముఖ్యంగా అభివృద్ధి నిధులు, ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీలకు అందుతున్న లక్ష రూపాయలు ప్రత్యక్షంగా పంచాయతీ అధ్యక్షుడికే అందడం వల్ల ఉడుతాభక్తిగా గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వ పథకాలుగాని ఇటు రాష్ట్ర అభివృద్ధి పథకాలు(62) అమలు చేసేది గ్రామపంచాయతీలే. కాని గ్రామపంచాయతీలను గ్రామ సచివాలయంగా చేసి ఉపాధి పథకం (ఎంజీఎన్ ఆర్‌జీఎస్,) మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్య సంక్షేమం, మహిళాభివృద్ధి, అంగన్ వాడీలు, కళ్యాణలక్ష్మీ తదితర పథకాలన్నీ గ్రామపంచాయతీ సర్పంచేలే అములుచేయాలి . కాని మనదేశం అర్ధభూస్వామ్య, అర్ధవాణిజ్య వ్యవస్థ ట్రాన్స్‌ఫారమ్ స్థితిలో ఉంది. ఏ అభివృద్ధి జరిగినా.. జరగకపోయిన కేంద్రం లో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాగునో గ్రామంలో పంచాయతీ సర్పంచ్ కూడా అదే అధికారాలను కలిగి ఉన్నారు. 73వ రాజ్యాంగ సవరణ కింద పంచాయతీ సర్పంచ్ ప్రత్యక్షంగా గ్రామంలోని ఓటర్లచే ఎన్నుకోబడతాడు. ఆయన తోపాటు వార్డు మెంబర్లు జనాభాను బట్టి 8 నుంచి 26 మంది మెంబర్లు ఉంటారు. వీరికి సర్పంచ్ చదువుకున్న వాడైతే మంచి దని (10వ తరగతి అర్హతగా హర్యానా రాష్ట్రంలో చేసింది) ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదనే అర్హత పెట్టారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలలో రాజకీయ పార్టీలు జోక్యం లేకుండా జరగాలి. అది 73 రాజ్యాంగ సవరణ ప్రకారం.. రాష్ట్ర ఎన్నికలు కమీషన్ నియమించాలి, ఆర్థిక సంఘం ఉండాలి. పంచాయతీల పాలన పారదర్శకంగా ఉండాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 73వ రాజ్యాంగ ప్రతిపాదిస్తే దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఉండాలిని చట్టం తెచ్చింది. దానితో పంచాయతీ సర్పంచులు గా, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి గ్రామంలో మహిళలు ముందుకురాకపోవడం, వచ్చినా భర్తలు ఎన్నికైన సర్పంచుల స్థానంలో పనిచేస్తుండడం 40వ రాజ్యాంగ ప్రకరణ ప్రకారం షెడ్యూలు కులం, షెడ్యూలు జాతుల కులరిజర్వేషన్లు అమలు చేయడం జరుగతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీల చట్టంను 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. ఇప్పుడు ఆ పంచాయతీరాజ్ చట్టంను బలోపేతం చేసేందుకు అభివృద్ధికి ఆటంకంగా మారిన గ్రామపంచాయతీ సర్పంచులను అదుపు చేయుటకు చట్టంలో అధికారం స్వరూప స్వభావాను మార్చుటకు కసరత్తు చేస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నో నిధులు గ్రామపంచాయ తీలకు ఇచ్చిన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే సర్పంచు లు మాత్రం ఏం చేయగలరు. కనుక గ్రామపంచాయతీ సంస్థలు పనిచేయు తీరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గుప్పి ట్లోనే ఉంచుకొంది. పంచాయతీ సర్పంచులకు డైరెక్టుగా ఓటర్లచేత ఎన్నుకోబడడం గాని నిధులు కేంద్రం నేరుగా విడుదల చేయటం ప్రభుత్వా నికి రుచించడంలేదని వినికిడి. ప్రత్యక్ష పద్ధతిలో సర్పంచులను ఎన్నుకొనడం వలన ప్రభుత్వాలు ఇరకాటం పడుతున్నాయి. ప్రభుత్వేతర పక్షం వారు ఎన్నికయిన చోట చాలా ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది. ఆదే రీతిలో మండలాధ్యక్ష్యులు (బ్లాక్) అధ్యక్షులు, మెంబర్లు కూడా ఎన్నుకోవబడిన వారే మండలా ధ్యక్షునికి ఆఫీసుంది కాని మెంబర్లు (ఎంఎటీసీ)లకు ఏ ఆఫీసు సౌకర్యం లేదు. వారు గాలిలో పనిచేయాలి. ఎంపీటీసీ, మండ లాధ్యక్షుడిని అనుసరించి పని చేయాలి. సమన్యయంగా పనిచేస్తే ఏ గొడవ ఉండదు కాని ప్రోటోకాల్ పాటించలేదని జీతం తప్ప వేరే ఆదాయం లేదని ఎంపీటీసీలు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు కూడా ప్రత్యక్ష ఎన్నికగాను, జెడ్‌పీటీసీ మెంబర్లుకూడా ఓటర్లచేత ఎన్నుకోబడిన వారే. కానీ వారికి అఫీసులేక జిల్లా పరిషత్ మీటింగ్‌లకు, స్థాయి సంఘాల మీటింగులకు హాజరవ్వడం తోనే మెంబర్లకు సరిపోతుంది. వీరికి ఆఫీసు పరంగా లేదు. కేవలం జెడ్‌పీ హాలులోనే, జడ్పీ చైర్మన్ చాంబర్ల వద్ద వ్రేలా డుతూ ఉంటారు. వీరికి ఆఫీసు పరంగా లేదు కేవలం జెడ్‌పి స్థాయిలో, జెడ్పి చైర్మన్ చాంబర్ల వద్ద వేలాడుతూ ఉంటుంది. వీరి జీతభత్యాలను తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి సగానికి పైగా పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు (సర్పం చ్, మండలాధ్యక్షులు, జెడ్‌పి చైర్మన్లు) సంఖ్య చూసినట్లయితే గ్రామపంచాయితీలు 8,949, మండలాలు 446, జిల్లా పరిషత్‌లు 10 (ఇప్పుడు 30 కావాలి) ఉండగా వీరిలో వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు కేవలం రాజకీయంగా స్థానిక నాయకులను కూడా గట్టుకునే పద్ధతిగా తయారయిం ది. తెలంగాణలో సర్పంచ్‌లకు 24రకాల బాధ్యతలను ప్రభు త్వం అప్పగించింది. స్థానిక పాలనను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.

ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు, వార్డు సభ్యులు ప్రాదేశిక పరిమితుల్లో వారు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మండలాధ్యక్షులు, చైర్మన్ల ద్వారా అనుమతించిన అభివృద్ధి పనులను చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంపీటీసీలు గ్రామ పంచాయతీ సర్పంచులతో సమానంగా జీతం పొందుతున్న నిర్దేశించకపోవడంతో గందరగోళంతో కొనసాగుతున్నారు. వికేంద్రీకరణం అన్ని విధాలుగా మంచిదే. అది కుదుట పడే వరకు స్థిరత్వం ఉండదు. కొత్త జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునే ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు 10 జెడ్‌పి చైర్మన్లే కొనసాగుతున్నారు. అందుకే వీటన్నింటి పరిష్కారం కొరకు తెలంగాణ పంచాయితీరాజ్ చట్టంను సవరించవలసిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్లు 33శాతం నుండి 50 శాతానికి పెంచారు. కనుక అందుకు తగినంత మందిని పోటీ చేసేందుకు సమాయత్తం చేయాలి. అంటే తిరిగి స్థానికంగా నాయకులను మహిళా నాయకులను ప్రోత్సహించింది. పంచాయితీ సంస్థల ఎన్నికలు 2019లో జరిగాయి. కనుక 2018లోనే గ్రామ పంచాయితీలకు, మండలాలకు, జిల్లా పరిషత్‌లకు సకాలంలో కాలపరిమితి దాటకుండా ఎన్నికలు జరిపితే 14వ ఆర్థిక సంఘం నిధులు, నాబార్డు నిధులు అందుకోవచ్చు.

కొన్ని సూచనలు: పంచాయితీ సర్పంచులను, మండలాధ్యక్షులను, జిల్లా పరిషత్ అధ్యక్షులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకున్నప్పుడు మెంబర్లు ఎంత వరకు అవసరమో యోచించాలి. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలకు సరియైన స్థానం ఏర్పాటు చేయాలి (లేదా) వారిని నామినేట్ చేసే పద్ధతి అనుసరించితే ఎన్నికల ఖర్చు, సమయం కలిసివస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా ఉండదు. ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు ఎన్నుకోబడిన ఏ స్థాయి వాదన అపవాదముండదు. అంతేగాక రాష్ట్రప్రభుత్వంకు పేరును సకాలంలో అందేలా చేయాలి. కేంద్రం ఇచ్చే నిధులు పంచాయితీ సర్పంచులకు నేరుగా అందుతున్నాయి కనుక గ్రామాభివృద్ధికి సరిపోవడం లేదు బిల్లులు (ఎలక్ట్రిసిటీ, వాటర్‌బిల్లులు, జీతభత్యాలకే) సరిపోతున్నాయి.

డాక్టర్ కె. ఆనయ్య ఐఏఎస్, 8008359912

స్త్రీకి విద్య ఆభరణం

మహిళల పురోభివృద్దే దేశాభివృద్ధి అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అలనాడు అన్న మాటలు నిత్యనూతనమైనవి. మహిళల పురోభివృద్ధికి బాలికా విద్య పునాది వంటిది. విద్యా ప్రమాణాలు ఎక్కడైతే మెరుగు పడతాయో ఆయా సమాజాల్లో మహిళలహోదా ,గౌరవం మెరుగు పడుతుంది. తల్లి గర్భంలో ఉండగానే ఆడ శిశువు ప్రారంభమవుతాయి. భూమి మీద పడకముందే తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఆడోమగో ముందే తెలుసుకుని ఆడ శిశువు అని నిర్ధారణ అయితే, భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. భ్రూణ హత్యలతో ఆడ శిశువులను తల్లి గర్భంలో చిదిమేస్తున్నారు.

పురాణాలు, ఇతిహాసాల పేరిట నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి అని సామాజిక కట్టుబాట్లతో ఆడపిల్లలను వంటింటికి పరిమితం చేస్తున్నారు. విద్యా,ఉద్యోగ రంగాల్లో ఆడపిల్లల ఎదుగుదలకు ఆంక్షలు విధిస్తున్నారు. భారతీయ సమాజం మూలాల్లో పాతుకుపోయిన పురుషస్వామ్య సంస్కృతి ఆడపిల్లల అణచివేతకు కారణం అవుతోంది. ఆడపిల్లలకు విద్య లేకపోవడమే వారి పురోగతికి పెను శాపంగా తయారైంది. బాలికలకు విద్య, వైద్య, పోషకాహార సదుపాయాలు, న్యాయం, సంరక్షణ వంటి కనీస హక్కులు అందడం లేదు. అసలు వాటి గురించి వారికి తెలియదు. బాల్య వివాహాలు, బాలికలపై అమానుషంగా లైంగిక దాడులు దేశ ప్రతిష్ఠకు మచ్చ తెస్తున్నాయి. ఇప్పటికి మన సమాజంలో బాలికలు ఆర్థిక వెనకబాటుతనం, తల్లితండ్రుల వలసలు, ఇంటి పని కారణంగానే బడి మానేస్తున్నారు. కొడుకుల చదువులపై ఉన్నంత శ్రద్ధ తల్లిదండ్రులకు ఆడ పిల్లల చదువులపై ఉండటం లేదు. ఆడపిల్లల చదువుపై పెట్టే ఖర్చు అనవసర వ్యయంగా భావించే తల్లి తండ్రులు ఉన్నారు. ఆడపిల్లల పట్ల వివక్షకుటుంబం నుంచే ప్రారంభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల చదువులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆడపిల్లలు పాఠశాలల్లో నమోదు కావడం మగ పిల్లలతో సమానంగా ఉన్నప్పటికీ ఉన్నతవిద్య స్థాయికి చేరే నాటికి 10 నుంచి 30 శాతం వరకూ మాత్రమే మిగులుతున్నారు. దీనికి కారణం ఆడ పిల్లలను ఇంట్లో చాకిరీ కోసం, ఉద్యోగాల కోసం తల్లితండ్రులు నియోగించడమే. ఆడపిల్లలు చదువులకు దూరం కావడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. బాల్య వివాహాలు.సరైన పోషకాహారం అందించకపోవడం, తల్లితండ్రులు తమ సంతానంలో మగ, ఆడ పట్ల వివక్ష చూపడం మొదలైనవి ఎన్నో ఉన్నాయి.ఇంట్లో చంటి పిల్లల సంరక్షణ బాధ్యతను బాలికలకు అప్పగించడం సర్వసాధారణం.పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం,స్కూలుకు వెళ్ళేందుకు రవాణా సదుపాయాలు లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా చాలా మంది ఆడపిల్లలు చదువు మానేస్తున్నారు.ఆడపిల్లల చదువు పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వారికి విద్యా సంస్థలలోనూ, వెలుపల తగిన రక్షణ కల్పించాలి.విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. అన్ని రంగాల్లో ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పించాలి. వివక్షత లేని సమాజంలోనే ఇది సాధ్యమవుతుంది. లింగ వివక్షత వల్లఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారు విద్యా సంస్థల్లో విద్యార్ధినుల వేధింపు లు ఎక్కువ అయ్యాయి.వాటిని నిరోధించడంలలో ప్రభుత్వం విఫలమవుతోంది.పోలీసులు మొక్కుబడికి కేసులు నమోదు చేయడం తప్ప దోషులకు శిక్షపడే విధంగా కఠినమైన నియమ నిబంధనల ప్రకారం కేసులు నమోదుచేయడం లేదు. ఆడపిల్లలు, యువతుల అక్రమ రవాణాపై కూడా ప్రభుత్వం తీసుకుంటున్నవి మొక్కుబడి చర్యలే. బాలికా విద్య పెంపొందించేందుకు మెరుగైన అవకాశాలు కల్పించాలి. బాలి క విద్య పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథం కలిగేలా సమా జంలో అవగాహన పెంచాల్సిన అవ సరం ఉంది. బాలికా విద్యకు ఎదురవుతున్న అవరోధాలు తొలగించాలి. లింగ సమానత్వం కోసం భ్రూణ హత్యలు. పౌష్టికాహార లోపాలను దిద్దడం, బాలికల అక్రమ రవాణాను అరికట్టడం వంటి చర్యలు పకడ్బందీగా తీసుకోవాలి. శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక, క్రీడారంగాల్లో మహిళలు కీలక పాత్ర వహించేందుకు ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పించాలి. ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన కోసం బాలికల నైపుణ్యాలను మెరుగు పర్చాలి. అప్పుడే ప్రభుత్వానికి బాలికల పట్ల చిత్తశుద్ధి ఉందని రుజువు అవుతుంది.

-వాసిలి సురేష్

నేడు జాతీయ బాలికా దినోత్సవం.. బాలికలకు విద్యా, వైద్య రంగాల్లో సమానావకాశాలు కల్పించాలన్నది ఒక నినాదంగా మిగిలిపోయింది. కేంద్రం,రాష్ట్రా ల్లో ఎన్నో పథకాలు అమలులో ఉన్నా, బాలికల చదువుకు అడుగడుగునా అంతరాలు ఎదురవుతున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులకు తోడు, సామాజిక భద్రత లేకపోవడంతో బాలికల చదువు సజావుగా సాగడం లేదు. విద్య ద్వారానే ఆడపిల్లలకు సమాజంలో హోదా లభిస్తుంది. గుర్తింపు, గౌరవం లభిస్తుందని మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్ తో సహా ఎంతో మంది మహనీయులు ఉద్బోధలు చేసినా,అవి ఆచరణకు నోచుకోవడం లేదు. అయితే, స్వశక్తితో విద్యావంతులైన మహిళలు లేకపోలేదు.అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని నేటి తరం యువతులు ముందుకు సాగుతున్నారు.



శాపం కాదు.. వరం!

భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ తొలిసారి ప్రధానిగా స్వీకారం చేసిన రోజుని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 24ను జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుతారు. 2018 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి పొందిన ఇరాక్ యువతి నాడియా మురాద్‌కు, 2014లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్(పాకిస్తాన్) లకు మధ్య కొన్ని పోలికలున్నాయి. ఇద్దరూ సాధారణ కుటుంబంలో పుట్టిన వారే. మలాలాపై తాలిబాన్ ఉగ్రవాదులు దాడిచేసి, ఆమెని చంపడానికి ప్రయత్నించగా, నాడియాపై ఐసిస్ ఉగ్రవాదులు దాడిచేసి ఆమెకు నరకం చూపారు. అయితే ఇరువురూ తమకెదురైన పరిస్థితులను ధైర్యంగా అధిగమించి తమ లాగా దాడులకు గురైన బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నా రు. ఆధునిక సమాజంలో ఆడపిల్లలకు మలాలా తెగువ, నాడి యా ధైర్యం అలవడాలి. 2018 జనవరి 24న భారత ప్రభుత్వం ఆడపిల్ల ముల్లు కాదు, ఒక పుష్పం అనే నినాదంతో జాతీయ బాలికా దినోత్సవా న్ని నిర్వహించగా, 2018 అక్టోబర్ 11న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఆడపిల్లలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి రాబోయే తరాలకు సిద్ధం చేయాలనే నినాదంతో నిర్వహిస్తుంది. బాలికా విద్య, పౌష్టికాహారం, బాల్య వివా హాలు, న్యాయ, వైద్య పరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు యు.ఎన్.ఓ సాధారణ సభ 2012 అక్టోబర్ 11 నుంచి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరపాలని 2011 డిసెంబర్ 19న నిర్ణయించింది. అప్పటి కెనడా స్త్రీ సంక్షేమ శాఖమంత్రి రోనా ఆంబ్రోస్ ప్రతిపాదనతో ఈ దినోత్సవానికి ఒక రూపం వచ్చింది. బాల్య వివాహాలకి ముగింపు పలుకుదాం! అనే నినాదంతో 2012లో తొలి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరపడం జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ఆడపిల్లలున్నారు. అయితే లాత్వియా, లిథియోనియా వంటి కొన్ని యూరప్ దేశాలని మినహాయిస్తే మిగతా దేశాల్లో బాలుర సంఖ్యతో పోలిస్తే బాలికల సంఖ్య తగ్గుతోంది. మన దేశంలో కేరళ, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో ఆడపిల్లల పరిస్థితి ఆశాజనకంగా ఉండగా, బీహార్, అరుణాచలప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వంటి రాష్ట్రాల్లో ఆడపిల్లల సంఖ్యతోపాటు వారి అక్షరాస్యతాశాతం కూడా చాలా తక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 1000 మంది బాలురకు కేవలం 918 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. (0నుంచి6) 2031 నాటికి ఆడపిల్లల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. భేటి పడావో, బేటీ బచావో వంటి పథకాలు , స్కానింగ్ సెంటర్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొంతమంది తల్లిదండ్రుల మూఢనమ్మకాల వల్ల భ్రూణ హత్యలు పెరుగుతున్నాయి. స్కానింగ్ ద్వారా ఆడపిల్ల అని నిర్ధారిస్తే శుక్రవారమని, మగశిశువు అని తేల్చితే గురువారమనే రహస్య సంకేతాలని కొందరు వైద్యులు ఉపయోగిస్తూ భ్రూణహత్యలను పరోక్షంగా దోహదపడుతున్నారు. గతంలో రాజ్యలక్ష్మి, బంగారు తల్లి వంటి పథకాలు ఆడపిల్లల సంక్షేమం కోసం అమలు చేయబడ్డాయి. ఇటువంటి పథకాలను పునరుద్ధరించి పటిష్టంగా అమలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేసినట్లు దేశ వ్యాప్తంగా ఈ తరహా టీమ్స్‌ని ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార లెక్కల ప్రకారం 14 వేల మంది బాలికలు బడి బయట ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం పాఠశాలల్లో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు డ్రాయింగ్, కుట్టుపని వంటి వాల్లో శిక్షణ నిస్తున్నారు. పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్స్‌ని శాశ్వత ప్రాతిపదికన ఫుల్‌టైం ఇన్‌స్ట్రక్టర్స్‌గా మార్చాలి. గతంలో ఏర్పాటు చేసిన మహిళా ప్రాంగణాలని మరింత పటిష్టం చేసి బాలికలకు, యువతులకు వారికి నచ్చిన రంగంలో శిక్షణనిచ్చి, ఉపాధి కల్పించాలి. నేటి బాలికే రేపటి మహిళ కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యతని బాలికా దినోత్సవానికి ఇవ్వాలి. వివాహం జరిపించే వివిధ మతాధిపతులకు ప్రభుత్వం షరతులతో కూడిన లైసెన్స్ లని మంజూరు చేసి పర్యవేక్షించాలి. వివాహ రిజిస్ట్రేషన్‌పై మరికొంత చైతన్యం తేవాలి. తద్వారా బాల్య వివాహాలకు కొంతమేర అడ్డుకట్ట వేయవచ్చు. అప్పుడే మలాలా అన్నట్లు ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి చిన్నారికి చదువుకొనే హక్కు ఉంది. విద్య ద్వారానే బాలికా సాధికారత సాధ్యమవుతుంది

ఎం. రాంప్రదీప్, 94927 12836

ఫారం-7

(చట్టం 2013/30లోని సెక్షన్ (1) 19లోని సబ్ రూల్ (1) రూల్-25 ప్రకారం)

తెలంగాణ ప్రభుత్వము

రెవిన్యూ (భూసేకరణ) శాఖ

(కలెక్టర్ /సంయుక్త కలెక్టర్/ స్పెషల్ కలెక్టర్)

భూసేకరణ/(స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) భూసేకరణ

రూఢీ ప్రకటన

ఫైల్ నెం.బి/391/2015 తేది: 21.08.2018

తెలంగాణ ప్రభుత్వం/జిల్లా కలెక్టర్, నల్లగొండ గారి ఆదేశానుసారం ఈ దిగువ నిర్దిష్టపరచిన నల్లగొండ జిల్లాలో కొండమల్లేపల్లి మండలం, గాజీనగర్ గ్రామములో విస్తీర్ణం ఎ.113.25 గుంటలు ప్రజా ప్రయోజనం నిమిత్తము ఏ.ఎం.ఆర్.పి లో భాగంగా పెండ్లిపాకాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొరకై అవసరమైయున్నదని నిర్ణయించినారు.

కావున నల్లగొండ జిల్లాలో కొండమల్లేపల్లి మండలం, గాజీనగర్ గ్రామములో విస్తీర్ణం **ఎ.113.25 గుంటలు** గల భూమి ఈ క్రింది అనుబంధంలో చూపిన భూమి పెండ్లిపాకాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిమిత్తం అవసరమైనందున ఈ క్రింద చూపిన విధముగా భూసేకరణ నిమిత్తం ప్రకటన (డిక్లరేషన్) జారీ చేయుటమైనది.

మండలం : కొండమల్లేపల్లి **గ్రామం : గాజీనగర్**

సర్వే నెం. భూమి స్వభావము, పొక్కు స్వభావము, విస్తీర్ణం		పట్టాదారు పేరు	తండ్రి పేరు	భూమిపై చెట్లు/ పైపులైను / బావి/ బోరు/ ఇతరములు
2 పట్టా/ఖుష్కి 1.16	0.28	చక్కని చిన్న నిరంజన్	వెంకులు	-
	0.28	చక్కని పెద్ద నిరంజన్	వెంకులు	-
	--	షేక్ జహంగీర్	మహబూబ్ అలీ	-
	--	షేక్ గోరిబి	మహబూబ్ అలీ	-
6 పట్టా/ఖుష్కి 1.14	0.20	అన్నెపాక ఊశమ్మ	రంజాన్	-
	0.10	చక్కని పెద్ద నిరంజన్	పెద్ద ఊశయ్య	-
	0.02	బత్తుల మల్లమ్మ	సాయిలు	-
	0.02	బత్తుల రాములు	సాయిలు	-
	0.02	బత్తుల పెద్దఅంజయ్య	సాయిలు	-
	0.02	బత్తుల శీనయ్య	సాయిలు	-
	0.02	బత్తుల ఊశయ్య	సాయిలు	-
	0.02	చక్కని ముత్యాలు	పెద్ద ఊశయ్య	-
	0.01	చక్కని చినసోములు	ఎల్లయ్య	1 బావి
	0.01	చక్కని హన్మంత్	ఎల్లయ్య	-
	0.04	బత్తుల రాములు	శాయిలు	-
	0.06	బత్తుల తిరుపతయ్య	రాములు	-
7 పట్టా/ఖుష్కి 1.07	0.09	చక్కని చిన నిరంజన్	పెద్ద ఊశయ్య	-
	0.15	చక్కని పెద్ద లక్ష్మమ్మ	వెంకటయ్య	-
	0.02	ఆరేకంటి ఆశన్న	సాయిలు	-
	0.13	బుడిగపాక మల్లమ్మ	వెంకటయ్య	-
	0.08	బుడిగపాక రాములు	ముత్తయ్య	-
131 పట్టా/ఖుష్కి 1.07	0.07	నేనావత్ శివ	బాలారం	-
	0.03	నేనావత్ రమేష్	కొట్యా	-
	0.02	నేనావత్ నగేష్	కొట్యా	-
	0.20	నేనావత్ హన్మ	పంతు	-
	0.15	నేనావత్ చత్రు	రాము	-
	--	నేనావత్ మోహన్‌దాస్	రాంచంద్	-
	--	నేనావత్ పంతు	సేవ్యా	-
	--	నేనావత్ క్రాంతికుమార్	తుల్చా	-
	--	నేనావత్ భాస్కర్	బొజ్యా	-
	--	నేనావత్ శేఖర్	బొజ్యా	-
	--	నేనావత్ సూర్య	బొజ్యా	-
	--	నేనావత్ సేవ్యా	బెద్యా	-
	--	నేనావత్ భద్రు	బెద్యా	-
	--	నేనావత్ పద్మనాయక్	నంద్యా	-
	--	నేనావత్ రాములు	హన్మ	-
	--	నేనావత్ మత్యా	హన్మ	-
	--	నేనావత్ సేవ్యా	హన్మ	-
	--	నేనావత్ శక్యా	తుల్చా	-
	--	మూడవాత్ లాలి	శక్యా	-
	--	నేనావత్ జగ్గునాయక్	తావుర్యా	-
	--	నేనావత్ శ్రీనునాయక్	తావుర్యా	-
	--	నేనావత్ దీప్లా	లక్ష్మి	-
	--	నేనావత్ దేవులా	లక్ష్మి	-
	--	నేనావత్ కొట్యా	నీల్యా	-
	--	నేనావత్ లక్ష్మిపతి	నీల్యా	-
	--	నేనావత్ పంతులు	నీల్యా	-
	--	బోడ అంతమ్మ	రామచంద్రు	-
	--	నేనావత్ శేవ్యా	బాద్యా	-
	--	నేనావత్ నాజం	బాద్యా	-
	--	నేనావత్ బద్రు	బాద్యా	-
	--	నేనావత్ పాండు	బాద్యా	-
	--	నేనావత్ నీల	దశరథ	-
	--	నేనావత్ దేవి	సేవ్యా	-
	--	నేనావత్ శ్రీను	సేవ్యా	-
	--	నేనావత్ బాల్యా	జగ్గాం	-
	--	నేనావత్ చంద్రు	జగ్గాం	-
	--	నేనావత్ కిషన్	జగ్గాం	-
	--	నేనావత్ బాల్యా	జగ్గాం	-
	--	నేనావత్ చంద్రియ	జగ్గాం	-
	--	నేనావత్ సీతారాం	వాసు	-
	--	మూడవాత్ రాంలి	లక్ష్మణ్	-
	--	మూడవాత్ మార్గి	గోవ్యా	-
	--	మూడవాత్ సత్రం	సొమ్లా	-
	--	నేనావత్ శివలాల్	గన్యా	-
	--	మూడవాత్ రవికుమార్	హచ్యా	-
	--	మూడవాత్ బాల	వాచ్యా	-
	--	మూడవాత్ నాజ	శేవ్యా	-
	--	మూడవాత్ జీజ	మోఘ్యా	-
	--	నేనావత్ వెంకట్రాం	మోతి రాం	-
	--	నేనావత్ సేవ్యా	జగ్గాం	-
	--	నేనావత్ మతిర్యా	రాము	-
	--	నేనావత్ చిన్నానాయక్	మూన్యా	-
	--	నేనావత్ శక్యా	చంద్రు	-
	--	నేనావత్ మతిర్యా	హన్మ	-
	--	నేనావత్ హన్మంతు	భీమ్లా	-
	--	నేనావత్ సీతారాం	భీమ్లా	-
	--	నేనావత్ లక్ష్మతి	జమ్లా	-
	--	నేనావత్ గోపాల్	జమ్లా	-
	--	నేనావత్ లక్ష్మణ్	జమ్లా	-
	--	షేక్ సజావుద్దీన్	అహ్మద్ మొహియొద్దీన్	-
	--	నేనావత్ తావుర్యా	మోతిలాల్	-
	--	నేనావత్ బాబు	మోతి రాం	-
	--	నేనావత్ సేత్యా	టాక్యా	-
	--	నేనావత్ గోరి	అల్యా	-
	--	నేనావత్ వొక్ల	మోఘ్యా	-
	--	అంబోతు జైపాల్	జమ్లా	-
	--	నేనావత్ ముత్యం	చందర్	-
	--	నేనావత్ జయరాం	తావుర్యా	-
	--	నేనావత్ చందునాయక్	తావుర్యా నాయక్	-
	--	నేనావత్ సైదులు	హేమ్లా	-
	--	నేనావత్ శైలేసింగ్	రాంకోటి	-
	--	నేనావత్ ఉమేష్	లక్ష్మణ్	-
	--	నేనావత్ సూర్య	రాంకోటి	-
	--	నేనావత్ అశోక్	లక్ష్మణ్	-
	--	నేనావత్ రాజు	లక్ష్మణ్	-
	--	నేనావత్ మోతిరాం	లాల్యా	-
	--	నేనావత్ హతిరాం	లాల్యా	-
	--	నేనావత్ దోలి	సొమ్లా	-
	--	జర్పుల లక్ష్మిబాయి	సంతోష్	-
	--	నేనావత్ రవి	తావుర్యా	-
	--	నేనావత్ బల్‌రాం	రాంచంద్	-
	--	బాబు తులసి రాం నాయక్	బాలునాయక్	-
	--	నేనావత్ రమేష్	బిచ్యా	-
	--	నేనావత్ మోహన్	చంద్రు	-
	--	నేనావత్ నగేష్	రెడ్యా	-
	--	నేనావత్ చత్రు	రాము	-
	--	నేనావత్ రాజు	రుక్యా	-
	--	నేనావత్ శేఖ	హన్మ	-
	--	నేనావత్ హతిరాం నాయక్	సూర్య నాయక్	-
	--	నేనావత్ రమేష్	సూర్యా	-
	--	నేనావత్ దాశరథ	సూర్యా	-
	--	నేనావత్ సేవ్యా	సూర్యా	-
	--	నేనావత్ భిక్యా	పంతు	-
137 పట్టా/ఖుష్కి 0.10	0.10	నేనావత్ బద్దు	రాము	-
	--	నేనావత్ మోహన్	చంద్రు	-
	--	నేనావత్ భాష	బిచ్యా	-
	--	నేనావత్ రెడ్యా	పత్యా	-
	--	నేనావత్ బిచ్యా	లచ్చిరం	-
	--	నేనావత్ లాక్ష్మతి	పత్యా	-
140 పట్టా/ఖుష్కి 6.02 1/2	3.38	నేనావత్ చంద్రు	నాను	-
	1.06 1/2	నేనావత్ శ్రీను	సాత్యా	-
	0.38	నేనావత్ రవి	వార్యా	-
	--	నేనావత్ పాండు	నారయ్య	-
	--	నేనావత్ రెడ్యా	సాత్యా	-
	--	నేనావత్ లాలు	సొత్యా	-
	--	నేనావత్ కిట్టు	సాత్యా	-
	--	నేనావత్ నారయ్య	తొత్యా	-
	--	నేనావత్ లక్ష్మతి	చంద్రు	-
141 పట్టా/ఖుష్కి	0.09	నేనావత్ లాకు	హల్యా	-
	1.35	నేనావత్ పిక్ల	పుల్యా	1 బావి
	--	నేనావత్ పాండు	నార్యా	-
	--	నేనావత్ రవి	నార్యా	-
2.04	--	నేనావత్ శ్రీను	నార్యా	-
	--	నేనావత్ వంశి	బాలు	-
	--	నేనావత్ తావు	పంతు	-
	--	నేనావత్ శ్రీధర్	జేత్యా	-
	--	నేనావత్ పుల్యా	దీప్లా	-
	--	నేనావత్ సొన	బుద్దా	-
	--	నేనావత్ శ్రీను	సొత్యా	-
148 పట్టా/ఖుష్కి 1.25	1.25	ముడావత్ పిక్ల	రాము	-
	--	ముడావత్ బలరాం	మోత్యా	-
	--	ముడావత్ జగ్యా	మోత్యా	-
	--	ముడావత్ శివ రాం	రాము	-
	--	ముడావత్ హల్యా	చొక్ల	-
	--	ముడావత్ రెడ్యా	రాము	-
	--	ముడావత్ కిషన్	శివ రాం	-
	--	ముడావత్ రామలి	లక్ష్మన్	-
	--	ముడావత్ జగన్	చొక్ల	-
	--	ముడావత్ సూర్య	శేవ్యా	-
	--	ముడావత్ రమేష్	శేవ్యా	-
	--	నేనావత్ దేవి	శేవ్యా	-
	--	నేనావత్ శ్రీను	శేవ్యా	-
	--	నేనావత్ బెలిమ	జగ్గాం	-
	--	నేనావత్ బాల రాం	జగ్గాం	-
	--	నేనావత్ చంద్రియ	జగ్గాం	-
149 పట్టా/ఖుష్కి 1.21	1.01	ముడావత్ హన్మంత్	శివారం	1బావి, పైపులైన్
	0.06	నేనావత్ శిర్య	హేమ్లా	-
	0.07	నేనావత్ చిన్ని	జమల	-
	0.07	నేనావత్ జమ్లి	స్వాతి	-
	--	నేనావత్ కిషన్	జగ్గాం	-
	--	నేనావత్ శివ	హేమ్లా	-
	--	నేనావత్ బామిని	సొమ్యా	-
	--	నేనావత్ అచ్చాలి	నార్యా	-
	--	నేనావత్ బుజ్జి	శంకర్	--
	--	ముడావత్ లక్ష్మి	శివరాం	-
	--	ముడావత్ రెడ్యా	రాము	-
	--	ముడావత్ కిషన్	శివ రాం	-
	--	ముడావత్ శేకర్	పిక్లా	-
150 పట్టా/ఖుష్కి 1.34	0.04	నేనావత్ చిన్ని	జేమ్లా	-
	1.10	ముచ్చర్ల మదారు	లాలయ్య	-
	0.20	ఇస్లావత్ ఆశిలి	రాము	-
151 పట్టా/ఖుష్కి 0.16	0.16	నేనావత్ భాన్యా	భీక్యా	-
	--	ముడావత్ లాలి	శక్రు	-
	--	నేనావత్ రూప్లి	జాన్యా	-
	--	నేనావత్ దాంది	భాన్యా	-
	--	ముడావత్ హంక్ల	గోవ్యా	-
	--	ముడావత్ హల్యా	గోవ్యా	-
	--	ముడావత్ జగన్	చొక్ల	-
154 పట్టా/ఖుష్కి 0.15	0.15	నేనావత్ బాలి	తావుర్యా	-
	--	నేనావత్ శ్రీను	అల్యా	-
	--	నేనావత్ చంద్రు	జేద్యా	-
	--	నేనావత్ పాండు	బోడ్యా	-
	--	నేనావత్ సేవ్యా	బోడ్యా	-
	--	నేనావత్ నాజం	బోడ్యా	-
	--	నేనావత్ బద్రు	బోడ్యా	-
	--	నేనావత్ బాల్ సింగ్	లక్ష్మత	-
	--	అంబోతు శాంతి	జేమ్లా	-
	--	నేనావత్ పిక్ల	పూల్యా	-
	--	నేనావత్ గోరి	అల్యా	-
	--	నేనావత్ బాలి	తావుర్యా	-
	--	నేనావత్ మాల్యా	అల్యా	-
	--	నేనావత్ బుద్ద	హర్యా	-
	--	నేనావత్ భాన్యా	హర్యా	-
	--	నేనావత్ లాక్యా	అల్యా	-
	--	నేనావత్ దోలి	పక్యా	-
	--	నేనావత్ బాబు	పక్యా	-
	--	నేనావత్ లాక్యా	పక్యా	-
	--	నేనావత్ రవి	సూర్యా	-
	--	నేనావత్ అమాలి	దశరథ	-
	--	నేనావత్ అమ్మిలాల్	గన్యా	-
	--	నేనావత్ జయ	వెంకాజి	-
	--	నేనావత్ సుజాత	శివ లాల్	-
	--	నేనావత్ శంకర్	గన్యా	-
	--	నేనావత్ శ్రీను	గన్యా	-
	--	నేనావత్ శివ	బాలరాం	-
	--	నేనావత్ సీతారాం	బాలరాం	-
	--	నేనావత్ హస్లి	పంతు	-
	--	నేనావత్ బల్ రాం	గన్యా	-
155 పట్టా/ఖుష్కి 0.28	0.28	నేనావత్ బుద్ద	హర్యా	-
	--	నేనావత్ జానిమా	భిక్యా	-
	--	నేనావత్ అంబి	కిషన్	-
	--	నేనావత్ సురేందర్	చంద్రియ	-
	--	నేనావత్ కుమార్	చంద్రియ	-
	--	నేనావత్ హామీని	టాక్యా	-
	--	నేనావత్ చంద్రియ	టాక్యా	-
	--	నేనావత్ దోలి	వెంకులు	-
	--	నేనావత్ గోర్యా	టాక్యా	-
	--	నేనావత్ సంతోష్	లాక్యా	-
	--	నేనావత్ లాక్యా	టాక్యా	-
	--	జర్పుల గోవ్యా	సీత్యా	-
	--	జర్పుల సునీత	శేష్	-
156 పట్టా/ఖుష్కి 0.14	0.11	నేనావత్ జానిమియా	భిక్యా	-
	0.01	నేనావత్ అంజ	కిషన్	-
	0.01	నేనావత్ సురేందర్	చంద్రియ	-
	0.01	నేనావత్ కుమార్	చంద్రియ	-
157 పట్టా/ఖుష్కి 7.09	0.28	నేనావత్ పుల్యా	దీప్లా	-
	0.22	నేనావత్ శివ	బలరాం	-
	2.25	నేనావత్ భాన్యా	హర్యా	-
	0.12	నేనావత్ చంద్రు	హర్యా	-
	1.21	నేనావత్ సేవ్యా	బోద్యా	1 బావి పైపులైన్
	0.18	నేనావత్ భద్రు	బోద్యా	-
	0.20	నేనావత్ బుద్దా	హర్యా	-
	0.22	నేనావత్ నాజ	బోద్యా	-
	0.01	నేనావత్ తావుర్యా	రాము	-
	--	నేనావత్ బాబ	పక్యా	-
	--	నేనావత్ లాక్యా	పక్యా	-
	--	నేనావత్ దోలి	పక్యా	-
	--	నేనావత్ రవి	సూర్యా	-
	--	నేనావత్ శంకర్	గన్యా	-
	--	నేనావత్ చంద్రు	బోద్యా	-
	--	నేనావత్ పాండు	బోద్యా	-
	--	నేనావత్ మణి	లక్ష్మతి	-
	--	అంబోతు శాంతి	జేమ్లా	-
	--	నేనావత్ గోరి	అల్యా	-
	--	నేనావత్ ముత్యం	చందర్	-
	--	నేనావత్ జాలి	తావుర్యా	-
	--	నేనావత్ చిన్నా నాయక్	మూన్యా	-
	--	నేనావత్ అలివేలు	అమ్మిలాల్	-
	--	నేనావత్ శివ రాం	బల్ రాం	-
	--	నేనావత్ సీతారం	బల్ రాం	-
	--	నేనావత్ సుజాత	శివ లాల్	-
	--	నేనావత్ సైదా	హేమ్లా	-
	--	నేనావత్ హరి సింగ్	కాట్యా	-
	--	నేనావత్ అలివేలు	అమ్మిలాల్	-
	--	నేనావత్ శంకర్	గన్యా	-
	--	నేనావత్ నాగేష్	కోట్యా	-
158 పట్టా/ఖుష్కి 2.03	1.00	నేనావత్ రవి	సూర్యా	-
	0.08	నేనావత్ చందర్	లక్ష్మ	-
	0.09	నేనావత్ శేష్ని	లాలు	-
	0.09	నేనావత్ జాలి	తావుర్యా	-
	0.09	నేనావత్ మాన్య	రాము	-
	0.08	నేనావత్ గోరి	హల్యా	-
	--	నేనావత్ సొన	బుద్దా	-
	--	నేనావత్ వగిలి	రెడ్యా	-
	--	నేనావత్ చంద్రియా	టాక్యా	-
	--	నేనావత్ గమిని	టాక్యా	-
	--	నేనావత్ సామ్యా	ధర్మి	-
	--	నేనావత్ పంతు	చందు	-
	--	నేనావత్ చంద్రు	పూల్యా	-
	--	నేనావత్ గన్ని	బాల్యా	-
	--	నేనావత్ లక్ పతి	గేమ్యా	-
	--	నేనావత్ దశరథ	గేమ్యా	-
	--	నేనావత్ బాలు	గేమ్యా	-
	--	నేనావత్ కృష్ణ	గేమ్యా	-
	--	నేనావత్ ధర్మి	ధన్యా	-
	--	నేనావత్ సైది	గన్యా	-
	--	నేనావత్ కొత్యా	నీల్యా	-
	--	నేనావత్ లక్ష్మి పతి	శాల్యా	-
	--	నేనావత్ పంతు	నీల్యా	-
	--	నేనావత్ కమిలి	సూక్యా	-
	--	నేనావత్ వెంకట్రాం	గోర్యా	-
	--	నేనావత్ బాల	గోర్యా	-
	--	నేనావత్ లాక్యా	టాక్యా	-
	--	నేనావత్ దోలి	వెంకులు	-
	--	నేనావత్ చంది	లాల్యా	-
	--	నేనావత్ భాన్యా	హేముడు	-
	--	నేనావత్ చంద్రు	హేముడు	-
	--	నేనావత్ కస్నా	హేముడు	-
	--	నేనావత్ ధరమ్ సింగ్	శక్యా	-
	--	నేనావత్ మకట్ లాల్	పర్శ	-
	--	నేనావత్ పాప	పర్శ	-
	--	నేనావత్ పాండు	పర్శ	-
	--	నేనావత్ శ్రీను	పర్శ	-
	--	నేనావత్ అఖిల్	చంద్రు	-
	--	నేనావత్ హాంస్లి	పర్శ	-
	--	నేనావత్ దశరథ	పర్శ	-
	--	నేనావత్ పద్మ నాయక్	నంద్యా	-
	--	నేనావత్ చంద్రు	హన్మ	-
	--	నేనావత్ రాము	హన్మ	-
	--	నేనావత్ మత్యా	హన్మ	-
	--	నేనావత్ సేవ్యా	హన్మ	-
	--	నేనావత్ శక్యా	తుల్చా	-
	--	నేనావత్ పాండు	గుండ్యా	-
		నేనావత్ శంకర్	గోర్యా	-
	--	నేనావత్ నరేష్	గోర్యా	-
	--	నేనావత్ శివ	గోర్యా	-
	--	నేనావత్ రమేష్	గోర్యా	-
	--	నేనావత్ కోట్యా	గుండ్యా	-
	--	నేనావత్ భన్యా	బెద్యా	-
	--	నేనావత్ సూక్యా	బెద్యా	-
160 పట్టా/ఖుష్కి 5.37	3.08	నేనావత్ బోద్యా	దీప్లా	1 చింత చెట్టు
	1.04	నేనావత్ పంతు	దీప్లా	-
	1.02	నేనావత్ రుక్మి	వెంకటరామ్	-
	0.03	నేనావత్ రవి	సూర్యా	-
	0.20	నేనావత్ రెడ్డి	సాత్యా	-
163 పట్టా/ఖుష్కి 4.22	3.00	నేనావత్ బాలి	తావుర్యా	-
	0.14	నేనావత్ కొంటి	చంద్రు	-
	0.14	నేనావత్ బద్రు	బోద్యా	-
	0.14	నేనావత్ బాల్ సింగ్	లాక్ పతి	-
	0.12	నేనావత్ సైదా	హేమ్లా	-
	0.04	నేనావత్ పాండు	బోద్యా	-
	0.04	నేనావత్ సేవ్యా	బోద్యా	-
	--	నేనావత్ సుజాత	శివ లాల్	-
	--	నేనావత్ నాజం	బాద్యా	-
	--	నేనావత్ భద్రు	బోద్యా	-
	--	నేనావత్ పాండు	కోట్యా	-
	--	నేనావత్ శివ	పంతు	-
164 పట్టా/ఖుష్కి 4.01	4.01	అంబోతు శాంతి	జేమ్లా	-
165 పట్టా/ఖుష్కి 0.20	0.20	అబోతు శాంతి	జేమ్లా	-
169 పట్టా/ఖుష్కి 1.11 1/2	0.00 1/2	నేనావత్ బుద్ద	శేక్యా	-
	0.06 1/2	నేనావత్ దాంది	కాట్యా	-
	1.04	నేనావత్ పత్యా	చొక్ల	1బావి
	0.00 1/2	నేనావత్ కిషన్	చింగ్యా	-
170 పట్టా/ఖుష్కి 0.38	0.38	యరమాదా హేమలత	అశోక్ రెడ్డి	-
171 పట్టా/ఖుష్కి 13.17	13.17	యరమాదా హేమలత	అశోక్ రెడ్డి	-
173 పట్టా/ఖుష్కి 1.05	1.05	నేనావత్ వెంకట్రాం	రాము	-
174 పట్టా/ఖుష్కి 5.38	2.39	నేనావత్ సక్రమ్మ	లాల్యా	-
	2.39	నేనావత్ లక్ష్మి కాంత్	చిన్యా	-
176 పట్టా/ఖుష్కి 0.04	0.04	నేనావత్ హన్మంతు	భీమ్లా	1 బావి
177 పట్టా/ఖుష్కి 1.08	0.24	నేనావత్ శ్రీను	హన్మంత్	-
	0.24	నేనావత్ కిషన్	హన్మంత్	
178 పట్టా/ఖుష్కి 1.09	1.09	నేనావత్ మాన్యా	జమ్లా	-
179 పట్టా/ఖుష్కి 0.26	0.26	నేనావత్ కొంటి	బాల్యా	-
	--	నేనావత్ మాన్ సింగ్	బాల్యా	-
	--	నేనావత్ సుక్రమ్మ	లాల్యా	-
182 పట్టా/ఖుష్కి 4.22	0.15	నేనావత్ బద్యనాయక్	ఖుబ్యా నాయిక్	1 బావి, పైప్‌లైన్, 1 ఇల్లు
	4.07	నేనావత్ భారతి	బద్యా నాయక్	-
184 పట్టా/ఖుష్కి 3.39	2.20	నేనావత్ విజయ కుమారి	బద్యా నాయక్	-
	0.20	నేనావత్ స్వాతి	బాల్యా	-
	0.13	చక్కని వెంకటయ్య	చిన్న ఉపయ్య	-
	0.13	చక్కని చిన్న సాయిలు	యల్లయ్య	-
	0.13	చక్కని హన్మంత్	యల్లయ్య	-
	--	పేట ముత్తయ్య	పెద్దయ్య	-
	--	చక్కని వెంకటమ్మ	చిన్న నిరంజన్	-
185 పట్టా/ఖుష్కి 0.21	0.03	జక్కుల అంజమ్మ	నిరంజన్	-
	0.01	చక్కని పెద్ద నిరంజన్	వెంకులు	-
	0.02	నేతల్ల అయ్యమ్మ	ఊశయ్య	-
	0.01	నేతల ముత్తమ్మ	బక్కయ్య	-
	0.01	బత్తుల యల్లమ్మ	శాయిలు	-
	0.01	బత్తుల రాములు	శాయిలు	-
	0.01	బత్తుల పెద్ద అంజయ్య	శాయిలు	-
	0.00 1/2	బత్తుల శ్రీనయ్య	సాయిలు	-
	0.04	మాదెం వెంకటయ్య	లింగయ్య	1 బావి
	0.06	జక్కుల పెద్ద నిరంజన్	మల్లయ్య	-
	0.00 1/2	బత్తుల ఊశయ్య	సాయిలు	-
187 పట్టా/ఖుష్కి 0.07	0.01	జక్కుల అంజమ్మ	నిరంజన్	-
	0.03	మాదెం వెంకటయ్య	లింగయ్య	-
	0.01	చక్కని చిన్నసోములు	ఎల్లయ్య	-
	0.01	చక్కని హన్మంత్	ఎల్లయ్య	-
	0.01	పేట అంజయ్య	లక్ష్మయ్య	-
189 పట్టా/ఖుష్కి 0.21	0.04	బుడిగ పాక సాలమ్మ	లింగయ్య	-
	0.03	బుడిగ్ పాక వెంకటయ్య	లింగయ్య	-
	0.04	బుడిగ్ పాక పెద్దవెంకులు	లింగయ్య	-
	0.03	బుడిగ్ పాక చిన్నవెంకులు	లింగయ్య	-
	0.03	ఆరేకంటి ఆశన్న	శాయిన్న	-
	0.03	ఆరేకంటి వీరయ్య	ఆశన్న	-
	0.01	వంగూరి కాశయ్య	వెంకటేశం	-
210 పట్టా/ఖుష్కి 0.30	0.30	నేనావత్ మూన్యా	జమ్లా	-
212 పట్టా/ఖుష్కి 1.29	1.29	యర్ర మద హేమలత	అశోక్ రెడ్డి	-
213 ఈతచెట్లు పట్టా/ఖుష్కి 0.37	0.18	షేక్ జహంగీర్	మహబూబ్ అలి	5 ఈతచెట్లు
	0.19	నేనావాత్ సుక్యా	కాల్యా	-
214 పట్టా/ఖుష్కి 0.08	0.08	నేనావత్ సుక్యా	కాల్యా	-
218 పట్టా/ఖుష్కి 0.06	0.05	నేనావత్ సుక్యా	కాల్యా	-
	0.01	నేనావత్ బద్యా	కాల్యా	-
219 పట్టా/ఖుష్కి 0.15 3/4	0.03 1/2	నేనావత్ బద్యా	కాల్యా	-
	0.00 1/4	ఇస్లావత్ శివి	పాత్యా	-
	0.04	దానావాత్ దోలి	మాన్యా	-
	0.03	దానావాత్ అంబలి	పూల్యా	-
	0.05	నేనావత్ బద్దు	రాములు	-
220 పట్టా/ఖుష్కి 0.25	0.01	నేనావత్ విజయ	గన్యా	-
	0.24	నేనావత్ నార్యా	నాను	1 బావి
222 పట్టా/ఖుష్కి 1.00	1.00	షేక్ జహంగీర్	మహబూబ్ అలి	-
234 పట్టా/ఖుష్కి 0.04	0.02	నేనావత్ అల్యా	గాన్యా	-
	0.02	నేనావాత్ మాన్యా	అల్యా	-
235 పట్టా/ఖుష్కి 0.10	0.10	నేనావత్ మాన్యా	అల్యా	-
	--	పత్య పాండు	బిచ్యా	-
	--	పత్య పత్యా	బిచ్యా	-
	--	పత్య మూన్యా	బిచ్యా	-
	--	పత్య హరిలాల్	బిచ్యా	-
	--	పత్య మోతి లాల్	బిచ్యా	-
236 పట్టా/ఖుష్కి 1.07	1.07	ఎస్.ఎల్.బి.సి. కాల్వ		
237 పట్టా/ఖుష్కి 3.21	3.21	పత్య తండ		-
	0.03	నేనావత్ రాజు	లాలు	-
	0.01	నేనావాత్ శ్రీను	లాలు	-
	0.01 1/2	నేనావత్ లాక్ పతి	లాలు	-
	--	నేనావత్ పంతు	శేక్యా	-
	--	నేనావత్ లాక్యా	బోద్యా	-
	--	నేనావత్ చంద్రు	ధన్ సింగ్	-
238 పట్టా/ఖుష్కి 0.05 1/2	--	నేనావత్ రమేష్	మోతిలాల్	-
	--	నేనావత్ మూన్యా	తులసి	-
	--	నేనావత్ మల్లేష్	మోతి లాల్	-
	--	నేనావత్ రాము	చింగ్యా	-
	--	నేనావత్ లోక్యా	చింగ్యా	-
	--	నేనావత్ మంగ్యా	చింగ్యా	-
	--	నేనావత్ రాంచాంద్	తార్యా	-
	--	నేనావత్ రామోజి	తార్యా	-
	--	నేనావత్ హమోజి	తార్యా	-
	--	నేనావత్ పాండ్యా	జగ్గాం	-
	--	నేనావత్ ధర్మి	లాలు	-
	--	నేనావత్ శ్రీను	లాలు	-
	--	నేనావత్ లక్ష్మతి	లాలు	-
	--	పీనవాత్ గుండ్యా	వెంకటయ్య	-
	--	నేనావ్త్ భీరి	వాల్యా	-
	--	నేనావత్ మూన్యా	లాల్యా	-
	--	నేనావత్ దీప్లా	వాల్యా	-
	--	నేనావత్ శక్యా	సీతారాం	-
	--	నేనావత్ లక్ష్మి	హతిరాం	-
	--	నేనావత్ రాములు	హతిరాం	-
	--	నేనావత్ టాక్యా	బిచ్యా	-
	--	నేనావత్ చిన్ని శ్రీను	టాక్యా	-
	--	నేనావత్ జబిర్యా	బిచ్యా	-
	--	నేనావత్ తుక్యా	బిచ్యా	-
	--	నేనావత్ నాను	బిచ్యా	-
	--	నేనావత్ దీప్లా	బిచ్యా	-
	--	నేనావత్ సైది	హన్యా	-
	--	నేనావత్ హన్యా	గాన్యా	-
	--	నేనావత్ కస్ని	గాన్యా	-
	--	నేనావత్ దేవి	శక్యా	-
	--	నేనావత్ బిచ్యా	భీక్యా	-
240 పట్టా/ఖుష్కి 0.25	0.13	నేనావత్ జబిర్యా	బిచ్యా	-
	0.12	నేనావత్ వాను	బిచ్యా	-
241 పట్టా/ఖుష్కి 1.16 3/4	0.05 1/2	నేనావత్ పంతు	శేక్యా	-
	0.03 1/2	నేనావత్ టాంది	కోట్యా	-
	0.28	నేనావత్ లాక్యా	బాద్యా	1 బావి
	0.00 3/4	నేనావత్ టాక్యా	బిచ్యా	-
	0.02	నేనావత్ జబిర్యా	బిచ్యా	-
	0.17	నేనావత్ దీప్లా	వాల్యా	-
	--	నేనావత్ రాములు	హతిరాం	-
	--	నేనావత్ పత్యా	బిచ్యా	-
	--	నేనావత్ కస్ని	గాన్యా	-
	--	నేనావత్ ధర్మి	లాలు	-
	--	నేనావత్ రాజు	లాలు	-
	--	నేనావత్ శ్రీను	లాలు	-
	--	నేనావ్త్ లక్ష్మతి	లాలు	-
	--	నేనావత్ రామోజి	తార్యా	-
	--	నేనావత్ అమీర్యా	తార్యా	-
	--	నేనావత్ భీరి	వాల్యా	-
	--	నేనావత్ అచ్చి	చత్రియ	-
	--	నేనావత్ మూన్యా	వాల్యా	-
242 పట్టా/ఖుష్కి 0.00 1/2	0.00 1/2	నేనావత్ లక్ పతి	లాలు	-
246 పట్టా/ఖుష్కి 0.25	0.21	నేనావత్ బిక్యా	బోడియ	-
	0.04	నేనావత్ వెంకట్రాం	మోత్యా	-
	--	నేనావత్ తుక్యా	గోవ్యా	-
	--	నేనావత్ రాం చందు	గోవ్యా	-
	--	నేనావత్ బాలు	బిక్యా	-
	--	నేనావత్ రాం చందు	గోపాల్	-
	--	నేనావత్ దిమ	నాను	-
	--	నేనావత్ పత్యా	నాను	-
	--	నేనావత్ రాం చందు	తార్యా	-
	--	నేనావత్ రమేష్	హేమ్లా	-
	--	నేనావత్ లక్ష్మి	పత్యా	-
	--	నేనావత్ జగ్యా	మోత్యా	-
	--	నేనావత్ అమర్‌సింగ్	హన్మ	-
	--	నేనావత్ శారద	బాలు	-
	--	నేనావత్ మంగ్యా	లచ్చిరాం	-
247 పట్టా/ఖుష్కి 2.21	0.03	నేనావత్ జగన్	ముత్యా	-
	0.08	నేనావత్ బాలు	జగన్	-
	0.10	నేనావత్ శారద	బాబు	-
	0.15	నేనావత్ బిక్యా	బోడియ	-
	0.15	నేనావత్ గోరియ	బోడియ	-
	0.15	నేనావత్ రామ్ సింగ్	బోడియ	-
	0.15	నేనావత్ లక్ష్మ	రామ్ సింగ్	-
	0.20	నేనావత్ మంగ్ర	హన్మ	-
	--	నేనావత్ మంగ్యా	లచ్చి రాం	-
	--	నేనావత్ నీర్యా	లచ్చి రాం	-
	--	నేనావత్ లక్ష్మి	చంద్రు	-
	--	నేనావత్ జగ్యా	మోత్యా	-
	--	నేనావత్ బోద్యా	మోత్యా	-
	--	నేనావత్ అచ్చాలి	బోద్యా	-
	--	నేనావత్ వెంకట్రాం	మోత్యా	-
	--	నేనావత్ అమర్ సింగ్	హన్మ	-
	--	నేనావత్ తుక్యా	గోవ్యా	-
	--	నేనావత్ రాంచంద్	గోవ్యా	-
	--	నేనావత్ భీమా	నాను	-
	--	నేనావత్ బాలు	బిక్యా	-
	--	నేనావత్ పత్యా	నాను	-
	--	నేనావత్ జగ్యా	మోత్యా	-
257 పట్టా/ఖుష్కి 14.19	0.33 1/2	నేనావత్ బాలు	బిక్యా	-
	0.15	నేనావత్ రాము	కన్నా	-
	0.17	నేనావత్ మంగ్ర	బిక్యా	-
	3.10	నేనావత్ సాన	బాల్యా	-
	1.01 1/2	నేనావత్ భీమ	నాను	-
	0.17	నేనావత్ రాం చందర్	గోవ్యా	-
	1.04 1/2	నేనావత్ లింగమ్మ	తుకారాం	-
	0.00 1/2	నేనావత్ పత్యా	నాను	-
	0.30	నేనావత్ అంబాలి	రూప్యా	-
	1.20	నేనావత్ మంగ్ర	బాల్యా	-
	1.14	నేనావత్ సాలి	హన్మ	-
	0.27	నేనావత్ మంగ్ర	హన్మ	-
	0.20	నేనావత్ నీర్యా	లచ్చి రాం	-
	0.15	నేనావత్ జగ్గు	మోత్యా	1 బావి
	0.24	నేనావత్ బోద్యా	మోత్యా	-
	0.37	నేనావత్ వెంకట్ రాం	మోత్యా	-
	0.13	నేనావత్ అమర్ సింగ్	హన్మ	
258 పట్టా/ఖుష్కి 0.14	0.14	నేనావత్ లచ్చు	వాల్యా	-
264 పట్టా/ఖుష్కి 0.18	0.18	నేనావత్ లచ్చు	వాల్యా	-
270 పట్టా/ఖుష్కి 0.00 1/2	0.00 1/2	నేనావత్ లక్ష్మతి	లచ్చు	-
272 పట్టా/ఖుష్కి 0.25	0.25	నేనావత్ లచ్చు	వాల్యా	-
273 పట్టా/ఖుష్కి 0.28	0.05	నేనావత్ లక్ష్మతి	లచ్చు	-
	0.23	నేనావత్ బిచ్యా	లచ్చు	-
277 పట్టా/ఖుష్కి 0.22	0.02	నేనావత్ బిచ్చు	లచ్చు	-
	0.05	నేనావత్ హేమ్లా	లచ్చు	-
	0.15	నేనావత్ రొమ్లు	లచ్చు	-

మొత్తం విస్తీర్ణం 113.25 గుంటలు

సెక్షన్15 (కేంద్ర చట్టం 30/2013)క్రింద భూసేకరణపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన పిదప ఇట్టి ప్రకటన (డిక్లరేషన్) జారీ చేయుట మైనది. ఈ భూసేకరణ వలన నిర్వాసితులు కానందున పునరావాసం కల్పించబడు విస్తీర్ణము శూన్యం.

భూసేకరణ తలపెట్టిన భూమిలో బొగ్గు, ఇనుము, స్లేట్ మరియు ఇతర ఖనిజములు ఇట్టి భూములలో లేదా కొంత భాగములో లభ్యమైనచో, ఆ ఖనిజా లు ప్రాజెక్టు నిర్మాణమునకు ఉపయోగమున్న పక్షములో, వాటిని స్వీకరించబడును లేనిచో స్వీకరించబడవు.

పైన భూమిని భూసేకరణ చేయు భూముల యొక్క నమూనా ప్రత్యేక ఉప కలెక్టరు, ఎ.యం.ఆర్. ప్రాజెక్ట్, యూనిట్-1 నల్లగొండ నందు కార్యాలయపు పనివేళల యందు చూసుకొనవచ్చును.

సం/- ప్రత్యేక ఉప కలెక్టరు (భూ.సే) (అ.పూ.భ) ఏ.యం.ఆర్.పి.,యూనిట్-1, నల్లగొండ

సం/- జిల్లా కలెక్టరు, నల్లగొండ

DIPR No.901/LA/PP/Agency/2018-19

గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై ఒత్తిడిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. వివిధ గురుకులాల్లో పనిచేస్తున్న గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 5 గురుకుల సోసైటీల కార్యదర్శులకు సంఘం నేతలు బుధవారం విజ్ఞప్తి చేశారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ రాములు, ప్రధాన కార్యదర్శి చావ రవి ఎస్వై కొండల్ రావులు సోసైటీల కార్యదర్శులను కలిసి వినతిపత్రం సమర్పించారు. సొంత భవనా లు లేని గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని, ఉపాధ్యా యులకు పాఠశాల ప్రాంగణంలోనే వసతి సౌకర్యం కల్పించాలని, నైట్ డ్యూ టీల నుంచి ఉపాధ్యాయులను మినహాయించి కేర్ టేకర్లను నియమించాలని కోరారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 3 ప్రకారం నిర్దేశించబ డిన పాఠశాలల పనివేళలను అమలు చేయాలన్నారు. ఉపాధ్యా యులను బోధనేతర పనుల నుంచి తప్పించాలన్నారు. గురుకులాలన్నింటినీ విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చి కామన్ డైరక్టరేట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. హౌజ్‌మాస్టర్, పర్యవేక్షక అధ్యయనం, డిప్యూటీ వార్డెన్ విధులు నిర్వహిం చిన ఉపాధ్యాయులకు అదనపు అలవెన్సు చెల్లిం చాలని, లేనిపక్షంలో డిప్యూటీ వార్డెన్‌ను ప్రత్యే కంగా నియమించాలని కోరారు. రక్షణ, భద్రతా సమస్యల దృష్ట్యా జనా వాసాలకు దూరంగా ఉన్న పాఠశాలల్లో మహి ళా ఉపాధ్యాయులను రాత్రివేళల్లో పర్యవేక్షక అధ్యయనం విధుల నుంచి మినహాయించాలన్నారు.


ఎంఎస్‌డీసీ ఎండీగా చంద్రశేఖరరెడ్డి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిఎస్ఎంఎస్‌డిసి) మేనేజింగ్ డైరెక్టర్‌గా కె. చంద్రశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. సంస్థలో లోపాలను సరిదిద్దుతూ మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆసుపత్రులకు సకాలంలో మందులు సరఫరా, ఆసుపత్రుల భవనాలకు సంబంధించిన పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తాన్నారు.

భగీరథ ఇంజనీర్ల సమస్యలు పరిష్కరిస్తాం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: శాఖ పరంగా భగీరథ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని భగీరథ ఈ.ఎస్.సి కృపాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మిషన్ భగీరథ కార్యాలయంలో తెలంగాణ గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీర్ల సంఘం డైరీ, క్యాలెండర్‌ను కృపాకర్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు.. భగీరథ ఇంజనీర్ల సమిష్టి కృషి వలనే ఇంటింటికీ మంచినీటిని అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లారెడ్డితో పాటు చీఫ్ ఇంజనీర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

దిగజారుతున్న విద్యా ప్రమాణాలు



హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు దిగజారిపోవడం పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు నిర్దిష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు, నిరంతరం విద్యార్థుల స్థాయిని, అభ్యసన సామర్థ్యాలను పర్యవేక్షించేందుకు, పరిశీలించేందుకు శాశ్వత మూల్యాంకన కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రోజురోజుకీ దిగజారిపోతున్న విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు విద్యా శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కమిటీని నియమించాలని, వారి సలహా, సూచనల మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు ఆకర్శితులవుతున్నారని, దీంతో విద్య ప్రైవేటీకరణకు దారితీస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలకు ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకం ప్రకారం.. నిధులు చెల్లించడం సరైన ఆలోచన కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వంతో చర్చించి విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు నిర్దిష్టమైన, ఆచరణాత్మకమైన ప్రతిపాదనలతో శుక్రవా రంలోగా ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ప్ర ధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్.రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

నేడు సెట్స్ కన్వీనర్ల సమావేశం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌తోపాటు వివిధ వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సెట్స్ కన్వీనర్ల సమావేశం నేడు జరగనుంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశం జరగనుంది. సమావేశంలో నాలుగు యూనివర్సిటీల వీసీలతోపాటు 6 సెట్స్ కన్వీనర్లు పాల్గొంటారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని సెట్స్‌ను నిర్వహించనున్న 4 వర్సిటీల ఉపకులతులు సమావేశంలో పాల్గొంటారు. ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, కాకతీయ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాయన్న, జెఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్తాఫ్ హుస్సేన్‌లు సమావేశానికి హాజరు కానున్నారు. వీసీలతోపాటు వివిద సెట్స్‌ల కన్వీనర్లు హాజరవుతున్నారు. ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య, ఈ-సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్, పిజికల్‌ఎడ్యుకేషన్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ, ఐ-సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ రాజేశం, లా సెట్, పీజీలాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జిబి రెడ్డి, పీజీ ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం కుమార్, ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ టి మృణాళిని పాల్గొంటారు వీసీలు, కన్వీనర్లతోపాటు ఉన్నత విద్యా మండలి వైస్‌చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ సీజీజీ అధికారులు పాల్గొంటారు. గతంలో సెట్స్ నిర్వహణ సందర్భంగా తలెత్తిన సాంకేతిక సమస్యలతోపాటు ఇతర సమస్యలపై సమావేవంలో చర్చించనున్నారు. ఆ సమస్యలు ఈ ఏడాది పునరావృతం కాకుండా ఉండేలాగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.

సరుకు రవాణాపై ద.మ.రైల్వే సమీక్ష

హైదరాబాద్, ఆంధ్రప్రభ: సరుకు రవాణా తీరుపై కృష్ణపట్నం పోర్టు రవాణా వినియోగదారులతో దక్షిణ మధ్య రైల్వే సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ ఎన్. మధుసుదన రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సరుకు రవాణా ముఖ్య నిర్వాహణాధికారి బి. నాగ్యాతో పాటు ఆపరేటింగ్, కమర్షియల్ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబవర్ 2018 వరకు కృష్ణపట్నం పోర్టు నుంచి 15.19 మిలియన్ టన్నుల సరుకు రావాణా జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 20.25 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని రవాణా వినియోగదారుల హామీ ఇచ్చారు. ఓబులవారిపల్లె - కృష్ణపట్నం మధ్య కొత్త రైల్వే మార్గం నిర్మాణం, సరుకు రవాణా అభివృద్ధికై చేపట్టవల్సిన కార్యచరణ ప్రణాళికలపై చర్చించారు.

సోనెపట్ ఫుడ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించనున్న ఉన్నతాధికారులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: హరియాణా సోనెపట్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ సంస్థను రాష్ట్ర ఉన్నతాధికారులు గురువారం సందర్శించనున్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రవీణ్‌రావు, ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయ్, ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్, ముఖ్య శాస్త్రవేత్త అనిత, ఉద్యానవన విశ్వవిద్యాలయం రిసెర్చ్ డైరెక్టర్ భగవాన్ ఈ బృందంలో ఉన్నారు.



నిస్సాన్ కిక్స్

ధర రూ.9,55,000

హైదరాబాద్ : దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఇంటెలిజెంట్ ఎస్‌యూవీ కొత్త కిక్స్‌ను నిస్సాన్ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ కారును చెన్నైలోని ఒర్గాడం ప్లాంట్‌లో తయారు చేసింది. వినూత్నమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ.9,55,000లు. డీలర్ల వద్ద బుధవారం నుంచే డెలివరీలు అందుబాటులో ఉంచింది. నిస్సాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డీలర్ నెట్‌వర్క్ డిపార్టుమెంట్ అతుల్ షహానే మాట్లాడుతూ.. గ్లోబల్ ప్రొడక్టును దేశీయ కస్టమర్లకు అందిస్తున్నామన్నారు. ఈ ఎస్‌యువీ కంప్లీట్ ప్యాకేజీ అని, ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పాటు ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నామని, మార్కెట్లో ఇతర కంపెనీల ఎస్‌యూవీలకు గట్టి సవాలు విసురుతుందన్నారు. ఇక ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే .. 1.5 హెచ్4కె పెట్రోల్ ఆప్షన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 1.5 కె9కె డీసీఐ డిజెల్ ఇంజిన్ డ్రైవ్ విషయానికి వస్తే సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందుబాటులో ఉంచింది. ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే పెట్రోల్ అయితే లీటరుకు రూ.14.23 కిలోమీటర్లు, డిజెల్ ఇంజిన్ అయితే లీటరుకు రూ.20.45 కిలోమీటర్ల మైలేజీ ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారమని తెలిపింది. మొత్తం నాలుగు వెరియెంట్‌లు ఎక్స్‌ఎల్, ఎక్స్‌వీ, ఎక్స్‌వీ ప్రీమియం, ఎక్స్‌వీ ప్రీమియం ఫ్లస్ డిజెల్ వెరియెంట్‌లో లభిస్తుంది.



ఐటీసీ లాభం రూ.3,209 కోట్లు

క్యూ3లో 4 శాతం వృద్ధి

న్యూఢిల్లీ : ఐటీసీ లిమిటెడ్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నికరలాభంలో 3.84 శాతం వృద్ధితో రూ.3,209.07కోట్లు ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన నికరలాభం రూ.3,090.20 కోట్లు నమోదు చేసినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇక అమ్మకాల ద్వారా రెవెన్యూ 15.09 శాతం పెరిగి రూ.11,340.15 కోట్లకు చేరగా.. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.9,852.74 కోట్లని తెలిపింది. బీఎస్ఈలో దీని షేరు 1.73 శాతం క్షీణించి రూ.284.75 వద్ద మధ్యాహ్నం ట్రేడ్ అయ్యింది.

ర్యాడికో ఖైతాన్ లాభం రూ.52.09 కోట్లు

న్యూఢిల్లీ : లిక్కర్ కంపెనీ ర్యాడికో ఖైతాన్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికరలాభంలో 48.78 శాతం వృద్ధితో రూ.52.09 కోట్లు ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.35.01 కోట్లు నమోదు చేసింది. కంపెనీ ఆదాయం రూ.2,081.12 కోట్లకు ఎగబాకగా.. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,747.98 కోట్లని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. కంపెనీ లిక్కర్ బ్రాండ్‌ల విషయానికి వస్తే ఆఫ్టర్ డార్క్ విస్కీ, కింటేసారమ్, మ్యాజిక్ మూమెంట్ వోడ్కా, మోర్ఫేసియ్ బ్రాండీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, 8పీఎం విస్కీలు విక్రయిస్తోంది. బీఎస్ఈలో దీని షేరు 3.09 శాతం పెరిగి రూ.426 వద్ద ట్రేడ్ అయ్యింది.

రేమండ్ లాభం 30 శాతం వృద్ధి

క్యూ3లో రూ.40 కోట్లు

న్యూఢిల్లీ : రేమండ్ గ్రూపు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికరలాభంలో 30 శాతం వృద్ధితో రూ.39.95 కోట్లు ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.30.71 కోట్లు నమోదు చేసినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. మొత్తం ఆదాయం రూ.1705.68 కోట్లు కాగా క్రితం ఏడాదితో పోల్చుకుంటే 12.69 శాతం వృద్ధిని సాధించింది. బీఎస్ఈలో దీని షేరు 0.90 శాతం పెరిగి రూ.820.45 వద్ద ట్రేడ్ అయ్యింది.

విజయబ్యాంకు లాభం ఆకర్షణీయం

క్యూ3లో 80 శాతం వృద్ధి

హైదరాబాద్ : ప్రభుత్వరంగానికి చెందిన విజయాబ్యాంకు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికరలాభంలో ఏకంగా 80.2 శాతం వృద్ధితో రూ.143.38 కోట్లు ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.79.56 కోట్లు నమోదు చేసింది. బ్యాంకు మొత్తం ఆదాయం రూ.4106.42 కోట్లకు ఎగబాకగా... క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3450.81 కోట్లని బ్యాంకు బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంకు గరిష్ఠ నిరర్ధక ఆస్తులు స్వల్పంగా తగ్గి 6.14 శాతానికి దిగిరాగా.. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 6.17 శాతంగా నమోదైంది. నికర ఎన్‌పీఏ మాత్రం 4.08 శాతానికి ఎగబాకగా.. క్రితం ఏడాది 3.99 శాతంగా నమోదైంది. అయితే మొండిబకాయిలకు రూ.582.22 కోట్లుగా కేటాయించగా.. క్రితంఏడాది ఇదే త్రైమాసికంలో రూ.333.26 కోట్లు కేటాయించింది.

జీఎస్టీ వివాదాల పరిష్కారానికి.. అప్పిలేట్ ట్రిబ్యునల్

- కేంద్ర కేబినెట్ ఆమోదం
- రాష్ట్రస్థాయి వివాదాలు నేషనల్ బెంచ్‌కు
- పరిష్కారం ఇక వేగవంతం
- దేశ రాజధానిలో కార్యాలయం ఏర్పాటు
- కేంద్రం, రాష్ట్రాల తరుపున ఒక్కో సభ్యుడు
- దేశవ్యాప్తంగా ఒకేరకమైన విధానం
- జీఎస్టీ చట్టంలో మరో అడుగు ముందుకు...



న్యూఢిల్లీ: జీఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో జరిగే వివాదాలను పరిష్కరించేందుకు కొత్తగా నేషనల్ బెంచ్ ఆఫ్ జీఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ బుధవారం నాడు ఆమోదం తెలిపింది. జీఎస్టి వివాదాలను వేగవంతంగా పరిష్కరించడానికి, తమకు న్యాయం జరగలేదని భావించే వ్యాపారస్తుడు రెండోసారి నేషనల్ బెంచ్‌కు దరఖాస్తు చేసుకొనే వెసలుబాటు లభిస్తుంది. నేషనల్ బెంచ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ కార్యాలయం దేశ రాజధానిలో ఏర్పాటు చేయడం జరుగు తుంది. ఈ ట్రిబ్యునల్‌లో సాంకేతిక సభ్యు డుగా కేంద్రం నుంచి ఒకరు రాష్ట్రాల నుంచి ఒకరిని ఎంపికచేస్తారు. వీరితో పాటు ఒక ప్రెసిడెంట్‌ను కూడా నియమిస్తారు.

బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో జరిగింది. నేషనల్ బెంచ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (జీఎస్‌టీఏటి)ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రభుత్వం విడు దల చేసిన అధికార ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనిపై వివరణ ఇస్తూ.. నేషనల్ బెంచ్ ఆఫ్ ది జీఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడంతో రాష్ట్రస్థాయిలో జీఎస్టి చట్టం కింద జరిగే వివాదాల తీర్మానాలను నేషనల్ జీఎస్టి బెంచ్ వేగవంతంగా పరిష్క రిస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా గత ఏడాది డిసెంబర్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జరిగిన జీఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఈ సమావేశానికి రాష్ట్రస్థాయి ఆర్థికమంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం లోనే సెంట్రలైజ్డ్ అప్పిలేట్ అధారిటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

జీఎస్‌టిఏటీ నేషనల్ బెంచ్ ఏర్పాటు చేయడానికి



ఒక్కసారి రూ.92.50 లక్షలు వ్యయం చేయాల్సి వస్తుంది. కాగా ఏడాదికి దీనిపైరూ.6.86 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

నేషనల్ బెంచ్ ఆఫ్ ది జీఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఒక ఫోరమ్.. జీఎస్టిచట్టం కింద కేంద్ర.. రాష్ట్రాల మధ్య వివాదాలను నేషనల్ బెంచ్ పరిష్కరిస్తుంది. జీఎస్టి వివాదాలకు సంబంధించి మొదటిసారి రాష్ట్రస్థాయిలో జరిగే తీర్పులను సంబంధించి రాష్ట్రస్థాయిలో అప్పిటేల్ ట్రిబ్యునల్స్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. జీఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ (నేషనల్ బెంచ్) ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా జీఎస్టి వివాదాలను పరిష్కారానికి ఒకేరకమైన చట్టం అమలు చేయాలనేది అసలు లక్ష్యం. దేశవ్యాప్తంగా జీఎస్టి కూడా ఒక పద్ధతిన కొనసాగుతుంది. అదే విధంగా వివాదాలు పరిష్కారానికి ఒకే విధంగా చట్టం ఉండేలా చూస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో వివరించింది. నేషనల్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి లక్ష్మికుమరన్ అండ్ శ్రీధరన్ పార్టనర్ ఎల్ బద్రీ నారాయణన్ మాట్లాడుతూ.. నేషనల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం వల్ల కేసులను క్రమబద్ధీకరించబడ్డంతో పాటు .. జీఎస్టి వివాదాలు కూడా న్యాయపరమైన కోణంలో పరిష్కరించబడతాయ న్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం .. జీఎస్టి పన్ను చెల్లింపుదారుడు మదింపు అధి కారి లేదా (అసెస్‌మెంట్ ఆఫీసర్) నిర్ణయంపై సాధార ణంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటాడు. అటు తర్వాత పన్ను చెల్లింపుదారుడు అసెస్‌మెంట్ అధికారి తీర్పును సవాలు చేస్తూ అప్పీలేట్ కమిషనర్‌ను ఆశ్రయిస్తాడు. తాజాగా నేషనల్ ట్రిబ్యునల్ అందుబాటులోకి వస్తే.. కమిషనర్ తీర్పుపై సంతృప్తి చెందకపోతే చివరగా నేషనల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి వారి అభిప్రాయం తీసుకోవడానికి వీలుంటుంది.

నేషనల్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో న్యాయవ్యవస్థకు చెందిన సభ్యులుంటారని బద్రీ నారాయణ్ చెప్పారు. కాగితాలపై చూస్తే ట్రిబ్యునల్ జీఎస్టి డిపార్టుమెంట్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొనేట్లు కనిపిస్తోందన్నా రు.

ఈవై టాక్స్ పార్టనర్ అభిషేక్ జైన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. జీఎస్టి వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రస్థాయిలో న్యాయం జరగకపోతే నేషనల్ ట్రిబ్యునల్‌లో ఈ తీర్పును సవాలు చేసుకోవచ్చునన్నారు. అయితే సాధారణంగా జీఎస్టి చట్టం ప్రకారం పెద్ద కేసులు రాకపోవచ్చునన్నారు. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు దశలో ఉంది కాబట్టి .. కేసులు పరిష్కరించడంతో జాప్యాన్ని నేషనల్ ట్రిబ్యునల్ నివారించే అవకాశాలున్నాయని జైన్ అన్నారు.

కొత్త వ్యాగెన్ ఆర్ విడుదల

ధర రూ.4.19 లక్షలు

న్యూఢిల్లీ : మారుతి సుజుకి ఇండియా బుధవారం నాడు కొత్త వెర్షన్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగెన్ ఆర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.4.19 లక్షల నుంచి రూ.5.69 లక్షలు (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే 1.2 లీటర్ ఇంజిన్‌తో పాటు కావాలనుకుంటే 1 లీటర్ పవర్‌ట్రెయిన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఆటోమెటిక్‌గేర్ షిఫ్ట్ వెరియెంట్‌ను అందిస్తోంది. 1 లీటర్ మాన్యువల్ వెర్షన్ ధర రూ.4.19 లక్షల నుంచి రూ.4.69 లక్షలు, అదే ఆటోమెటెడ్ గేర్ షిఫ్ట్ అయితే రూ.5.16 లక్షలుగా ధర నిర్ణయించింది. 1.2 లీటర్ వెరియెంట్ ధర రూ.4.89 లక్షల నుంచి రూ.5.69 లక్షలు (అన్నీ ఎక్స్ షోరూం) ధరలే. కొత్త వ్యాగెన్ ఆర్ కేవలం కుటుంబసభ్యులకే కాకుండా యువతను కూడా ఆకర్షిస్తుందని కంపెనీ ఎండీ, సీఈవో కెనిచి అయెకువా చెప్పారు. ఫిఫ్త్ జనరేషన్ కారును హియర్‌టెక్ట్ ఫ్లాట్‌ఫాంపై అభివృద్ధి చేశారు. భద్రతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని... ఎయిర్ బ్యాగ్ తో పాటు ఏబీఎస్, ఈబీడి, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రీమైం డర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రెయిర్ పార్కింగ్ సె న్సార్‌లను అందుబాటు లో ఉం చింది. ఇప్ప టికే 12 వేలబుకింగ్‌లు జరిగినట్లు కంపెనీ ప్రకటనలో వెల్లడిం చింది.



టాటామోటార్స్ నుంచి హారియర్ ఎస్‌యూవీ

ముంబై: దేశీయ ఆటో దిగ్గజం టాటామో టార్స్ ప్రీమియం మిడ్‌సైజు స్పోర్ట్‌యుటిలిటి వాహనం (ఎస్‌యూవీ) డిజెల్, టాటా హారియర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.12.69 లక్షలు (ఎక్స్‌షోరూం ముంబై). పూనే ప్లాంట్‌లో ఈ కారును తయా రు చేయడం జరిగింది. కాన్సెప్ట్‌కారు డిజైన్‌ను పోలి ఉంటుంది హెచ్5ఎ క్స్.. ఈ ఎస్‌యూవీ 2018లో జరి గిన ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించారు. హారియర్‌తో టాటా మోటార్స్ ప్రీమియం మిడ్‌సైజు సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లయింది. కాగా టాటామోటార్స్ కంపెనీని గాడిలో పెట్టడానికి టర్న్ ఎరౌండ్ 2.0 వ్యూహంలో భాగంగా కొత్తకారును మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ఎంట్రీతో టాటామో టార్స్ దశ తిరిగిపో తుందని టాటామోటార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ గౌంటెర్ బట్స్‌చక్ చెప్పారు. మార్కెట్లో కొత్త హరియర్ జీప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ టక్సన్; మహీంద్రా ఎక్స్‌యూవీ 500కు పోటీ ఇస్తుంది. టాటామోటార్స్ ఇటీవల కాలంలో కొత్తకొత్త మోడల్స్‌ను మార్కెట్లో విడుదల చేసి కోల్పోయిన వాటాను క్రమంగా దక్కించుకుం టోంది. తాజాగా హారియర్‌తో మరింత బలపడతామని టాటామో టార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పారిఖ్ చెప్పారు.



ప్రారంభ ధర రూ.12.69 లక్షలు



గ్లోబల్ రిటైల్ దిగ్గజాల్లో.. రిలయన్స్ రిటైల్ 94వ స్థానం

- ఏకంగా 95 స్థానాలు ముందుకు..
- గ్లోబల్ నెంబర్ వన్ వాల్‌మార్ట్

న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెం దిన రిలయన్స్ రిటైల్ గ్లోబల్ టాప్ రిటైల్ కం పెనీల్లో స్థానం దక్కించుకుంది. డెలాయిట్ గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ 2019 సూచిలో ఏకం గా 95 స్థానా లు దాటి 94వ స్థానానికి ఎగబాకింది. రిలయ న్స్ రిటైల్‌కు చెందిన కిరాణా, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ లైఫ్‌స్టయిల్ వ్యాపారాల రెవెన్యూ విపరీతంగా పెరిగిపోవడంతో గ్లోబల్ ర్యాంకు దక్కించుకుంది. కాగా డెలాయిట్ ప్రపంచ వ్యాప్తంగా ఉండే 250 రిటైల్ కంపెనీల .. 2017 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ వివరాలు తీసుకొని లెక్కగట్టింది. కాగా భారత్ కంపెనీల విషయానికి వస్తే మార్చి 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరం గణాంకాలను పరిగణనలోకి తీసుకుంది. 2016 ఆర్థిక సంవత్సరం జాబితాను గత ఏడాది డెలాయిట్ విడుదల చేసింది. ఫాస్టెస్ట్ 50 జాబితాలో రిలయన్స్ రిటైల్ కొత్తగా స్థానం దక్కించుకుంది. అటు నుంచి రిలయన్స్ రిటైల్ స్థానిక కరెన్సీ ప్రకారం చూస్తే 2017 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూను రెట్టింపు సాధించుకుంది. దీంతో రిలయన్స్ రిటైల్ ఏకంగా 95 స్థానాలు ముందుకేగిసి టాప్ 250 కంపెనీల్లో 94వ స్థానానికి ఎగబాకిందని డెలాయిట్ ఒక ప్రకటనలో వివరించింది. రిలయన్స్ రిటైల్ .. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ. రిలయన్స్ రిటైల్ తమ స్టోర్‌లను విస్తృతంగా పెంచుకుంటూపో యింది. దేశవ్యా ప్తంగా కన్సెప్ట్ స్టోర్‌లను ప్రారంభించింది. మొత్తం 6,400 చిన్న పెద్ద నగరాల్లో కలు పుకొని మొత్తం 9,907 స్టోర్‌లను నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9నెలల కాలంలో రెవెన్యూ రూ.93,903 కోట్లకు చేరగా.. నికరలాభం రూ.4,278 కోట్లు ఆర్జించింది. డెలాయిట్ టాప్ 250 రిటైల్ కంపెనీల మొత్తం రెవెన్యూ 4.53 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే రెవెన్యూ 5.7 శాతం పెరి గింది. ఐదు సంవత్సరాల రిటైల్ రెవెన్యూలో 3.3 శాతం వృద్ధి కనిపించింది. ప్రపం చంలోని టాప్ 10 రిటైలర్స్ కలిపి 2017లో మొత్తం 250 రిటైలర్స్‌లో 31.6 శాతం వాటా సాధించాయి. ఏడాది ప్రాతిపదికన 0.9 శాతం వృద్ధి కనిపించింది. టాప్ మూడు రిటైల్ కంపెనీలు మాత్రం తమ స్థానాలను పదిలం చేసుకున్నాయి. అమె జాన్ విషయానికి వస్తే ఏకంగా రెండు స్థానాలుముందుకెగసి నాలుగవ స్థానానికి ఎగబాకింది. దీని రెవెన్యూ ఏకంగా 25.3 శాతం పెరిగింది. వాల్‌మార్ట్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. నెంబర్ వన్‌స్థానంలో కొనసాగుతోంది.

తెలంగాణ ప్రభుత్వము
జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము వనపర్తి
ఫారం-7 రూపీ ప్రకటన (డిక్లరేషన్ ఆఫ్ డిక్లరేషన్)
[illegible]
రేఖ సంఖ్య : బి/1348/2017 తేది : 31.12.2018
[illegible]

1	2	3	4	5	6	7
1	2	పట్టా	మెట్ట	0.10	[illegible]	లేవు
2	259	పట్టా	మెట్ట	0.02	[illegible]	లేవు
3	283	పట్టా	మెట్ట	0.23	[illegible]	లేవు
4	286	ప్రభుత్వ భూమి		0.07	[illegible]	లేవు
			మొత్తం	1.02		

[illegible]
సం/- సం/- సం/-
ప్రత్యేక ఉప కలెక్టర్, సంయుక్త కలెక్టర్, వనపర్తి జిల్లా కలెక్టర్, వనపర్తి
DIPR No. : 879/LA/PP/Agency/2018-19

ఫుడ్డీబడ్డీ యాప్ ద్వారా ప్రయివేటు కిచెన్ వంటకాలు

స్టార్టప్ కం పెనీ నుంచి ఆవిష్కరణ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇంట్లో చేసిన వంటలను వ్యాపార విపణిలో అందించేందుకు సైబర్‌హుడ్ ఫుడ్ నెట్‌వర్క్ నుంచి ఫుడీబడ్డీని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఫుడీబడ్డీ యాప్ ద్వారా ప్రైవేట్ కిచెన్స్ సేవలను బుధవారం ఆవిష్కరించి జంట నగరాల వాసులకు రుచికరమైన ఆహార పదార్థాలను అందించేం దుకు అడుగు వేసింది. బెంగళూరుకు చెందిన ఇద్దరు యువతులు ప్రారంభించిన ఈ నెట్‌వర్క్ హైదరాబాద్‌కు విస్తరించడంతో సీనియర్ సిటిజన్లు, బ్యాచ్‌లర్లు, కార్పొరేట్ రంగంలో యువకులకు ఆయా ప్రాంతాల నుంచి రుచికరమైన ఆహారాలు అందించే ఏర్పా ట్లు చేస్తున్నట్లు ఈ నెట్‌వర్క్ ప్రమోటర్లు రచనారావు, అనూప్ విలేక రుల సమావేశంలో తెలిపారు. హోం చెఫ్ ప్రైవేట్ కిచెన్‌ను ఏర్పా టుచేస్తే ఆ వ్యక్తి తన సమీపంలోని అపార్ట్‌మెంట్లు, పరిసర ప్రాంతాల వారితో అనుసంధానం అవ్వడంతో పాటు మరింత మంది వినియో గదారులను పొందవచ్చునని రచనారావు చెప్పారు.బెంగళూరులో ప్రారంభించిన ఫుడీబడ్డీ రెండేళ్ళలో 15వేల నివాసాలకు చేరువై 20వేల భోజనాలు సరఫరా చేసిందని ఆమె తెలి పారు. ఈ యాప్ ద్వారా ఫుడీబడ్డీకి ఆర్డర్ పెడితే వారు కోరిన వంట కాలను వారికి అనువైన రుచుల్లో వండిపెట్టే సామర్థ్యం కలిగిన ప్రైవేట్ కిచెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంట్లో తయారు చేసిన వంటకాలను విక్రయించేందుకైనా, కొనుగోలు చేసేందుకైనా తమ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే రోజూ 1000 భోజనాలు సరఫరా చేస్తున్నారని రచనారావు తెలిపారు. అయితే ప్రస్తుతం డోర్ డెలివరీ విధానం లేదని, ఇది ప్రైవేట్ కిచెన్ వారి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు.

మార్కెట్లపై అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం!

- చర్చలకు స్వస్తి పలికిన వైట్‌హౌస్
- 336 పాయింట్లు ధమాల్


ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు ఏకంగా 336 పాయింట్లు క్షీణించి 36,108 మార్కుకు దిగివచ్చింది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ తెరపైకి రావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ దెబ్బతింది. స్టాక్ మార్కెట్లో చివరి గంటలో ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ ఐటీ రంగానికి చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ 91 పాయింట్లు క్షీణించి 10,831 మార్కుకు దిగివచ్చింది. బీఎస్ఈలో అత్యధికంగా నష్టపోయిన షేర్లలో ఐటీసీ అగ్రస్థానంలో ఉంది... ఏకంగా 4.16 శాతం క్షీణించింది. ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకర్షించలేకపోయింది. అత్యధికంగా నష్టపోయిన షేర్లలో పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్,మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు 1.85 శాతం వరకు నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి కూడా సానుకూలమైన సంకేతాలు రాకపోవడంతో స్టాక్ మార్కెట్లలో పరిమిత స్థాయిలోట్రేడింగ్ జరిగింది. యూరోపియన్ మార్కెట్లలో ట్రేడింగ్ బలహీనంగా ప్రారంభం కావడంతో... చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. అయితే ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కాస్తా కోలుకోవడం,, ముడిచమురు ధరలు కాస్తా తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు కలిసి మార్కెట్ మరింత పడిపోకుండా అడ్డుకున్నాయి. గ్లోబల్‌మార్కెట్ల ట్రేడింగ్‌లో మిశ్రమ స్పందన కనిపించింది.



ఈ వారంలో అమెరికా - చైనాల మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలను వైట్‌హౌజ్ రద్దు చేసుకోవడంతో దాని ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడింది. దీంతో మార్కెట్లను ఉత్తేజపరిచే అంశాల లేకపోవడంతో పాటు క్యూ3 ఫలితాలు కూడా బలహీ నంగా నమోదు కావడంతో మార్కెట్లు దారుణంగా పడిపో యాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక బుధవారం నాటి ట్రేడింగ్ సరళిని గమనిస్తే.. ఉదయం నిలకడగా.. 36,494.12 వద్ద మొదలై అటు తర్వాత 36,521.47 మార్కుకు ఎగబాకింది. అటు తర్వాత చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి మొదలై 36,108.75 మార్కుకు దిగివచ్చింది. మొత్తానికి 336.17 పాయింట్లు నష్టపోయింది. అంతకు ముందు జరిగిన ట్రేడింగ్ సెషన్‌లలో 134.32 పాయింట్ల వరకు నష్టపోయింది. ఎన్ఎస్ఈ కూడా 91.25 పాయింట్లు క్షీణించి 10,831.50 వద్ద ముగిసింది. ఇంట్రాడేటో 10,811.95 నుంచి 10,944.75 మధ్య తచ్చాడింది. ఇదిలా ఉండగా విదేశీ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు రూ.75.83 కోట్ల షేర్లు విక్రయిస్తే.. దేశీయ సంస్థాగత మదుపరులు రూ.84.15 కోట్ల షేర్లు విక్రయించినట్లు స్టాక్ మార్కెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. నష్టపోయిన షేర్లు ఇలా ఉన్నాయి. ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్, హీరోమోటోకార్ప్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, రిల్, ఏషియన్‌పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, టాటామోటార్స్, భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంకు దీనికి వ్యతిరేకంగా లాభాలను మూటగట్టుకున్న షేర్లు ఇలా ఉన్నాయి. సన్‌ఫార్మా అత్యధికంగా 3.04 శాతం, ఎస్ బ్యాంకు 2.71 శాతం టాటాస్టీల్ 1.53 శాతం, హెచ్‌యూఎల్ 0.90 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.75 శాతం, వేదాంత 0.60 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.57 శాతం, ఎల్అండ్‌టి 0.02 శాతం వరకు లాభపడ్డాయి.

పనికిమాలిన మాటలొద్దు

• టీజీ వెంకటేష్‌కి పవన్ వార్నింగ్



అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి : పనికిమా లిన మాటలు మాట్లాడొద్దంటూ రాజ్యసభసభ్యుడు టీజీ వెంకటేష్‌నుద్దేశించి జనసేనాని పవన్‌కల్యాణ్ ఘాటుగా హెచ్చరించారు. తామొద్దనుకున్న రాజ్య సభ సీటును తీసుకున్న టీజీ తెలిసీ తెలియకుండా ప్రజల మనోభావాలతో ఆడుకుంటే సహించేది లేదన్నారు. ఇంతకాలం పెద్దమనిషని గౌరవించా నన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే పెద్దరికాన్ని కూడా చూసేది లేదన్నారు. ఓ వైపు ప్రజా సమస్యలపై జనసేన పోరాటం చేస్తోంది. మరోవైపు తెలుగుదేశం ఎన్నికల గేమ్ మొదలెట్టేసింది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా టీజీ వెంకటేష్ బుధవారం ఉదయం తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు కుదరబోతుందంటూ చేసిన వ్యాఖ్యల గురించి జనసేనాని ఏనాడూ ముఖ్యమంత్రి పదవి కావాలని కోరలే దంటూ టీజీ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై పాడేరు సభలో పవన్ బహిరంగంగా మండిపడ్డారు. ఎన్నికల్లో చిన్న పదవిని కూడా ఆశించకుండా తాము తెలుగుదేశానికి మద్దతిచ్చామన్నారు. జన సేన ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కాదన్నారు. ప్రజల సమస్యలపై గత నాలుగేళ్ళుగా పోరాడుతున్నామన్నారు. ప్రజల్నుంచి నాయకుల్ని తయారు చేస్తామన్నారు. గత ఎన్నికల నాటికి తమ అనుభవం సరిపోదన్న ఆలోచనతోనే తెలుగుదేశానికి మద్దతిచ్చానన్నారు. ప్రజలకు వారు అండగా నిలుస్తారని ఆశించానన్నారు. కానీ చంద్ర బాబు పాతపద్ధతుల్ని విడిచిపెట్టలేదన్నారు. ఆ రోజే తాను తెలుగుదేశం నాయకులతో ప్రజలకండగా మీరుండకపోతే తాను బయటకొచ్చి పోరాటం చేస్తానని హెచ్చరించినట్లు గుర్తు చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం అధికార పార్టీ తీరుతెన్నులపై ఉద్యమిస్తున్నట్లు స్పష్టం చేశారు.

పవన్ వ్యాఖ్యలపై టీజీ స్పందన

పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలపై ఏదో మాట్లాడుతున్నారని, ఆయనకు అంత ఆవేశం పనికిరాదన్నారు. తాను పూర్తి క్లారిటీతో మాట్లాడానని, పొత్తులు నిర్ణయించేది చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లేనని, అయితే ఇలాంటి పరిస్థితి వుంటే మార్చిలో నిర్ణయం తీసుకునే అవకాశం వుందని మాత్రమే చెప్పానన్నారు. పవన్ కల్యాణ్‌కు ఎంతో భవిష్యత్తు వుందని, ఆవేశపడకుండా తాను మాట్లాడిన విషయాన్ని మరొకసారి వినాలని కోరారు. పెద్దమనిషిగా తనను గుర్తించినందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు.

టీజీపై చంద్రబాబు సీరియస్!

జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందని టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ తరహా ప్రకటనలతో ప్రజలు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఉంటుందని, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఓటరు దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం

• 25న ఇందిరా పార్కు వద్ద ధర్నా: శశిధర్‌రెడ్డి



హైదరాబాదాద్, ఆంధ్రప్రభ: ఈ నెల 25న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 25 లక్షల ఓట్ల తొలగింపు నిరసనగా ఇందిరా పార్కు వద్ద ధర్నాను నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమానికి టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, డీకే అరుణ, రేవంత్‌రెడ్డితో పాటు ఎంబీటీ నేతలు నేతలు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల వరకు తొలగించిన ఓటర్లను తిరిగి నమోదు చేస్తారన్న గ్యారంటీ లేదని విమర్శించారు.

ఓబీసీలకు 52% రిజర్వేషన్లు...భేష్




హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిపుణులతో చర్చలు జరపడం శుభపరిణామమని ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావు అన్నారు. ఇదే విషయంపై రాహుల్‌గాంధీని కలిసి వివరించామని పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఓబీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవు తుందన్నారు. ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందన్నారు. ఈవీఎంలను రద్దు చేయాలని, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

దివ్యాంగుల హక్కుల అమలుపై

కౌంటర్ దాఖలు చేయండి

• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈసీలకు నోటీసులు

హైదరాబాదాద్, ఆంధ్రప్రభ : దివ్యాంగుల చట్టం - 2016 ప్రకారం వారి హక్కులను అమలు చేసే వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర సామాజిక న్యాయం, న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ), తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం.. దివ్యాంగుల హక్కులను అమలు చేయని కారణంగానే ఓటు హక్కు ఉన్న 8 లక్షల మంది ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారంటూ నెట్‌వర్క్ ఆఫ్ పర్సన్స్ విత్ డిస్ఎబిలిటీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు విచారణకు స్వీకరించింది.



ఈశ్వరీబాయి జీవితం

అందరికీ ఆదర్శం

• దళితులు, పేద వర్గాలకు ఆమె సేవలు మరువలేనివి

• తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసమే పని చేశారు

• లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే



హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మాజీ ఎమ్మెల్యే ఈశ్వరీబాయి జీవితాంతం కష్టపడ్డారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. దళితులు, పేదల సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టిసారించి ఉద్యమాలు చేశారని ఆయన వివరించారు. మాజీ మంత్రి గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి శత జయంతి ఉత్సవం సందర్భంగా ఆమె జీవిత విశేషాలపై ముద్రించిన 'అగ్నిశిఖ పుస్తకం, డాక్యుమెంటరీ' మల్లికార్జున ఖర్గే బుధవారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. అనంతరం ఈశ్వరీ బాయి మెమోరియల్ అవార్డును గద్దర్‌కు మల్లికార్జున్ ఖర్గే అందజేశారు.

మాజీ మంత్రి గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, బాలల హక్కుల మాజీ చైర్మన్ శాంత సిన్హా, గద్దర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పాటు పడుతూ పని చేశారని ఆయన తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను అమలు చేయడానికి ఎంతో కృషి చేశారని, ఆమె చివరి శ్వాస వరకు 'రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా' పార్టీలోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. తాను విద్యార్థి దశ నుంచి ఈశ్వరీబాయి చేసిన సేవలను చూసినట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనేక చట్టాలను తెచ్చారని, కానీ కొంత మంది నాయకులు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి మాట్లాడుతూ పీడన, బానిసత్వంలో మగ్గుతున్న అణగారిన వర్గాల ప్రజల విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిందని కొనియాడారు. ఈశ్వరీబాయి హైదరాబాద్ సంస్థానంలో సామాజిక సేవారంగంలో గణనీయమైన కృషి చేశారన్నారు. ప్రజలు సామాజికంగా ఉద్యమించడానికి గద్దర్ పాటలు ఎంతో స్ఫూర్తినిస్తాయని, ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును అందుకోవడం శుభసూచికమన్నారు. ఈశ్వరీబాయి ధీర వనిత అని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ఆమె రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. తాను కూడా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశానని జైపాల్‌రెడ్డి గుర్తు చేశారు. అంబేద్కర్ ఆలోచనలు కొనసాగించారని అన్నారు. నయా ఫ్యూడలిజం విధానంలో రాష్ట్రంలో పాలన సాగుతోందని గద్దర్ అన్నారు. రాజకీయ నాయకులకు నేడు సిద్ధాంతాలు లేకుండా పోయినాయని, ఈశ్వరీబాయి మాత్రం నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాటం చేసిందని గద్దర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని, గ్రామ గ్రామన తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగిస్తానని ఆయన చెప్పారు.

కాంగ్రెస్...తల్లీ, కొడుకు, బిడ్డ పార్టీ

• ప్రియాంక రాజకీయ ప్రవేశంపై బీజేపీ ఎంపీ దత్తాత్రేయ



హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంతకాలం కుటుంబ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తల్లీ, కొడుకు, బిడ్డ పార్టీగా మారిందని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమించడంపై ఆయన పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన నేతలు లేనట్లుగా రాజకీయాలకు కొన్నాళ్ళుగా దూరంగాఉన్న ప్రియాంకను నియమించడంతోనే ఆ పార్టీకి దేశ ప్రజలన్నా, నేతలన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా ఏ మేరకు గౌరవముందో స్పష్టమవుతుందన్నారు. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ క్లస్టర్ సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఏ కూటమిని నమ్మరని, అభివృద్ధిని కోరుకుంటున్నారని, నరేంద్ర మోడీని మరోసారి గెలిపించేం దుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఈవీఎంలపై కపిల్ సిబాల్ తప్పుడు ప్రచారం

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లే కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని దత్తాత్రేయ కొట్టిపారేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిందని, ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే విజయం సాధించారా సిబాల్ చెప్పాలన్నారు.

మా వల్లే కాపులకు రిజర్వేషన్లు

ఏపీలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు బీజేపీతోనే సాధ్యమైందని దత్తాత్రేయ అన్నారు. ఎప్పటి నుంచో కాపులు రిజర్వేషన్లను కోరుతున్నారని, వారి డిమాండ్ ఇప్పుడు తీరిందన్నారు. తెలంగాణలో ఈబీసీల రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేయడంతో వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలంటూ బీజేపీ నేతలు పలువురు డీజీపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. బీజేపీ ఎంఎల్‌సీ ఎన్. రాంచందర్‌రావు, మాజీ ఎంఎల్‌ఏలు జి. కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు బుధవారం డీజీపీని కలిశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్‌తో పాటు మరో వ్యక్తి సయ్యద్ సుజలు కలిసి 2014లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి విజయం సాధించిందని, ఇందుకోసం పని చేసిన వారిని హైదరాబాద్‌లో బీజేపీ నేత కిషన్‌రెడ్డి హత్య చేయించి మతకలహాలలో మరణించినట్లు చిత్రీకరించారంటూ పేర్కొనడంపై విచారణ జరిపించాలని కోరారు. త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ నీచాతినీచంగా ప్రవరిస్తోందని, ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంతో పాటు 11 మంది హత్యకావించబడ్డారన్న ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని, తప్పుడు ప్రచారానికి దిగిన కపిల్ సిబాల్‌పై కేసు నమోదు చేయాలని విన్నవించారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డికి ఉన్న ఆదరణను ఓర్వలేకే ఆయనపై తప్పుడు ఆరోపణలకు కాంగ్రెస్ దిగిందని వారు పేర్కొన్నారు.

కపిల్ సిబల్‌పై కేసు నమోదు చేయండి

ఇబ్రహీంపట్నం ఎన్నికపై వివరాలివ్వండి


• ఎన్నికల కమిషన్‌కు ఆదేశం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (048) అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన వ్యాజ్యంలో 30లోగా పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీఐ) హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 30కి వాయిదా వేసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మూడు పోలింగ్ స్టేషన్లకు చెందిన ఈవీఎం యంత్రాల్లోని ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పులకు వ్యత్యాసం చోటు చేసుకుందని, అందువల్ల ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని పేర్కొంటూ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాకేష్ ముంజల్ వాదనలు వినిపిస్తూ.. ఈ నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ స్టేషన్లలో ఉపయోగించిన ఈవీఎం యంత్రాలపై ప్రదర్శించిన ఓట్లకు వీవీప్యాట్ స్లిప్పులకు వ్యత్యాసం చోటుచేసుకుందని, ఆ వ్యత్యాసాన్ని సరిచూసుకోవాలని పేర్కొంటూ రిటర్నింగ్ అధికారికి పిటిషనర్ తరపున ముఖ్య ఎన్నికల ఏజెంట్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు విన్నవించారు. ఎన్నికల ఏజెంట్ ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకపోవడం కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్, 1961లోని రూల్ 63ను ఉల్లంఘించడమేనని తెలిపారు. ఈసందర్భంగా సీజే జోక్యం చేసుకుంటూ.. ఈ అభ్యంతరాలతో ఎన్నికల పిటిషన్ ఎందుకు వేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది బదులిస్తూ.. తాను ఆ నియోజక వర్గంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరడం లేదన్నారు. ఈ నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ స్టేషన్లలో ఉపయోగించిన ఈవీఎం యంత్రాలపై ప్రదర్శించిన ఓట్లకు వీవీ ప్యాట్ స్లిప్పులకు వ్యత్యాసం ఉందన్నారు. ఓట్లను సరి పోల్చిన తర్వాత గెలుపొందిన అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.

'ఈవీఎం లోపాల వల్లే టీఆర్ఎస్ గెలుపు'

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు చాలా జరిగాయని ఇబ్రహీపట్నం నియోజక వర్గం నుంచి పోటి చేసిన బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. వీవీ ప్యాట్‌లను లెక్కిస్తే తానే విజయం సాధిస్తానని ఆయన తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇబ్రహీపట్నం ఎన్నికల్లో జరిగిన లోపాలపై న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలిపారు. వీవీ ప్యాట్‌లకు సంబంధించిన అన్ని ఆధారాలతో రావాలని ఎన్నికల సంఘానికి కోర్టు సూచనలు చేసిందన్నారు. ఎన్నికల అధికారులు తప్పిదాల వల్లే అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 300 ఓట్లతో విజయంతో సాధించారని ఆయన అన్నారు.

నేడే పీఎస్ఎల్‌వీ సీ44 రాకెట్ నింగిలోకి



• ప్రయోగానికి సర్వం సిద్ధం

• 28 గంటల పాటు సాగనున్న కౌంట్‌డౌన్

సూళ్లూరుపేట, ప్రభ న్యూస్ : అగ్రరాజ్యాలకు ధీటుగా అంతరిక్ష ప్రయోగాలు చేపడుతూ.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో శాస్త్రవేత్తలు మరో సరికొత్త ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి చేపట్టేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇస్రో శాస్త్రవేత్తల విజయాశ్వంగా పిలువబడే పీఎస్ఎల్‌వీ సిరీస్‌లోని పీఎస్ఎల్‌వీ -సీ44 రాకెట్ ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేయనున్నారు.

ఇప్పటి వరకు రాకెట్ ద్వారా ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించడమే చేస్తూ వచ్చిన ఇస్రో శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేసి అంతరిక్షంలో వేదిక ఏర్పాటుకు ఈ ప్రయోగంతో నాంది పలికనున్నారు. రాకెట్‌లోని నాలుగు దశలు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తర్వాత తమ పని ముగించుకుంటాయి. అయితే ప్రస్తుతం చేపడుతున్న పీఎస్ఎల్‌వీ -సీ44 రాకెట్ ప్రయోగంలో మూడు దశలు రాకెట్‌ను విడిపోయి నాల్గవ దశ అంతరిక్షంలో వేదికగా మారి తిరిగి వినియోగించుకునే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు సాంకేతికతను అభివృద్ధి పరిచి ప్రయోగించనున్నారు. రాకెట్ అగ్రభాగన నాల్గవ దశలో మైక్రోశాట్ ఉపగ్రహంతో పాటు షార్ కేంద్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు తయారు చేసిన కలామ్ శాట్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపించనున్నారు. గురువారం అర్ధరాత్రి 11.37గంటలకు రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేలా శాస్త్రవేత్తలు తీర్మానించారు. ఇందుకు సంబంధించిన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు గ్రీన్స్ సిగ్నల్ పలికింది. అనంతరం ఎంఆర్ఆర్ సమావేశాన్ని బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్త్రవేత్తలు సమావేశమై ప్రయోగ రిహార్సల్స్‌పై పరిశీలించి రాకెట్ ప్రయోగంపై సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రయోగ కౌంట్‌డౌన్ 28గంటల పాటు కొనసాగించాలని నిర్ణయించిన శాస్త్రవేత్తలు బుధవారం రాత్రి 7.37గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు.

కౌంట్‌డౌన్ పూర్తైన వెంటనే నింగికి ఎక్కుపెట్టిన బాణంలా పీఎస్ఎల్‌వీ -సీ44 రాకెట్ నారింజ రంగు నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లనుంది. 13.33 నిమిషాలలో ప్రయోగాన్ని పూర్తిచేసేలా శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపించనున్న మైక్రోశాట్ ఉపగ్రహాన్ని భూమికి 274 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలోకి చేరవేసిన అనంతరం కలమ్ శాట్ అమర్చిన నాల్గవ దశ ఇంజన్‌ను రెండుసార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తుకు నాల్గవ దశ స్థిరపడడంతో ప్రయోగం విజయవంతం కానుంది. ఈ కలామ్ శాట్ ఉపగ్రహంతో భూ వాతావరణం, రోదసి వాతావరణంపై పరిశోధనలు చేసే వీలు విద్యార్థులకు కల్పించనున్నారు.

హాస్టల్స్ బడ్జెట్ విడుదల చేయాలి

• ఆర్థిక ముఖ్య కార్యదర్శికి బీసీ సంక్షేమ సంఘం వినతి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ హాస్టల్స్‌కు ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గత 7 నెలలుగా హాస్టల్స్‌కి నిధులను విడుదల చేయకపోవడంతో వచ్చే నెల నుంచి బకాయిల మూలంగా హాస్టల్స్‌ను నడపలేని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాయని సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయి నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు సంఘం నేతలు గుజ్జ కృష్ణ, సీ రాజేందర్, కృష్ణుడు, జైపాల్ ముదిరాజ్, నరేష్ గౌడ్ కోరారు. రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ హాస్టల్స్‌కి గత 7 నెలలుగా బడ్జెట్ విడుదల చేయలేదని.. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఆర్థిక శాఖ వారు బడ్జెట్‌పై ఫ్రీజింగ్ పెట్టడం మూలంగా బిల్లులు పాస్ కావడం లేదన్నారు. వెంటనే ఫ్రీజింగ్ ఎత్తేసి నిధులు విడుదల చేయాలన్నారు. 750 బీసీ హాస్టల్స్ 1200 ఎస్సీ హాస్టల్స్‌లో మెస్ బిల్లులు, విద్యుత్ ఛార్జీలు, అద్దెలు, కాస్మొటిక్ ఛార్జీలు, ఇతర ఛార్జీలను గత 7 నెలలుగా మంజూరు చేయలేదన్నారు. దీంతో హాస్టల్ వార్డెన్లు తమ సొంత డబ్బులతోపాటు అప్పులు తెచ్చి గత 7 నెలలుగా హాస్టల్స్‌ను కొనసాగిస్తున్నారని ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఏఎస్‌రావు ఒలింపియాడ్‌లో

ఆలిండియా నెం.1 శ్రీచైతన్య

హైదరాబాద్, ఆంధ్రప్రభ: డాక్టర్ ఏ ఎస్ రావు అవార్డ్స్ కౌన్సిల్ వారు నిర్వహించిన 31వ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఫైనల్ ఎగ్జామినేషన్‌లో ఆలిండియా ర్యాంకులను శ్రీచైతన్య విద్యార్థులు సొంతం చేసుకున్నారని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరక్టర్ సీమ తెలిపారు. డిసెంబర్ 30న ప్రకటించిన 9వ, 10వ తరగతి ఫైనల్ ఫలితాల్లో ఆలిండియా 1వ ర్యాంకులను శ్రీచైతన్య విద్యార్థులు సొంతం చేసుకున్నారని తెలిపారు. టాప్-10లో 13 ర్యాంకులు టాప్-20లో 24 ర్యాంకులను తమ విద్యార్థులే సాధించారని తెలిపారు. 9వ తరగతి నుంచి 40 ర్యాంకులు ప్రకటించగా అందులో 26 ర్యాంకులను, 10వ తరగతిలో 48 ర్యాంకులను ప్రకటించగా వాటిలో 31 ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులవేనని స్పష్టం చేశారు. మొత్తంగా 88 ర్యాంకులు ప్రకటిస్తే అందులో 57 ర్యాంకులను శ్రీచైతన్య విద్యార్థులు సాధించారని తెలిపారు.

ఏఎంటీఐ ఫలితాల్లో నారాయణ హవా

హైదరాబాద్, ఆంధ్రప్రభ: అసోసియేషన్ ఆఫ్ మ్యాథ్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా (ఏఎంటీఐ) తుదిదశ పోటీ పరీక్షలో నారాయణ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులను సాధించారని నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ పి సింధూర నారాయణ తెలిపారు. ఆలిండియా 2, 5, 6, 7, 8, 10 ర్యాంకులను సొంతం చేసుకున్నారని తెలిపారు. అన్ని కేటగిరిల్లో ప్రకటించిన 156 ఫలితాల్లో 57 సెలక్షన్స్‌ను ఒక్క నారాయణే కైవసం చేసుకున్నట్టు చెప్పారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మూడు కేటగిరీలుగా జరుగుతుందన్నారు. 5,6 తరగతులకు జరిగే ప్రైమరీ కేటగిరీలో 48 సెలక్షన్స్ ప్రకటించగా వారిలో 22 సెలక్షన్స్ 7,8 సబ్ జూనియర్స్‌లో 54 సెలక్షన్స్ ప్రకటించగా వారిలో 25 సెలక్షన్స్, 9, 10 తరగతుల వారికి ప్రకటించే జూనియర్స్‌లో 54 సెలక్షన్స్ ప్రకటించగా అందులోనూ 10 సెలక్షన్స్‌ను నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలిపారు.

ముగిసిన జమ్మలమడుగు వివాదం

• ఆది, రామసుబ్బారెడ్డిల మధ్య కుదిరిన సయోధ్య

• ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసేదీ తేల్చుకోమన్న అధినేత

అమరావతి, ఆంధ్రప్రభ : కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం సీటు విషయమై తలెత్తిన వివాదానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారు. బుధవారం కడప జిల్లా నేతలతో పాటు జమ్మలమడుగు నాయకులతో చంద్రబాబు ఉండవల్లిలో సమావేశమయ్యారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై కీలకమైన చర్చ జరిగింది. జమ్మలమడుగు టికెట్ కోసం మంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు స్థానిక నేత రామసుబ్బారెడ్డి తీవ్ర పోటీకి దిగారు.

ఆదినుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డికి, రామసుబ్బారెడ్డికి మధ్య ఆదిపత్య పోరు ఉంది. 2014లో వైకాపా నుంచి గెలుపొందిన ఆదినారాయణరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో రామసుబ్బారెడ్డి పార్టీలో ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అధినేత చంద్రబాబు రామసుబ్బారెడ్డిని బుజ్జగించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవిని ఇచ్చి రామసుబ్బారెడ్డికి ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారు. అయినప్పటికీ జిల్లాలో వీరిరువురు ఎవరికి వారుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పటికే పలు మార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారితో సమావేశమై అంతర్గత కలహాలు వీడాలని పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించ వద్దంటూ హెచ్చరించారు.

ఇదిలా ఉండగా తాజా జరగనున్న ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి పోటి చేసేందుకు వీళ్ళిద్దరూ పోటాపోటిలు పడుతున్నారు. దీంతో పంచాయితీ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు కడపజిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో అధినేత చంద్రబాబు మరోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జమ్మలమడుగు అసెంబ్లీ, కడప పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలలో ఒకరిని కడప పార్లమెంట్ స్థానానికి, మరొకరిని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయాలని అదిష్టానం నిర్ణయించింది. వీరిరువురితో ఏకాంతంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాలను వారికి వివరించారు.

ఈ నెలాఖరులోగా ఈ వివాదానికి ముగింపు పలకాలని, ఈ లోగా ఏ స్థానానికి ఎవరు పోటీ చేయాలో మీరే నిర్ణయించుకోవాలని వారిని ఆదేశించారు. దీనికి ఇతర నేతలు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అదిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్లు తెలిసింది.

ఏదేమైనప్పటికీ ఈ నెలాఖరులోగా జమ్మలమడుగు, కడప అసెంబ్లీ పార్లమెంట్‌కు వీరిరువురిలో ఎవరు పోటీ చేస్తారో అన్న విషయాన్ని కార్యకర్తల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం.

కుంభకోణాలే వైకాపా నవరత్నాలు

• ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల

అమరావతి, ఆంధ్రప్రభ : తాము అధికారంలోకి వస్తే ఏదేదో చేస్తామంటూ నవరత్నాలు పేరుతో వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ పలు అమలు కాని హామీలను ప్రకటించిందని, వాటిని తమ పార్టీ కాపీ కొట్టిందని ఆ పార్టీకి చెందిన నేతలు వ్యాఖ్యానించడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణాలే జగన్ పార్టీ నవరత్నాలని, ఆయన చేసిన నేరాలను కాపీ కొట్టడం ఎవరి తరమూ కాదన్నారు. హార్వడ్ యూనివర్సిటీలో చదివిన జగన్‌కు అవినీతిని ఒక సబ్జెక్టుగా ఎంచుకున్నారని బుధవారం విజయవాడలో విడుదల చేసిన ఇక ప్రకటనలో మంత్రి యనమల ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ ప్రకటించినది నవరత్నాలు కాదని... అవి అష్టావక్ర దోపిడీలని ఆయన ధ్వజమెత్తారు. జగన్ పాల్పడిన ఎమ్మార్ కుంభకోణం ఒక రత్నమని, టైటాన్ కుంభకోణం, వోక్స్ వ్యాగన్ కుంభకోణం, మద్యం, ముగ్గురాయి, బాక్సైట్, ఇనుప ఖనిజం, వాన్ పిక్, లేపాక్షి, ధనయజ్ఞం (జలయజ్ఞం), ఇలా చెప్పుకుంటూపోతే .. అనేక కుంభకోణాలు జగన్ పార్టీ ప్రకటించిన రత్నాలని మంత్రి మండిపడ్డారు. అవినీతి ద్వారా లక్ష కోట్లు, 13 ఛార్జిషీట్లు, 16 నెలలు జైలు శిక్ష.. ఇవి తప్ప వైఎస్ జగన్ సాధించింది ఏముందని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ, ప్రభుత్వానికి ప్రజాసంక్షేమం, అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన, ప్రణాళి కలున్నాయని, దుర్నీతితో కూడిన వైకాపా హామీలను కాపీ కొట్టాల్సిన గతి తమ పార్టీకి పట్టదని స్పష్టం చేశారు. పింఛన్లను 10 రెట్లు పెంచడంతో పాటు రైతాంగానికి రాబడి పెంచడం, ఆటో, ట్రాక్టర్లపై పన్నులను తొలగించడంతో పాటు కాపు వర్గానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన తమ ప్రభుత్వాన్ని వైకాపా నేతలు నిందిస్తున్నారన్నారు. విధ్వంసానికి వైకాపా నిదర్శనమని, అభివృద్ధికి, నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ నిలువెత్తు నిదర్శనమని యనమల పేర్కొన్నారు.

भारत सरकार / భారత ప్రభుత్వము
परमाणु ऊर्जा विभाग / అణు ఇంధన శాఖ
हैदराबाद क्षेत्रीय क्रय एकक / హైదరాబాద్ ప్రాంతీయ పర్చేజ్ యూనిట్
ఇ-టెండరు ప్రకటనకు సవరణ
ఎన్ఐటి నెం: డిపిఎస్/హెచ్ఆర్‌పియు/ఎన్ఎఫ్‌సి/సిటి/టిపిటి/సిఎప్/10834 యొక్క ఆన్ లైన్ బిడ్ సమర్పించుటకు చివరి తేది:18.02.2019న మ:2.00గం.ల వరకు పొడిగించబడినది.
వివరాల కొరకు https://etenders.dpsdae.gov.in దర్శించండి.
[HRPU/FAMM/1819/34C2]

అరబిందో ఫార్మా లిమిటెడ్
(సిఐఎన్: ఎల్24239టిజి1986పిఎల్‌సి015190)
నమోదిత కార్యాలయం: ప్లాట్ నెం.2, మైత్రివిహార్, అమీర్‌పేట్, హైదరాబాద్- 500038,
టెలిఫోన్: + 91-40-23736370, ఫ్యాక్స్: +91-40-23747340
ఇ-మెయిల్: info@aurobindo.com, వెబ్‌సైట్: www.aurobindo.com
ప్రకటన
సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ & డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) రెగ్యులేషన్స్ 2015 యొక్క రెగ్యులేషన్ 47తో చదువుకొనే రెగ్యులేషన్ 29 అనుసరించి 31 డిసెంబర్, 2018తో ముగిసిన మూడవ త్రైమాసిక & తొమ్మిది నెలల కాలవ్యవధి కొరకు కంపెనీ యొక్క ఆడిట్ చేయని ఆర్థిక ఫలితాలను ఇతర విషయాలతోపాటు పరిశీలించుటకు మరియు ఆమోదించుటకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం గురువారం 07 ఫిబ్రవరి, 2019న హైదరాబాద్ వద్ద జరగనున్నదని ఇందుమూలముగా తెలియజేయడమైనది.
ఈ ప్రకటన కంపెనీ వెబ్‌సైట్ www.aurobindo.com మరియు కంపెనీ యొక్క వాటాలు లిస్ట్ అవుతున్న స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్స్ అనగా www.bseindia.com (స్క్రిప్ కోడ్: 524804) మరియు www.nseindia.com (ట్రేడింగ్ సింబల్: AUROPHARMA) పైన కూడా అందుబాటులో ఉంటుంది.
బోర్డుచే ఆమోదించబడిన ఆర్థిక ఫలితాలు కంపెనీ యొక్క వెబ్‌సైట్ పై అందుబాటులో ఉంచబడతాయి మరియు https://www.aurobindo.com/investors/results-report-presentations/results-announcements/ లింక్ ఉపయోగించడం ద్వారా మరియు బిఎస్ఇ మరియు ఎన్ఎస్ఇ వెబ్‌సైట్‌లపై కూడా చూడవచ్చును.
అరబిందో ఫార్మా లిమిటెడ్ కొరకు
సం/-
బి.ఆదిరెడ్డి
కంపెనీ సెక్రటరీ
ప్రదేశం: హైదరాబాద్
తేది: 23.01.2019

రేపు రెండో విడత పోలింగ్

• ముగిసిన ప్రచారం.. ఏర్పాట్లు పూర్తి
• 4137 పంచాయతీల్లో ఎన్నికలు
• బరిలో 20,575 మంది





హైదరాబాద్, ఆంధ్రప్రభ: తొలి విడత పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగం అదే తరహాలో రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది. నిబంధనల ప్రకారం 48 గంటల ముందుగానే ప్రచారం ముగియాల్సి ఉన్నందున బుధవారం సాయంత్రం 5 గంటల వరకే అభ్యర్థులు తమ కార్యక్రమాలను ముగించారు. ఈనెల 25న శుక్రవారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాలెట్ బాక్సులు, ఒకరోజు ముందుగానే సిబ్బంది అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లన్నీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ప్రచార గడువు ముగిసినందున కోడ్ ఉల్లంఘనపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఒక వేళ ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే రెండేళ్ళ జైలుశిక్షతో పాటు ఒక టర్మ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు నేరుగా గానీ, మీడియా ద్వారా ప్రచారం చేయవద్దని ఈసీ ఇప్పటికే స్పష్టంచేసింది. 4,137 గ్రామాల్లో రెండో విడత పంచాయితీ ఎన్నికలు జరుగుతుండగా, 20,575 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వార్డు స్థానాలకు 86,855 మంది పోటీ పడుతున్నారు. ఈనెల 25న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు ఉంటుంది. అనంతరం అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు. రెండో విడతలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకు ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాల మూసివేత కొనసాగుతుంది.

మూడో విడత గ్రామాల్లో ప్రచార హోరు

మరోవైపు జనవరి 30న మూడో విడత ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో 4,115 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగనుంది. తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. ఇక రెండవ విడతలో పంచాయితీలు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవం కాగా, మూడో విడతలోనూ వాటి సంఖ్య 600 దాటినట్టు సమాచారం. మూడో విడతలో మొత్తం 4,115 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, వాటిలో 600కుపైగా ఏకగ్రీవమైనట్టు తెలుస్తోంది. ఇక వార్డులు కూడా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవమయ్యాయి. మూడో విడతకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియడంతో ఒకే నామినేషన్ దాఖలైన పంచాయితీలను ఏకగ్రీవాలుగా అధికారులు ప్రకటించారు. మరోవైపు రెండో విడత ఎన్నికలకు ఈనెల 25న జరగనుండగా, మూడో విడత పోలింగ్ 30వ తేదీన నిర్వహించనున్నారు.

అత్యాచార నిందితులపై పీడీయాక్ట్

హైదరాబాద్, ఆంధ్రప్రభ: మద్యం మత్తులో, గంజాయి నిషాలో ఓ యాచకురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులు కొండవీటి సాయికిరణ్, గజ్జగల్ల రాజులపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది ఏప్రిల్ 9/10 తేదీల మధ్య బాలానగర్ హనుమాన్ మందిర్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న కాంప్లెక్స్ వద్ద 35 ఏళ్ల మహిళా యాచకురాలు, ఆమె తల్లిని చూసిన నిందితులు ఆమె తల్లిని బెదిరించి సంఘటనా స్థలం నుంచి గెంటివేశారు. బాధితురాలి చేతులు, మొఖాన్ని గమ్‌టేప్‌తో బంధించారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ముఖంతో పాటు ముక్కు కూడా గమ్ టేప్ ఉండటంతో శ్వాస పీల్చుకోలేక ఆమె మృతి చెందింది. ఆమె మృతి చెందిన తర్వాత సైతం ఇద్దరు నిందితులు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. అక్కడ్నించి నిష్క్రమించారు. ఈ ఘటనను గమనించిన బెంగళూరు ఎయిర్ ఫోర్స్‌లో సిపాయిగా పనిచేసి రిటైర్డ్ అయిన గుడెన్‌మెట్, ఐడీపీఎల్, బాలానగర్‌కు చెందిన 77 ఏళ్ల రాములు సైతం మృతురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితులను గతేడాది ఏప్రిల్ 23వ తేదీన అరెస్టు చేసి, జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.

భార్యను కడతేర్చిన భర్త



హైదరాబాద్, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యనే కడ తేర్చాడో ప్రబుద్ధుడు. ఆలస్యంగా ఈ ఘటన వెలు గుచూసింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మారేడుపల్లి వాల్మీకి నగర్‌కు చెందిన సత్యవతి(27)కి అదే బస్తీకి చెందిన సన్నీతో 2013లో ప్రేమ వివాహం జరిగింది. సత్యవతి భర్త సన్నీ కిరాణా దుకాణంలో పనిచేస్తుండగా.. సత్యవతి ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం కొనసా గిస్తున్నారు. అయితే సన్నీ గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. సన్నీ తో మద్యం అలవాటు మాన్పించడానికి సత్యవతి శతవిధాలా ప్రయత్నిం చింది. ఈ నేప థ్యంలో ఇరువురి మధ్య పరస్పర వాగ్వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకు నేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి మళ్లీ వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసు కుంది. అది తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో సన్నీ విచక్షణ కోల్పోయి భార్య సత్యవతిని గొంతు నులిమి హత్య చేశాడు. సత్యవతి నాలుగు నెలల గర్భిణి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి రాములు పోలీ సు లకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప ట్టారు.

కోడలిని హతమార్చిన మామ



కృష్ణ ప్రభన్యూస్ : ఎవరి తోనో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో కోడలిని సొంత మామ హత్య చేసిన సంఘటన మహబూ బ్‌నగర్ జిల్లాలో మంగ ళవా రం చోటుచేసుకుంది. కృష్ణమండల పరిధిలోని ముడు మల గ్రామానికి చెందిన పోతు ల సాంతప్ప కుమారుడు పదేళ్ల క్రితం మరణించాడు. అయినా కోడలు లక్ష్మి అత్త వారితోనే కలిసి ఉంటోంది. అయితే ఆరు నెలల నుండి కోడలు ఎవరితోనో అక్రమ సంబంధం కొనసా గిస్తోందని మామ అను మానిస్తున్నాడు. అనుమానం కాస్తా ఆగ్రహంగా మారడంతో మంగళవారం రాత్రి ఆమెపై రోకలి బండతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మర ణించింది. ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి కొడుకు ఉన్నాడు.

ఏఆర్ ఎస్ఐ షకీల్ పాషా సస్పెన్షన్

• ఉత్తర్వులు జారీ చేసిన నిజామాబాద్ రేంజ్ డీఐజీ

నిజామాబాద్ సిటీ, ప్రభన్యూస్ : అక్రమంగా టేకు దుంగలు తరలిస్తున్న ఏఆర్ ఎస్ఐ షకీల్ పాషాను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ గ్రామీణ ప్రాంతం నుంచి 125 టేకు దుంగలను తన మిత్రులు మహ్మద్ వాజిద్, సమద్ ఖాన్, మహ్మద్ రఫీక్, రుక్మల శ్రీను, జబ్బర్‌ఖాన్, షేక్ ఇబ్రహీంలతో కలిసి అక్రమంగా తరలిస్తున్నారు. సోన్ చెక్ పోస్టు వద్ద ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ రాజేందర్ వాహనాన్ని తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న టేకు కలప విలువ రూ.16,52,000గా తేల్చారు. పోలీస్ శాఖలో పని చేస్తున్న షకీల్ పాషా అక్రమాల కోసం తన మిత్రులకు సహక రించినందుకు గానూ పోలీస్ కమిషనర్ కార్తికేయ విచారణ అనంతరం డీఐజీకి నివేదికను సమర్పించారు. నిజామాబాద్ సీఏఆర్‌లో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న షకీల్ పాషాను క్రమశిక్షణ చర్యలలో భాగంగా డీఐజీ శివశంకర్ రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. టింబర్ డిపో కలప స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నారన్న ఆభియోగంపై అరెస్టైన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి రాజేందర్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

వైకాపాలోకి సుబ్బారెడ్డి

• కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి సమీప బంధువు తెలుగుదేశంపార్టీకి గుడ్‌బై చెప్పి వైకాపాలో చేరారు. మంత్రికి స్వయాన బావ అయిన రామకోట సుబ్బారెడ్డిని బుధవారం వైకాపా కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. సుబ్బారెడ్డితో పాటు ఆయన కుమారులు శశిధర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డిలకు జగన్ పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు తమకు ఎలాంటి బాధ్య తలు ఇచ్చినా వాటిని నిర్వర్తిస్తామని రామకోట సుబ్బారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

మల్టీ లెవెల్ మోసం

గ్రీన్‌గోల్డ్ బయోటిక్ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో నాగోల్‌లో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలెదుర్కొంటున్న సదరు కంపెనీ ఎండీ శ్రీకాంత్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష రూపాయలు చెల్లిస్తే పల్లీలు వలిచే యంత్రం ఇస్తామంటూ శ్రీకాంత్ పలువురి వద్ద నుంచి డబ్బు వసూలు చేశాడు. వేలాది మంది నుంచి 50 కోట్ల నుంచి వంద కోట్ల వరకూ వసూలుకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. నాలుగు రాష్ట్రాలకు చెందిన వారిని మోసం చేసినట్లు కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. గతంలో మహాలైఫ్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్‌ను శ్రీకాంత్ నడిపాడు. శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి సంబంధిత వివరాలను పోలీసులు రాబడుతున్నారు.

28, 31నీతి, పర్యావరణ పరీక్ష

• ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు నీతి, పర్యారణ విద్య పరీక్షను ఈ నెల 28, 31న నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఈ పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్టు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, కాలేజీల ప్రిన్సిపల్స్ గమనించాలని కోరారు.

నౌహీరా.. ఆస్తుల అమ్మకం?

• జైల్లో ఉన్నా జాగ్రత్తపడుతున్న నిందితురాలు
• రంగంలోకి అనుచరులు.. బినామీల పేరుపైకి మార్పు
• వేలకోట్లు మోసపోయిన బాధితులు.. తాజా పరిణామాలతో ఆందోళన



హైదరాబాద్, ఆంధ్రప్రభ : అధిక వడ్డీ పేరుతో డిపాజిట్లు సేకరించి వేలాది మందిని మోసగించిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని నౌహీరాషేక్ జైలునుంచే చక్రం తిప్పుతోంది. తన పేరిట ఉన్న కోట్ల విలువైన ఆస్తులను అనుచరుల సహాయంతో విక్రయిస్తూ బినామీల పేర్లపై మారుస్తోందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అదే నిజమైతే ఇక తమ డబ్బులు రానట్టేనన్న బెంగ వారిని వేధిస్తోంది. ఎక్కడికక్కడ ఆమె పేరుతో కూడబెట్టిన ఆస్తులు ఉండటం వల్ల... అవి అమ్మయినా తమ డిపాజిట్లు వెనక్కు ఇస్తారన్న ఆశతో ఉన్న బాధితులు... ఇప్పుడు ఆమె వాటిని లోపాయికారీగా అమ్మేస్తోందని ఆందోళన చెందుతున్నారు. 15 కంపెనీలను నెలకొల్పి పెట్టుబడుల పేరిట దాదాపు 8 వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన నౌహీరా షేక్‌కు బలమైన అనుచరగణం, అధికారుల మద్దతు ఉంది. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో గుర్తించిన దాదాపు 43 ఆస్తులను పాత తేదీలతో అమ్మి వాటిని బినామీ పేర్లతో భద్రపర్చుకునేందుకు నౌహీరా షేక్ యత్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఇచ్చిన సమాచారంతో నౌహీరా షేక్ వ్యవహారం బట్ట బయలైంది. నౌహీరా షేక్‌పై తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో అరెస్టయిన నౌహీరా షేక్, ఆపై కర్ణాటక పోలీసులు.. తదనంతరం తిరుపతి పోలీసులు ఆమెను అరెస్టు చేసి చిత్తూరు జైలుకు తరలించారు. కాగా, నౌహీరా షేక్ చేతిలో మోసపోయినవారు ఫిర్యాదు చేస్తే సహించబోమని ఆమె అనుచరగణం ఇటీవల తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే. అయితే, పోలీసులు మాత్రం నౌహీరా షేక్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశామని, ఆమె నుంచి మొత్తం కక్కించి బాధితులకు న్యాయం చేసే విధంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని బాధితులకు భరోసా ఇస్తున్నా అది ఎంతమేర సాధ్యమవుతుందో చెప్పలేకపోతున్నారు. పోలీసుల కన్నుగప్పి... తన అనుచరుల ద్వారా ఆస్తులు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నౌహీరాషేక్.. తాజాగా హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌ను బేరానికి పెట్టినట్లు తెలుస్తోంది. పాత తేదీలతో అమ్మేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీంతో నౌహీరా షేక్ చేతిలో మోసపోయిన బాధితులంతా లబోదిబోమంటున్నారు. ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని బాధితులంతా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

రేడియోధార్మిక పరికరం ఆచూకి లభ్యం

రాజమహేంద్రవరం, ప్రభన్యూస్ : రాజమండ్రిలో ఇటీవల సంచలనం సృష్టించిన ఒఎన్‌జిసి లాగింగ్ యూనిట్ నుంచి రేడియోధార్మిక పరికరం మాయమైన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కృష్ణాజిల్లా కలిదిండిలో పరికరం ఉన్న కంటైనర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు కనుగున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి స్థానిక పోలీసు అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పేయ్ వివరాలను వెల్లడించారు. ఈనెల 16వ తేదీన 27కేజీల రేడియోధార్మిక మూలం సిఎస్ 137(2.5 క్యూరీ) పదార్థం మాయమైనట్లు గుర్తించిన ఒఎన్‌జిసి అధికారులు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కృష్ణాజిల్లా మల్లేశ్వరం డ్రిల్లింగ్ స్టేషన్ నుండి రాజమండ్రి ఒఎన్‌జిసి బేస్‌కాంప్లెక్స్ స్టోర్ రూమ్‌లో దిగుమతి కావాల్సిన కంటైనర్ ఈనెల 12వ తేదీన మిస్సయిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ మేరకు పోలీసులు, ఎన్‌ఆర్‌డిఎఫ్ బృందం పరికరం ఆచూకి కనుగొందన్నారు. కృష్ణాజిల్లా కలిదిండిలో బుధవారం సాయంత్రం పాత సామాన్లు దుకాణంలో సిఎస్ 137 రేడియోధార్మిక పరికరాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ప్రత్యేక నిపుణుల బృందంతో పరికరాన్ని రాజమండ్రి ఒఎన్‌సిసి అసెట్‌కి తీసుకొస్తామని, త్వరలోనే పూర్తివివరాలను మీడియాకు వివరిస్తామని తెలిపారు. అ రేడియోధార్మిక పదార్థంతో కూడిన బాక్స్‌ను ఎవరూ పాడుచేసే అవకాశం లేదని, ఈ పదార్థం బయటకి రాకుండా ఎంతో భద్రతతో కూడి ఉందన్నారు. సాంకేతిక నిపుణుల సహకారంతో సిసిఎం 137 రేడియోధార్మిక పదార్థాన్ని రాజమండ్రికి తరలిస్తారని తెలిపారు. రేడియోధార్మిక పదార్థం మిస్ అయిన తరువాత నుండి ఇప్పటివరకు ఆచూకిలో సహకరించిన పోలీసులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎఎస్పీ రమణకుమార్, డిఎస్పీ యు.నాగరాజు, సి.ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

'కోడికత్తి' కేసు వేగవంతం

• ఆపరేషన్ గరుడపై నటుడు శివాజీకి నోటీసులు?

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు శరవేగంగా విచారణ చేస్తూ కోర్టులో ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేయగా.. రికార్డులు ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలను పాటించ లేమంటూ సిట్ అధికారులు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు. మరో వైపు కోడికత్తి కేసులో వివరాలు రాబట్టే క్రమంలో భాగంగా 'ఆపరేషన్ గరుడ'ను వెలుగులోకి తెచ్చిన సినీనటుడు శివాజీని విచారించేందుకు నోటీసులు జారీ చేసే యోచనలో ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. జగన్‌పై దాడిపై ఈ నెల 1న కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు విచారణలో వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురిని విచారించడంతో పాటు నిందితుడైన జనుపల్లి శ్రీనివాసరావును కస్టడీకి తీసుకొని విచారించారు. ఇందులో భాగంగా శ్రీనివాసరావును మొదటి ముద్దాయిగా చేర్చుతూ బుధవారం ఎన్ఐఏ కోర్టులో ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేశారు.


మరో రెండు రోజుల్లో జగన్‌పై దాడి జరిగి మూడు నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రాథమిక చార్జిషీటును దాఖలు చేయడంపై డిఫెన్స్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం విచారణ సందర్భంగా కోడికత్తి కేసులో విచారణ చేపట్టిన ఎన్ఐఏకు డాక్యుమెంట్లు ఇవ్వలేమని సిట్ అధికారులు స్పష్టం చేశారు.

సినీనటుడు శివాజీకి నోటీసు

జగన్‌పై దాడి కేసు విచారణలో భాగంగా సినీనటుడు శివాజీకి ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో ప్రభుత్వాన్ని అస్థిరత్వ పరిచే కుట్రలో భాగంగా 'ఆపరేషన్ గరుడ' పేరిట రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేతపై దాడి జరిగే అవకాశం ఉందని ఘటనకు కొద్ది నెలల ముందు శివాజీ పేర్కొన్నారు. దాడి తర్వాత కూడా తాను చెప్పినట్లుగానే జరిగిందని పేర్కొనడంతో రాజకీయంగా పలు వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఎన్ఐఏ అధికారులు శివాజీని కూడా విచారించేందుకు నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు.

ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు..

• ప్రయాణీకుల చొరవతో తప్పిన ముప్పు • బస్సు నడుపుతూండగా అస్వస్థత • నొప్పితోనే రోడ్డుపక్కన ఆపి ప్రయాణీకులను కాపాడిన డ్రైవర్ • ప్రథమ చికిత్స చేసిన ప్రయాణీకుల్లో డాక్టర్ • ఆస్పత్రి వరకు బస్సు నడిపిన మరో ప్రయాణీకుడు • సకాలంలో అందిన వైద్యం.. పరిమళించిన మానవత్వం




పెద్దపల్లి, ప్రభన్యూస్ : ప్రాణాలమీదకు వచ్చినా ఓ డ్రైవర్ కర్తవ్యాన్ని మరచిపోలేదు... గుండె నొప్పితో విలవిలలాడుతున్నా ప్రయాణీకుల రక్షణే బాధ్యతగా ప్రమాదాన్ని తప్పించాడు. అదే సమయంలో బస్సులోనే ఉన్న ఓ డాక్టర్ మనకెందుకులే అనుకోలేదు. కర్తవ్యాన్ని గుర్తుతెచ్చుకుని ఆ డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తరువాత అందాల్సిన వైద్యం ఆలస్యమైతే... ప్రాణాలకే ముప్పు ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో... బస్సులోనే ఉన్న మరో ప్రయాణికుడు రంగంలోకి దిగాడు... నిబంధనలు ఒప్పుకోవని తెలిసి నా... సాహసంతో బస్సును ఆస్పత్రివరకు నడిపి డ్రైవర్ ప్రాణాలను కాపా డాడు. మొత్తం మీద ఇతరుల ప్రాణాలను కాపాడడానికి ఎవరికివారు కర్తవ్య దీక్షతో పనిచేయడం విశేషం. మానవత్వం పరిమళించిన ఈ ఉదంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

రాఘవాపూర్‌లో డ్రైవర్‌కు గుండెపోటు

గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసి బస్సు బుధవారం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. 8వ ఇంక్లైన్‌నుంచి బయలుదేరిన బస్సు పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు రాగానే డ్రైవర్ మహేందర్‌కు గుండెలో నొప్పి మొదలైంది. ఆ తరువాత పరిస్థితి విషమించింది. గుండె పోటు వచ్చిందని తెలిసినా బస్సులో ప్రయాణీకులకు ఏమీకాకూడదని భావించిన డ్రైవర్ బస్సు వేగం తగ్గించి... రోడ్డుపక్కగా తీసుకువెళ్లి ఆపాడు. ఆ తరువాత మరింత అస్వస్థతకు గురై స్టీరింగ్‌పైనే ఒరిగిపోయాడు. ఈలోగా కొందరు ప్రయాణీకులు 108అంబులెన్స్‌కోసం ఫోన్ చేశారు. అయితే సకాలంలో స్పందన రాకపోవడంతో అదే బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి డాక్టర్ చంద్రశేఖర్ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి గుండెపోటుకు గురైనట్లు గుర్తించాడు. డ్రైవర్‌ను ప్రయాణీకుల సీటులోకి మార్చి వెంటనే ప్రథమ చికిత్స జరిపించి పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. బస్సులోనే ప్రయాణిస్తున్న తిరుపతి అనే వ్యక్తి ముందుకు వచ్చి బస్సును సురక్షితంగా పెద్దపల్లి బస్టాండ్ వరకు నడిపి తీసుకువచ్చాడు. వెంటనే అక్కడి నుంచి డ్రైవర్ మహేందర్‌ను పెద్దపల్లి ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. ప్రయాణికుల అప్రమత్తత, అందుబాటులో సింగరేణి డాక్టర్ ఉండడంతో డ్రైవర్ ప్రాణాలకు ముప్పు తప్పినట్లయింది. ప్రస్తుతం కరీంనగర్ ఆస్పత్రి ఐసీయూలో డ్రైవర్ మహేందర్ చికిత్స పొందుతున్నాడు.

'కూటమి'తో ధర్మపోరాటం



• ఏపీ సీఎం వ్యూహం • ముగింపు సభకు 22 పార్టీలకు ఆహ్వానం • కోల్‌కతా సభ తరహాలో భారీగా విస్తరణ

కేసీఆర్, జగన్‌లకూ పిలుపు?

రాకుంటే బీజేపీ మిత్రులుగా ముద్రవేసే ఎత్తుగడ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేగం పెంచారు. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను అమరావతికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నిర్వహించిన తరహాలోనే భారీ బహిరంగ సభను అమరావతిలో నిర్వహించనున్నారు. ఈ సభలో 22 పార్టీల నేతలను ఆహ్వానించి కేంద్రంలోని భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతను మరోసారి చాటి చెప్పాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో గత రెండేళ్ళుగా చంద్రబాబు చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మపోరాటం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని వెలుగెత్తి చాటేందుకు ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. భాజపాకు వ్యతిరేక పార్టీలన్నీ ఒకే వేదిక మీదకి చేర్చి తమ ధర్మ పోరాట ముగింపు సభను జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు కోసం దీన్ని నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల నుంచి ప్రజానీకాన్ని తరలించి గతంలో ఎన్నడూ నిర్వహించని రీతిలో తమ సత్తా చాటాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయ సంకేతాలు ఇచ్చేందుకు తొలి మెట్టుగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఓవైపు పార్టీ బలాన్ని ప్రదర్శించడంతో పాటు మరోవైపు భాజపా వ్యతిరేక పార్టీల ఐక్యతను మరోసారి కూడగట్టేందుకు అవకాశంగా మలుచుకో నున్నారు.

అమరావతి వేదికగా...


మమతా బెనర్జీ నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో బెంగాల్‌లో భాజపా వ్యతిరేక ఫ్రంట్ తిరుగులేని విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అలాగే అమరావతిలో కూడా అదే స్థాయిలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి తెదేపా సత్తా చాటాలని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో బహిరంగ సభలు నిర్వహించాలని ప్రత్యామ్నాయ ఫ్రంట్ నేతలు భావిస్తున్నారు. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా, వచ్చే ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేస్తామన్న సంకేతాలు ఇచ్చే రీతిలో ఈ బహి రంగ సభ నిర్వహించేందుకు తెదేపా శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.

భాజపాయేతర పార్టీలకు ఆహ్వానం

ఇదిలా ఉండగా, ఈ బహిరంగ సభకు భాజపాకు వ్యతిరేక పార్టీలన్నింటికీ ఆహ్వానం పంపాలని చంద్రబాబు భావిస్తున్నారు. మమతా బెనర్జీ కూడా అన్ని పార్టీల నాయకులతో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కూడా ఆహ్వానం పంపారు. అయితే శాసనసభ సమావేశాలు జరుగు తున్న నేపథ్యంలో కోల్‌కతా సభకు కేసీఆర్ వెళ్ళలేకపోయారని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమరావతిలో జరిగే సభకు కేసీఆర్‌ను చంద్రబాబు ఆహ్వానించనున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ బహిరంగ సభకు కేసీఆర్, వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ఆహ్వానించి వారి వైఖరి ప్రజల ముందుంచాలని భావిస్తున్నారు. చంద్రబాబు నిర్వహించే సభకు ఈ ఇద్దరు నేతలు హాజరు కాకుంటే వారు భాజపా మద్దతు దారులన్న ముద్ర వేసేందుకు తెదేపా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భాజపా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఈ సభలో పాల్గొం టేనే ప్రాంతీయ పార్టీలు ఆయన్ను విశ్వసిస్తాయి. కేసీఆర్ పాల్గొనకుంటే ఆయన ఏర్పాటుచేసే ఫ్రంట్ భాజపా కోసమే నన్న తమ వాదనకు బలం చేకూర్చే విధంగా చంద్రబాబు వ్యవహరించనున్నారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థి తుల నేపథ్యంలో చంద్రబాబు నిర్వహించే బహిరంగ సభకు జగన్ హాజరు కాకుంటే ఆయనపై కూడా తెదేపా చేస్తున్న ఆరోప ణలకు బలం చేకూరుతుందని భావిస్తున్నారు. జాతీయ స్థాయి లో భాజపా వ్యతిరేక పార్టీలను ఒక వేదికపైకి తేవడం, మరోవై పు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తనకు వైరి పక్షంగా ఉన్న కేసీఆర్, జగన్‌లను భాజపా అనుకూల వర్గంగా ముద్ర వేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభకు ఆహ్వానిస్తున్నారు. ఈ బహిరంగ సభతో చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రతి పక్షాలను కూడగట్టడంలో మరోసారి కీలక పాత్ర పోషిం చనున్నారు. ఈ సభతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు పార్టీ శ్రేణులను చంద్రబాబు సన్నద్ధం చేయ నున్నారు. అలాగే ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత, సఖ్యత మరింత పెంచేందుకు వేదికగా ఈ సభను నిర్వహిం చనున్నారు.

ప్రాజెక్టుల పరుగుకు బకాయిల బ్రేక్

• పేరుకుపోయిన బిల్లుల విలువ రూ.10వేల కోట్లు • కార్పొరేషన్లు, శాఖలకు చెల్లింపులు నిలుపుదల • పనులు ఆపేస్తున్న కాంట్రాక్టర్లు
• తక్షణం రూ. 4500 కోట్లు చెల్లించండి • ప్రభుత్వానికి సాగునీటిశాఖ నివేదిక
• ఆర్థికశాఖపై పెరుగుతున్న ఒత్తిళ్లు • చెల్లింపులపై దృష్టిపెడుతున్న ఆర్థికశాఖ



హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టర్లకు బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఎంతలా ఉందంటే ఆర్థిక నియంత్రణలను పక్కనపెట్టిమరీ తక్షణ అవసరాలుగా రూ. 4500 కోట్లు చెల్లించాలని యోచిస్తోంది. ఉన్నంతలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. అయితే సాగునీటి శాఖ తాజాగా ప్రభుత్వానికిచ్చిన నివేదికలో తక్షణమే కనిష్ఠంగా రూ. 4500 కోట్లు కావాలని పేర్కొంది. కాగా వారం క్రితమే సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం అంశంపై సమీక్ష నిర్వహించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఆదేశించారు. మొత్తంగా వివిధ శాఖలకు చెందిన రూ. 12వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. వాటన్నింటి చెల్లింపులకోసం తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. పరపతి, పరిచయాలు ఉన్న కొందరి బిల్లులు క్లియర్ అవుతుండగా, మిగతా కాంట్రాక్టర్లు పనులు నిలిపి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ కూడా ఈ అంశంపై దృష్టిసారించింది. మిగతా చెల్లింపులన్నీ నిలిపివేసి మరీ ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోంది. ఈ ఏడాదిలో ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు రూ. 10వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లిస్తేనే పనులు చేస్తామని కొంత కాలంగా కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో తెగేసి చెబుతూ వస్తున్నారు. కొన్ని కీలక ప్రాజెక్టుల్లో పనులను కూడా నిలిపివేశారు. దీంతో జాప్యం నెలకొంటోంది. తాజా పరిస్థితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టర్ల బకాయి బిల్లులపై ఉదారంగా ఉండాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.

బకాయిలు ఇలా....

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే రూ. 1000 కోట్లు తాజాగా బ్యాంకు రుణంద్వారా చెల్లించారు. దేవాదులకు రూ. 668కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాతో కలుపుకుని మరో రూ. 400కోట్లు డిండిలో రూ. 319కోట్లు, సీతారామాలో రూ. 126కోట్లు, ఎల్లంపల్లిలో రూ. 321కోట్లు, పెన్‌గంగలో రూ. 84కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పాలమూరు- రంగారెడ్డి పరిధిలో అత్యధికంగా రూ. 1620 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిషన్ కాకతీయకు సంబంధించి రూ. 880 కోట్లు బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే భూసేకరణ అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ నిధులను చెల్లిస్తోంది. వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల ద్వారా చేపడుతున్న పనుల బిల్లులు కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఆస్పత్రులకు కూడా బిల్లులు నిల్చి పోయాయి. పోలీసు గృహనిర్మాణ సంస్థ బిల్లులు కూడా లాంగ్ పెండింగ్‌లో ఉన్నాయి. అనేక కార్పొరేషన్ల బిల్లులే రూ. 1000 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి.

ఆ పనులకే ఇబ్బందులు

సాగునీటిపారుదల, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల బిల్లులు దాదాపు రూ. 9950 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లు ఆగడంలేదని, ఈ ప్రాజెక్టుకు తీసుకున్న రుణం అందుబాటులో ఉండటంతో కాంట్రాక్టర్లకు చెల్లింపులు సవ్యంగానే జరుగు తున్నాయి. అయితే ఇరిగేషన్ శాఖ ద్వారా చేపడుతున్న సీతారామా, పాలమూరు-రంగారెడ్డి, డిండి, దేవాదుల వంటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ బిల్లులు మంజూరు కావడంలేదు. వీటికి గానూ పే అండ్ అకౌంట్స్ నుంచి టోకెన్లు తీసుకున్న కాంట్రాక్టర్లు కొన్ని నెలలుగా వేచిచూస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖకు రూ. 2వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ. 350కోట్లు, కార్పొరేషన్లకు రూ. 1000 కోట్లు, ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ. 500కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.



నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : నాంపల్లి ఎంఎల్ఏగా ఎన్నికల్లో విజయం సాధించిన జాఫర్‌హుసేన్ బుధవారం ప్రమాణం చేశారు. శాసనసభలోని తన ఛాంబర్‌లో జాఫర్‌హుసేన్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేయించారు. నాలుగు రోజుల క్రితం శాసనసభలో ఎంఎల్ఏలు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. శాసనసభ కొనసాగిన సమయంలో జాఫర్‌హుసేన్ అందుబాటులో లేకపోవడంతో బుధవారం ప్రమాణం చేశారు.

మూసీ మృతుల గుర్తింపు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : నరబలి వందతుల నేపథ్యంలో... అత్తాపూర్ సమీపంలో మూసీ నదిలో లభ్యమైన రెండు మృతదేహాలపై స్పష్టత వచ్చింది. మరణించిన ఇద్దరూ ఎవరన్నది తేలింది. మృతులను మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దెబ్బగూడ ప్రాంతానికి చెందిన యాదమ్మ, సుమిత్రలుగా గుర్తించారు. కల్లు తాగేందుకు ఇంటినుంచి వెళ్లిన ఆ ఇద్దరూ ఆ తరువాత మూసీ కాలువలో శవమై తేలారు. మంగళవారం రాత్రి ఆ మృతదేహాలను గుర్తించిన పోలీసులు... వారు ఎవరన్నదానిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈలోగా మూసీ కాలువలో మృతదేహాలు లభ్యమైన వార్త తెలుసుకున్న దెబ్బగూడ గ్రామస్థులు, ఇంటికి చేరని తమవారి ఫొటోలను పోలీసులకు ఇవ్వడంతో మృతుల గుర్తింపు సులభమైంది. అయితే వీరు ఎలా మరణించారు, ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూసీలో వారిని నరబలి ఇచ్చారన్న వందతులు వ్యాపించిన నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది.

మా ఎమ్మెల్యేని మంత్రిని చేయండి

కాంగ్రెస్‌కు బీఎస్పీ అల్టిమేటం



భోపాల్: మధ్యప్రదేశ్ కేబినెట్‌లో తాము కూడా భాగస్వామి కావాలని బీఎస్పీ నిర్ణయించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి తాము మద్దతిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని, లేనిపక్షంలో తాము కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామని బీఎస్పీ హెచ్చరించింది. మంగళవారం మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే రమాబాయి అహిర్వార్ దామోహ్‌లో విలేకరులతో మాట్లాడుతూ..తన డిమాండ్లను పరిష్కరించకపోతే కర్ణాటక లాంటి పరిస్థితినే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతుతోనే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. కమల్‌నాథ్ ప్రభుత్వంలో ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కర్ణాటక పరిస్థితి చూశామని, అలాంటి పరిస్థితే మధ్యప్రదేశ్‌లో రాకూడదని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఒకవేళ తమకు మంత్రి పదవులు ఇవ్వకుంటే తాను మాత్రమే కాకుండా ఇతరులు కూడా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారని, అందరినీ సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉందని రమాబాయి పేర్కొన్నారు. పార్టీని బలంగా ఉంచాలని కమల్‌నాథ్ భావిస్తే మొదటిగా తప్పనిసరిగా తమను బలపరచాలని అన్నారు. తమకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

'సీతారామ' పనులపై రోజువారీ నివేదికలందించాలి


• వేగం పెంచి సకాలంలో పూర్తిచేయాలి: సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్



ప్రభన్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులపై ప్రతి రోజూ తనకు వివరాలు అందజేయాలని సీఎం కార్య దర్శి స్మితా సబర్వాల్ ఇరిగేషన్ అధికా రులను ఆదేశించారు. బుధవారం హైదరా బాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మణుగూరు చేరుకున్నారు. అక్కడి నుంచి అశ్వాపురం మండలం బీజీ కొత్తూ రులో ఫేజ్-1 పంప్ హౌజ్ పనులను, పాల్వంచ మండలం నాగారంలో చేపట్టిన ప్రాజెక్టు అక్విడెక్ట్ పనులను జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ షైనీతో కలిసి ఆమె పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును మ్యాప్ ద్వారా పరిశీలించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసు కున్నారు. బీజీ కొత్తూరు వద్ద మోటార్ల ఏర్పాటుకు సంబం ధించిన పనులు జరుగు తున్నట్లు వివరించారు. ఈ పంప్ హౌజ్‌కు ఆరు మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఐదు మోటార్లు ఏర్పాటు ప్రక్రియ జరుగు తున్నట్లు చెప్పారు. ఇంకా ఏర్పాటు చేయాల్సిన ఒక మోటార్ ప్రక్రియను వేగవంతం చేయాల న్నారు. ప్రాజెక్టు స్ట్రక్చర్ నిర్మా ణ పనుల్లో మరింత వేగాన్ని పెంచేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలి పారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ప్రతి రోజూ జరిగిన పనులపై తనకు నివేదికలు పంపాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనులకు ప్రతి రోజూ చాలా ముఖ్యమైం దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయం లోగా ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పనులు యుద్ధప్రాతి పదికన జరగాల న్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తు న్న ప్రాజెక్టు పనులకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేయడంతో ప్రాజెక్టు పనులలో వేగం పెంచాల న్నారు. ప్రాజెక్టు పనులపై ప్రతి రోజూ సీఎం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు సంబంధించి ప్రగ తిపై ముఖ్య మంత్రికి నివేది కలు అందజేయనున్నట్లు పేర్కొ న్నారు. ప్రాజెక్టు పనుల తో పాటు ప్రత్యామ్నాయంగా విద్యుత్ పనులు చేపట్టా ల న్నారు. కార్యక్రమంలో ఈఎన్‌సీ మురళీ ధర్‌రెడ్డి, లిఫ్ట్ స్కీం సలహాదా రుడు పెంటరెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ శ్రీధర్‌దేశ్ పాండ్యా, భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్ మిశ్రా, ఇరిగేషన్ సీఈ సుధాకర్, ఎస్ఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

షాక్ కొట్టిన కరెంటు బిల్లు

• 178 యూనిట్లకు రూ.23 కోట్ల కరెంట్ బిల్లు
• వివరణ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్



కన్నౌజ్: తన ఇంటి అవసరాల నిమిత్తం వినియోగించిన 178 యూనిట్లకు అక్షరాల రూ. 23 కోట్ల కరెంటు బిల్లు రావడంతో ఓ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అంత తక్కువ కరెంటును వినియోగిస్తే ఈ స్థాయిలో కరెంటు బిల్లు రావడం నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నివాసి అబ్దుల్ బాసిత్‌కు ఈ భారీ కరెంటు బిల్లు వచ్చింది. అక్షరాలా 23 కోట్ల 67 లక్షల 71 వేల 524 రూపాయల కరెంటు బిల్లును చూసిన బాసిత్‌కు నోటవమాట రాలేదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మరో ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ కరెంటు బిల్లుపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షదాబ్ అహ్మద్ స్పందించారు. కరెంటు బిల్లును సవరించిన తర్వాత చెల్లించాల్సి ఉంటుందని బాసిత్‌కు భరోసానిచ్చారు. మీటర్ రీడింగ్‌లో సమస్యల కారణంగా ఈ బిల్లులు వస్తున్నాయని, మీటర్ రీడింగ్‌ను మరోసారి చూసిన తర్వాత చెల్లించాల్సిన కరెంటు బిల్లును వెల్లడిస్తామని తెలిపారు. బిల్లును సరి చేసి ఖచ్చితమైన బిల్లును ఇచ్చిన తర్వాతనే బాసిత్ తన కరెంటు బిల్లును చెల్లించాల్సి ఉంటుందన్నారు.

మద్యం మత్తే వారి మరణానికి కారణం

• ఎన్నారై దంపతుల మరణంపై పోస్టుమార్టం నివేదిక

వాషింగ్టన్: గతేడాది అక్టోబర్ 25న ఎన్నారై దంపతులు విష్ణు విశ్వనాథ్, మీనాక్షి మూర్తిలు కాలిఫోర్నియాలోని ప్రముఖ యోసిమైట్ నేషనల్ పార్క్‌లోని పర్వతంపై నుంచి 800 అడుగుల లోయలో పడి మరణించిన ఘటనకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ప్రమాద సమయంలో దంపతులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలిపింది.దంపతుల శరీరాల్లో డ్రగ్స్ లేవని పోస్టుమార్టం నివేదిక తెలిపినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. ఎత్తులో నుంచి వారిద్దరూ జారి పడిపోయి శరీరాలు దెబ్బతిన్న కారణంగా వారి శరీరాల్లోని ఆల్కహాల్ శాతం ఎంతన్నది ఖచ్చితంగా తెలియరాలేదని,ప్రమాద సమయంలో వారు మద్యం సేవించినట్లుగా మాత్రం తేలిందని మరిపోసా కౌంటీ కోరోనీర్ అసిస్టెంట్ ఆండ్రియా స్టీవార్ట్ తెలిపారు. కేరళకు చెందిన విష్ణు, మీనాక్షిదంపతులు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. సెలవు రోజున యోసిమైట్ నేషనల్ పార్కుకి వెళ్లి సెల్ఫీ తీసుకొంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ 800 అడుగుల లోయలోకి జారిపడి తీవ్ర గాయాలపాలై మరణించిన విషయం తెలిసిందే.

బషీర్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం




హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లో రద్దీగా ఉండే బషీర్‌బాగ్‌లోని ఖాన్ లతీఫ్ ఖాన్ బహుళ అంతస్తుల భవనంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీ స్టేడియం సమీపంలో ఉన్న ఖాన్ లతీఫ్‌ఖాన్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు దీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈలోగా మరికొందరు అక్కడ పనిచేస్తున్నవారిని సురక్షితంగా బయటకు పంపారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. సర్వర్‌రూమ్‌నుంచి మొదట మంటలు వ్యాపించడంతో ప్రమాదస్థాయి మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. మంటలను అదుపుచేసేందుకు ఐదు ఫైరింజన్లు, క్రేన్ ఫైర్‌ఇంజన్‌తో అగ్నిమాపక శాఖ చర్యలు చేపట్టింది. కొన్ని గంటలపాటు శ్రమించిన తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. మొత్తం ఎనిమిది అంతస్తుల ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం ఐదో అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. మొదటి అంతస్తులో ఉన్న దాదాపు 300 మంది ఉద్యోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. రెండో అంతస్తులో రెండు తెలుగు రాష్ట్రాల ఐడియా ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. మంటల్ని గమనించి అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేని పక్షంలో భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.



గణతంత్రవేడుకలకు ముస్తాబైన జమ్మూ-కాశ్మీర్ శకటం

అజ్ఞాతంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే



బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జేఎన్ గణేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతవారం బిడిదిలోని రిసార్ట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌పై ఆయన దాడి చేసి, హత్యాయం చేసినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గణేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గణేష్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టబోమని కర్ణాటకహోంమంత్రి ఎం బీ పాటిల్ పేర్కొన్నారు. త్వరలోనే ఆయనను అరెస్ట్‌చేస్తామన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ఇప్పటికే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. మూడు బృందాలు గణేష్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ కూడా ఇప్పటికే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొందన్నారు. పార్టీ గణేష్ ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు ఆపరేషన్ లోటస్‌కు ఆకర్షితులవకుండా ఉండేందుకు గతవారం కాంగ్రెస్ పార్టీ బిడిదిలోని ఈగల్టన్ రిసార్టుకి తమ ఎమ్మెల్యేలను అర్థరాత్రి హడావుడిగా తరలించింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి బీజేపీకి అమ్ముడుపోయావ్ అంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు గణేష్, ఆనంద్ సింగ్‌ల మధ్య జరిగిన వాగ్వాదం గొడవకు దారి తీసింది. ఒకరిపై ఒకరు పిడిగిద్దులు గుప్పించుకొన్నారు. ఈ దాడిలో గాయపడిన ఆనంద్‌సింగ్ బెంగళూరు అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

మోడీని తప్పిస్తేనే బీజేపీకి మద్దతు


• కాషాయపార్టీకి శివసేన షాక్

ముంబై: సార్వత్రిక ఎన్ని కలు సమీపిస్తున్న వేళ బీజేపీకి శివసేన భారీ షాక్ ఇచ్చింది. 2019లో బీజేపీ సొం తంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, భాగస్వామ్య పక్షాల మద్దతు బీజేపీకి అవసరమవు తుందని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. అటువంటి సమయంలో నితిన్ గడ్కరీని కనుక బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ముందుంచితే దానికి తాము మద్దతు తెలుపుతామని.. మోడీని మాత్రం తాము ప్రధానిగా అంగీకరించబోమని అన్నారు. ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. బీజేపీతో ఎటు వంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. బీజేపీ స్వార్థ్యపూరితంగా ఆలోచిస్తుందని, అందుకే తాము కూడా కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని అన్నారు. ఎన్నికల తర్వాత నితిన్ గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే తాము పూర్తి మద్దతు తెలుపుతామని అన్నారు. కాంగ్రెస్ లేని మహాకూటమి కేంద్రంలోని మోడీ సర్కార్ ని ఢీ కొట్టలేదని సంజయ్ రౌత్ అన్నారు.

కొన్ని రోజులుగా మోడీ విధానలపై శివసేన తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఎన్నికల్లోపు తమపై పొత్తు పెట్టుకోని పార్టీలను ఓడిస్తామంటూ పరోక్షంగా శివసేనను హెచ్చరించారు.

శివసేన కూడా అంతే ఘాటుగా అమిత్ షా వ్యాఖ్య లను తిప్పికొట్టింది. శివసేనను ఓడించే మగాడు ఇంకా పుట్టలేదంటూ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు బీజేపీతో తాము పొత్తు పెట్టుకోబోమని శివసేన స్పష్టం చేసింది.

ఎయిరిండియా మాజీ చీఫ్‌పై కేసు



న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఎయిరిండియా మాజీ చైర్మన్, మెనేజింగ్ డైరెక్టర్ అరవింద్ జాదవ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. జనరల్ మేనేజర్ స్థాయి అధికారుల నియామకంలో నిబంధనలు ఉల్లఘించారనే ఆరోపణలపై సీబీఐ ఈ కేసులు నమోదు చేసింది. జాదవ్‌తోపాటు డా. ఎల్‌పీ నఖ్వా(రిటైర్డ్), అప్పటి మెడికల్ సర్వీసెస్ జనరల్ మేనేజర్ , అదనపు మేనేజర్లు ఏ. కత్‌పలియా, అమితాబ్ సింగ్, రోహిత్ భాసిన్‌లపై కూడా కేసులు నమోదు చేసింది. నేర పూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం ప్రకారం అధికారులు కేసులు నమోదు చేశారు. 2009-10 సమయంలో జనరల్ మేనేజర్ నియామకం కోసం నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి కమిటీని జాదవ్ నియమించారు. కత్‌పలియా, సింగ్, భాసిన్‌తోపాటు ఐదుగురికి పదోన్నతి కల్పిస్తూ ఈ కమిటీ ప్రతిపాదించింది.

భారతీయుల భద్రతకు భరోసా

• పని మనుషుల సంక్షేమం విషయంలో ఎంఓయూ • ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో జపాన్‌తో సహకార ఒప్పందానికి కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇళ్లల్లో పనులు చేయడానికి కువైట్ వెళ్తున్న భారతీయుల సంక్షేమం కోసం ఆ దేశంతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కువైట్‌లో ఇళ్లల్లో పనిమనుషులుగా పనిచేస్తున్న సుమారు 3 లక్షల మందికి ఈ నిర్ణయం వల్ల లబ్ది చేకూరనుంది. ముఖ్యంగా 90 వేల మంది మహిళా పని మనుషుల భద్రతకు, సంక్షేమానికి ఈ ఒప్పందంతో మేలు చేకూరనుంది. ఆ దేశంలో పనిమనుషులుగా వెళ్తున్నవారి సంక్షేమం విషయంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకనేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. తద్వారా ఇప్పటి వరకు కువైట్లో ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్న డొమెస్టిక్ వర్కర్లు, యాజమాన్యాల చేతుల్లో పాస్‌పోర్టులు చిక్కుకు పోయి బందీలుగా మారుతున్న పనిమనుషులకు భరోసా లభించనుంది.

ఢిల్లీ మెట్రో ఘజియాబాద్ వరకు పొడిగింపు

దేశ రాజధాని ఢిల్లీ, ఆ పరిసర పట్టణ ప్రాంతాల ప్రజలకు ప్రధాన రవాణా సదుపాయంగా మారిన మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దిల్‌షాద్ గార్డెన్ వరకు కొనసాగుతున్న మెట్రో మార్గాన్ని ఘజియాబాద్ న్యూబస్ అడ్డా (కొత్త బస్టాండ్) వరకు పొడిగించాలని నిర్ణయించింది. సుమారు 9.41 కి.మీ పొడవున విస్తరించాల్సిన ఈ మార్గం కోసం మొత్తం రూ.1,781.21 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ సహకారం కింద రూ. 324.87 కోట్లు కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రివర్గం పేర్కొంది. ఈ విస్తరణ కారణంగా ఘజియాబాద్, పరిసర ప్రాంతాల నుంచి ఢిల్లీకి రోజువారీ పనుల కోసం వచ్చిపోయే ప్రయాణికులకు ఉపయోగ కరంగా ఉంటుందని కేబినెట్ భావిస్తోంది. వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల విషయంలో భారతదేశానికి జపాన్ దేశం సాంకేతికంగా, ఆర్థికంగా సహకరించే విషయంలో కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

అనకాపల్లి భూసేకరణపై.. ఏపీ భవన్‌లో జనసేన దీక్ష

• స్థానిక ఎమ్మెల్యేపై సీబీఐకి అన్నదాతల ఫిర్యాదు



న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అనకాపల్లి భూసేకరణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ భవన్‌కు చేరింది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం టి.వెంకుపాలెం రైతులు జనసేన ఆధ్వర్యంలో ఢిల్లీలో నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నారు. మొదటి మూడు రోజులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన అన్నదాతలు, విశాఖ జిల్లా జనసేన కమిటీ సభ్యులు కొణతాల సీతారాం బుధవారం ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అనుమతులు లేకుండా దీక్ష చేయడానికి వీలు లేదంటూ పోలీసులు వారిని అక్కణ్నుంచి బయటకు పంపారు. దీక్ష, ఆందోళనతో ఆగకుండా తమ సమస్య పరిష్కారానికి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల సమస్యను ఇప్పటికే ప్రధానమంత్రి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన జనసేన స్థానిక ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ భూసేకరణ విషయంలో అక్రమా లకు పాల్పడ్డాడంటూ సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అవకతవకలపై విచారణ జరిపిం చాలని కోరారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ నాలుగున్నరేళ్ల పరిపాలనలో చేసిన అక్రమాలపై విచారణ జరిపి, ఆయన దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కొణతాల సీతారాం సీబీఐకి విజ్ఞప్తి చేశారు. సీబీఐకి ఆధారాలు అందజేసిన ఆయన వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలని అధికారులను కోరారు.



ఎర్రకోటలో నాలుగు మ్యూజియంలు

ప్రారంభించిన ప్రధాని మోడీ..

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ఎర్రకోటలో ప్రత్యేక మ్యూజియాన్ని ప్రారంభించారు. క్రాంతి మందిర్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ మ్యూజియం దేశ స్వాతంత్ర సంగ్రామంలో నేతాజీ విప్లవాత్మక ఉత్సాహానికి నిజమైన నివాళిగా అభివర్ణించారు.. భారత స్వాతంత్ర సంగ్రామంలో ధైర్య సాహసాలతో విరిచితంగా పోరాటం చేసిన మహా నాయుల సేవలకు గుర్తుగా మ్యూజియంను ఎర్రకోటలో ప్రారంభినట్లు మోడీ ట్వీట్‌చేశారు. బోస్ , భారత జాతీయ ఆర్మీకి సంబంధించిన అనేకమైన వస్తువులను ఈ మ్యూజయంలో పొందుపరిచారు. నేతాజీ వాడిన చెక్క కుర్చి, యూనిఫార్మ్స్, ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన ఇతర వస్తువులను మ్యూజియంలో భద్రపరిచారు. జలియన్ వాలా బాగ్ మారణకాండ (ఏప్రిల్13,1919), మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన వస్తువులతో కూడిన మ్యూజియాన్ని కూడా ప్రధాని ఎర్రకోటలో ప్రారంభించారు. ఈ మ్యూజియానికి యాద్ ఈ జలియన్ మ్యూజియం అనే పేరుపెట్టారు. భారత తొలి స్వతంత్ర సంగ్రామం 1857 తిరుగుబాటుకు సంబంధించిన మరో మ్యూజియాన్ని, దృశ్యకళా మూజియాలను ప్రధాని ప్రారంభించారు.



10% పై సుప్రీంలో పిటిషన్



న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : లోక్‌సభ, రాజ్యసభ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, ఓబీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిటిషన్ వేశారు. అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లతో సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు అన్న రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బ తింటుదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎలాంటి అధ్యయనం, జనాభా దామాషా లేకుండా రిజర్వేషన్లు కల్పించారని జస్టిస్ ఈశ్వరయ్య పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్ర వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి 11 రాష్ట్రాల వెనకబడిన తరగతుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

షుజాపై ఢిల్లీలో ఎఫ్ఐఆర్




న్యూఢిల్లీ: భారతీయ ఎలక్షన్ కమిషన్(ఈసీఐ) ఉపయోగిస్తున్న ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ అమెరికాకు చెందిన హ్యాకర్, సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా వ్యాఖ్యలు దేశంలో ప్రకంపనలు రేపుతున్నాయి. సయ్యద్ షుజా వ్యాఖ్యలపై భారతీయ ఎలక్షన్ కమిషన్ స్పందించింది. సయ్యద్ షుజాపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. ఈసీఐ ఫిర్యాదు మేరకు ఐపీసీలోని సెక్షన్ 505(1) తోపాటు ప్రజలను దృష్టి మళ్లించడం, ప్రజల్లో భయం కలిగేలా వదంతులు వ్యాపింపజేయం వంటి సెక్షన్ల కింద షుజాపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లండన్ మీడియా సమావేశంలో సయ్యద్ షుజా చేసిన వ్యాఖ్యలను బీజేపీ కొట్టిపారేసింది. భారతీయ ప్రజాస్వామ్యం, ఎలక్షన్ కమిషన్‌ను అపఖ్యాతిపాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రగా బీజేపీ వర్ణించింది. కాంగ్రెస్ ప్రోద్బలంతోనే సయ్యద్ షుజా ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ పేర్కొంది.

నరోద పటియా కేసు నిందితులకు బెయిల్

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలో 2002లో జరిగిన నరోద పటియా ఊచకోత కేసులోని నలుగురు దోషులకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. కేసును పరిశీలించాల్సి ఉందని సుప్రీం బెంచ్ తెలిపింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ నలుగురు దోషులకు బెయిలు మంజూరు చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం 29 మందిలో 12 మందిని దోషులుగా తేల్చిన గుజరాత్ హైకోర్టు 17 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసినవారిలో బీజేపీకి చెందిన మాజీ మంత్రి ముంగ్దా జిలా గోవింద్ చరపర్మార్‌తోపాటు ఉమేష్‌భాయ్ సురభాయ్ భర్వాద్, రాజ్‌కుమార్, పద్మేంద్రసింహ్ జశ్వంత్ సిన్హ్ రాజ్‌పుత్ ఉన్నారు. ఫిబ్రవరి 28, 2002న గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోని నరోద పటియా ప్రాంతంలో ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి.

నవాజ్ షరీఫ్ పరిస్థితి విషమం



లాహోర్: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే ఆయను హాస్పిటల్లో చేర్పించాలని షరీఫ్ వ్యక్తిగత వైద్యులు బుధవారం సూచించారు. లాహోర్ జైలులో ఏడేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న షరీఫ్ గుండె సంబంధ సమస్యలతో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం మంగళవారం ఆయనను హాస్పిటల్ తరలించారు. వైద్యపరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన పంజాబ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ లహార్ వైద్యులు షరీఫ్ పరిస్థితి అంత విషమంగా లేదని, అయితే సరైన వైద్యం అవసరమని, గుండె సమస్యల నుంచి బయటపడడానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు అవసరమని సూచించారు. అయితే షరీఫ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్ చెబుతున్నారు. షరీఫ్ ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆయనకు జైలులో వైద్యం అందించడం కుదరదని, మెరుగైన వైద్యం అందించేందుకు హాస్పిటల్‌కు తరలించాలని ఆయన సూచిస్తున్నారు. తన సోదరునికి మంచి వైద్య సదుపాయాలు కల్పించాలని షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతవారం షరీఫ్ పరీక్షించిన ప్రత్యేక మెడికల్ బోర్డు కూడా ఆయన ఆరోగ్యం సరిగాలేదని, మరింత మెరుగైన వైద్యం అవసరమని సూచించింది.

దీపావళికి 5 రోజులు అడవుల్లోనే..



- చాయ్‌వాలా నుంచి ఆర్ఎస్ఎస్ దాక..
- ది హ్యూమన్ ఆఫ్ బాంబేతో మోడీ అంతరంగం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన జీవితంలోని ఎన్నో ఆసక్తికరమై విషయాలను బహిర్గతం చేశారు. ప్రముఖ ఫేస్ బుక్ పేజీ ది హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇచ్చిన ఇంటర్వూ్యలో మోడీ తన బాల్యం నాటి విశేషాలు.. ఆర్ఎస్ఎస్‌లో పనిచేసినప్పటి స్మృతులను పేర్కొన్నారు. 17 ఏళ్ల వయస్సులో హిమాలయాలకు వెళ్లి రెండేళ్లపాటు అక్కడే గడిపిన విషయం నుంచి బీజేపీలో కీలక పదవులు అలంకరించే వరకు అనేక విషయాలను మోడీ పంచుకున్నారు.

8 ఏళ్ల వయస్సులో తొలిసారి ఆర్ఎస్ఎస్ మీటింగ్‌కు..

మా కుటుంబ సభ్యులు 8 మంది. 40 x 12 ఫీట్ల చిన్న ఇల్లు. ఉదయం 5 గంటలకే మాకు రోజు ప్రారంభమయ్యేది. ఆరోజుల్లో చిన్నపిల్లలకు అనారోగ్యం చేస్తే మా అమ్మ సంప్రదాయ వైద్యం చేసేది. దాంతో చుట్టుపక్కల వాళ్లకు మా అమ్మ సుపరిచితురాలిగా మారిపోయింది. రైల్వే స్టేషన్ దగ్గర మా నాన్న నడిపే టీ స్టాల్‌ను ఉదయమే తీసేవాడ్ని. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చి రెడీ అయి స్కూల్‌కు వెళ్లేవాడ్ని. స్కూల్ నుంచి తిరిగి రాగానే మా నాన్నకు సాయం చేసేందుకు మళ్లీ టీ స్టాల్‌కు వెళ్లేవాడిని. అలా వివిధ రకాల ప్రజలను కలిసి మాట్లాడటం వల్ల హిందీ వచ్చింది.

నేను 8 ఏళ్లు ఉన్నప్పుడు తొలిసారి ఆర్ఎస్ఎస్ సమావేశానికి హాజరయ్యా. గుజరాత్ వరదల సమయంలో బాధితులను ఆదుకునేందుకు నా స్నేహితులతో కలిసి ఫుడ్ పంపించా. కాబట్టి దేవుడే మనల్ని ఇలా తయారు చేశాడని నేను ఎప్పుడూ అనకుంటూ ఉంటా. మీరు ఎదుర్కొన్న కష్టాలేంటని అడిగితే ఏమీ లేవని చెప్తా. ఎందుకంటే అంతా దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ వెళ్లాల్సిన దారిలో అవాంతరాలుంటే.. నా సొంత దారిని తయారుచేసుకుంటాం. తండ్రి టీ కొట్టులో పనిచేస్తూ.. అందరికీ ఛాయ్ అందించే 8 ఏళ్ల నరేంద్రమోడీ.. ఇలా దేశానికి ప్రధాని అవుతాడని ఎన్నడైనా ఊహించారా అంటే లేదన్నదే నా సమాధానం.

ప్రతీ ఏడాది దీపావళి సందర్భంగా 5 రోజుల పాటు అడువులకు వెళ్లే వాడిని. అడవులకు వెళ్లే ముందు ఎక్కడ శుద్ధమైన మంచినీరు దొరుకుతుందో అన్వేషించి అక్కడే గడిపేవాడ్ని. అవసరమైన ఆహారం నా వెంటే తీసుకుని వెళ్లే వాడిని. అడవుల్లోకి వెళ్లాక మరో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉండేది. ఆ కాలంలో రేడియో, టీవీ, ఇంటర్‌నెట్ లు అందుబాటులో ఉండేవి కావు. ఎవర్ని కలిసేందుకు వెళ్తున్నావ్. అని ప్రజలు నన్ను అడిగితే.. నన్ను నేను తెలుసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పేవాడిని.

ఆర్మీలో చేరితే సేవ చేయొచ్చనుకున్నా..

పెరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహం. కానీ ఏం తెలుసుకోవాలనే దానిపై స్పష్టత ఉండేది కాదు. ఆర్మీ వాళ్లను డ్రెస్‌లో చూసినప్పుడు దేశానికి సేవ చేయడానికి ఇదే మార్గమా అని అనుకునే వాడిని. సాధువులు, స్వామిజీలను కలిసినప్పుడు నా అంతరంగాన్ని బయటపెట్టేవాడ్ని. వాళ్లు ఇచ్చే సలహాలు పాటించి ముందడుగు వేసేవాడిని. నేనెక్కడి వెళ్లాలో, ఏం చేయాలో నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్న సమయంలో హిమాలయాలకు వెళ్లా.. అప్పుడు నా వయస్సు 17 ఏళ్లు. ఆ సమయంలో నా పర్యటనకు కుటుంబ సభ్యుల మద్దతూ ఉంది। మా అమ్మ స్వీట్ తినిపించి.. నుదిటిపై తిలకం దిద్ది పంపించింది. దేవుడెక్కడున్నాడు. ఆయనతో మాట్లాడాలి అనే కొరికతో నేను బయలుదేరా. ఏ నిర్ణయం తీసుకోలేని దశలో ఉన్న నాకు ఆ ప్రయాణం ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. నాటి నుంచి ఉదయం 3-3.45 గంటలకు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం.. మంచుగడ్డ కట్టిన చల్లని నీటితో స్నానం చేసేవాడిని.. అయినా నాకు అవి వెచ్చగానే అనిపించేవి. ధ్యానం ద్వారానే శాంతి లభిస్తుందని తెలుసుకున్నా.

ఆఫీస్ ఊడ్చి.. చాయ్ పెట్టే వాడిని..

రెండేళ్ల పాటు హిమాలయాలకు వెళ్లి తిరిగి రాగానే ప్రజల సేవే పరమావధిగా పనిచేయాలనుకున్నా. అప్పుడు అలహాబాద్ వెళ్లా.. 20 ఏళ్ల ప్రాయంలో తొలిసారి నేను వెళ్లిన అతిపెద్ద నగరం అదే. భిన్న సంస్కృతీ, సాంప్రదాయాలకు వేదికైన అలహాబాద్ నాకు కొత్త అనుభూతినిచ్చింది. అక్కడే మా అంకుల్‌కు క్యాంటిన్‌లో అప్పుడప్పుడూ సాయం చేసే వాడిని. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారా. ఆర్ఎస్ఎస్‌లో పనిచేసే వివిధ రంగాల ప్రముఖులను కలిసి ముచ్చడించేవాడిని. సహచరులతో కలిసి ఆర్ఎస్ఎస్ ఆఫీసు శుభ్రం చేయడం, ఛాయ్ పెట్టడం, వంట పనులు చేసి.. పాత్రలు తోమటం వంటి చేసే వాడిని.

యువతకు సందేశం

నేను ఎల్లప్పుడు ప్రతీ ఒక్కరినీ, ముఖ్యంగా యువతను కోరేది ఒక్కటే.. నేటి బిజి షెడ్యూల్ జీవితంలో కొంత సమయం మీ ఆత్మ పరిశీలనకు కేటాయించండి.. ఆ సమయం మీ జీవితంలో ఎన్నో మార్పులకు దారులు చూపిస్తుంది. మీ దృక్కోణాన్ని మారుస్తుంది. అప్పుడే మీరు మీ అంతరాత్మ చెప్పే విషయాలను అర్థం చేసుకోగలరు.

రాజకీయ పార్టీలకు 50% రహస్య విరాళాలు

- తెలియని వ్యక్తులు సంస్థల నుంచి రూ. 1293 కోట్లు
- జాతీయ రాజకీయ పార్టీల వివరాలపై ఏడీఆర్ నివేదిక



న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనపై గంటలకు గంటలు లెక్చర్లిచ్చే మన రాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీలకు వచ్చే విరాళాలను మాత్రం రహస్యంగా ఉంచుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కోట్లకు కోట్లను విరాళాలుగా సేకరిస్తున్నారు. డబ్బులు ఎవరిస్తున్నారు.. ఎక్కడికి పంపుతున్నారనేది మాత్రం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. మన దేశంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీల విరాళాలపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పరిశీలనలో కళ్లు బైర్లుకమ్మే విషయాలు బహిర్గతమయ్యాయి. 2017-18 సంవత్సరంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రూ.1293.05 కోట్ల విరాళాలు అందినట్లు పేర్కొంది. ఈ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల ద్వారా అందిన విరాళాలు ఆయా పార్టీల మొత్తం ఆదాయంలో 53 శాతంగా (రూ.689.44 కోట్లు) ఏడీఆర్ వెల్లడించింది. రూ.689.44 కోట్ల ఆదాయంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.215 కోట్లు(31 శాతం)గా పేర్కొంది.

అన్‌నోన్ ఫండ్స్ రూ. 553 కోట్లు

గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి బీజేపీకి వచ్చిన ఆదాయం రూ. 553.38 కోట్లు కాగా..80 శాతం జాతీయ పార్టీల మొత్తం ఆదాయం కూడా ఇలాంటి మార్గాల్లోనే వచ్చినట్లు ఏడీర్ తెలియజేసింది. రాజకీయ పార్టీలకు స్వచ్ఛందంగా అందిన విరాళాలు 51 శాతం (రూ.354.22 కోట్లు) కాగా.. అందులో రూ.20 వేలలోపు అందిన విరాళాలే ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఎన్నికల సంఘానికి అందించిన సమాచారం ప్రకారం 36 శాతం ఆదాయం(రూ. 467.13)తెలిసిన దాతలుగా పార్టీలు పేర్కొన్నాయి.రూ. 136.48 కోట్లు సేల్స్ అసిస్టెంట్స్, పబ్లికేషన్స్, మెంబర్ షిప్ ఫీజు, బ్యాంక్ వడ్డీలు, పార్టీ లెవీల నుంచి వచ్చినట్లు ఏడీఆర్ తెలియజేసింది. 2017-18 ఆర్థిక సంవత్సర విరాళాల వివరాలను సీపీఎం ఎన్నికల సంఘానికి తెలియజేయలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు రూ.20 వేల లోపు విరాళం అందించే వ్యక్తులు, సంస్థల వివరాలు తెలియజేయాల్సిన అవసరం లేదు.

మహారాష్ట్రలో ఐసిస్ కలకలం

- ఐఎస్‌తో లింకున్న తొమ్మిది మంది ఉగ్రవాదుల అరెస్ట్
- మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం సోదాలు



ముంబై: ఐఎస్ఐస్‌తో సంబంధాలున్న తొమ్మిది మంది ఉగ్రవాదులను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) మంగళవారం అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో ఒక బాలనేరస్థుడితోపాటు సాల్మన్ ఖాన్, ఫహద్ షా, జమీన్ కుతేపాది, మోహసీన్ ఖాన్, మొహమ్మద్ మజ్హార్ షేక్, తకీ ఖాన్, సర్ఫరాజ్ అహ్మద్, జాహిద్ షేక్ ఉన్నారని, వీరంతా ముంబ్రా, థానే, ఔరంగాబాద్‌కు చెందినవారని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో ముగ్గురు సోదరులు ఉన్నారని, యువకులను ఎంచుకని ఉగ్రవాదంవైపు ప్రేరేపిస్తున్నారని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో స్లీపర్ సెల్స్‌పై నిఘా పెట్టడంతో ఉగ్రవాదులు పట్టుబడ్డారని, ఐఎస్ఎస్‌తో సంబంధాలున్నాయని తేలిందని, తగిన ఆధారాలున్నాయని పోలీసులు వెల్లడించారు. కొన్నివారాలపాటు నిందితులను కనిపెట్టామని, వాస్తవాలు వెల్లడయ్యాయన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులపై పన్నెండు బృందాలు దాడి చేసి పట్టుకున్నాయని, జనవరి 22న రాత్రి, ఉదయం సమయాల్లో దాడి చేసి ఉగ్రవాదులను అరెస్టు చేశామని బుధవారం వెల్లడించారు. సోదాలు నిర్వహించగా పట్టుబడ్డ రసాయన పౌడర్లు, మొబైల్లు, హార్డ్ డ్రైవ్స్, సిమ్ కార్డులు, యాసిడ్ బాటిళ్లు, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యాకలాపాల కింద కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరగనుందని పోలీసులు వెల్లడించారు. స్నాప్‌చాట్, వాట్సప్, ఈమెయిళ్లను పరిశీలిస్తున్నామని, అనేక సందేశాలను డిలీట్ చేసినట్టుగా గుర్తించామని వెల్లడించారు. ఉగ్రవాదులు చాటింగ్ చేసుకునే విషయాన్ని ఇతరులు గుర్తించకుండా ఇంటర్‌నెట్ సర్వీస్‌ను ఏర్పరచుకున్నారని పోలీసులు వెల్లడించారు.

ముగ్గురు సోదరులు..

అరెస్టయిన ఉగ్రవాదుల్లోని సాల్మన్, మోహసీన్, తకీ వీరు ముగ్గురు అన్నదమ్ముళ్లు. ఐఎస్ఐస్‌కు సానుభూతిపరులుగా మారారు. ముగ్గురిలో పెద్దవాడైన మోహసీన్ ఐఎస్‌కు సంబంధించిన ప్రతి వ్యక్తినీ పర్యవేక్షించేవాడు. మిగతా ఉగ్రవాదుల్లో చదువకున్నవారు ఉన్నారు. ఓ ఉగ్రవాది ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడని, మరో ఉగ్రవాది ఇంజనీరింగ్ చదువుతున్నాడని పోలీసులు గుర్తించారు.



బంపర్ బొనాంజా

ఒక్కొక్కరికి రూ. 62 లక్షలు: చైనా కంపెనీ ఆఫర్

బీజింగ్: ఫిబ్రవరి 5న మొదలవనున్న చైనీయుల నూతన సంవత్సరం చైనాలోని ఓ స్టీల్ కంపెనీలో పనిచేస్తున్న 5 వేలమంది ఉద్యోగులకు వరంగా మారింది. ఇతర కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఈర్ష్య కలిగించేలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 44 మిలియన్ల డాలర్లను(దాదాపు రూ.313 కోట్లు) ఉద్యోగులకు బోనస్‌గా ప్రకటించింది. కంపెనీలో మొత్తం 5 వేల మంది పనిచేస్తుండడంతో ఒక్కొక్కరూ 8,800 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.62 లక్షలను బోనస్‌గా అందుకోనున్నారు. సంస్థ ఉద్యోగులకు బోనస్‌గా ఇవ్వదలచిన మొత్తాన్ని కంపెనీ ఆవరణలో ఒక గుట్టగా పేర్చింది. చైనాలోని నంచాంగ్‌లో జియాంగ్జి ప్రావినన్స్‌లో ఈ కంపెనీ ఉంది. నూతన సంవత్సరంలో ఉద్యోగులు కొత్త ఉత్సహం, కొత్త ఆలోచనలతో కంపెనీలో అడుగుపెడతారని, తాజాదనంతో పనిచేస్తారని కంపెనీ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఇంత భారీ మొత్తంలో బోనస్ రూపంలో డబ్బులు తీసుకున్న తర్వాత ఉద్యోగులు కంపెనీ వస్తారా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం చివరి ఉద్యోగులకు బోనస్ ప్రకటించడం చైనా కంపెనీలకు ఇది కొత్తమీ కాదు. గతంలో పలు ప్రైవేట్ సంస్థలు భారీగానే బోనస్‌లు ప్రకటించాయి.



సిమ్లాలో రోడ్లన్నీ మంచు కప్పేయడంతో నిలిచిపోయిన వాహనాలు



ఎన్నాళ్లో వేచిన ఉదయం..

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ వాద్రా

- ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకం
- స్వాగతించిన కాంగ్రెస్ సీనియర్లు, పార్టీ శ్రేణులు
- తన సోదరి చాలా సమర్థురాలని రాహుల్ కితాబు
- పశ్చిమ ప్రాంతానికి ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింధియా
- ఏఐసీసీ కీలక ప్రకటన.. యూపీ రాజకీయాల్లో కీలక మలుపు
- వారసత్వ రాజకీయంలో మరో అడుగంటూ బీజేపీ విమర్శలు
- వాళ్లకు కుటుంబమే పార్టీ అంటూ ప్రధాని మోడీ ఎద్దేవా



కంగ్రాట్స్.. అన్నిదశల్లో నా మద్దతు నీకే : రాబర్ట్ వాద్రా

ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రాన్ని ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్వాగతించారు. కీలక బాధ్యతలు చేపట్టబోతున్నందుకు అభినందనలు తెలిపారు. నీ జీవితంలో ప్రతి దశలో అండగా ఉంటాను. ధైర్యంగా ముందడుగెయ్.. నీ ప్రతిభను చాటుకో అంటూ ఫేస్‌బుక్‌లో తన సతీమణికి వాద్రా సందేశం ఇచ్చారు.

న్యూఢిల్లీ: గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పశ్చిమప్రాంత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింధియా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనేజింగ్)గా వేణుగోపాల్‌ను నియమిస్తున్నట్లు బుధవారం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక పార్టీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి దాకా అప్పుడప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె ఇప్పుడు నేరుగా పార్టీ వ్యవహారాల బాధ్యతల్లో భాగం కానున్నారు. 47 ఏళ్ల ప్రియాంక వాద్రా రాజకీయ అరంగేట్రంపై కొన్నేళ్ల నిరీక్షణకు తెరపడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతల మోతీలాల్ వోహ్రా మాట్లాడుతూ, చాలా కీలక బాధ్యతలను ప్రియాంకకు అప్పగించారని అన్నారు. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ తూర్పు



ప్రాంతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, సీఎం యోగి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌తోపాటు ఆరుగురు కేంద్రమంత్రులనియోజకవర్గాలు, సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ కూడా ఈ ప్రాంతం పరిధిలోనివే. బీజేపీ తరపున ఈ ప్రాంతంలో స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్న యోగి ఆదిత్యనాథ్‌కు దీటుగా ప్రియాంకను రంగంలోకి దించడం ద్వారా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అఖిలేష్-మాయావతి పొత్తు నేపథ్యంలో, ఇక్కడ ఎలాగైనా అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే ఉద్దేశంతో ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, గాంధీ కుటుంబం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ప్రియాంక గాంధీ వచ్చే ఎన్నికల్లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని యూపీ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.

సరికొత్త రాజకీయాలకు డాన్..

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు సానుకూల పరిణామం. ప్రియాంక చాలా సమర్థురాలు. పార్టీ పూర్వవైభవం దిశగా ఆమె క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. పార్టీ శ్రేణుల్లో ఆశావహ దృక్పథానికి తాజా మార్పు నాందిగామారుతుంది అని అమేథీలో మీడియా సమావేశంలో రాహుల్ వ్యాఖ్యానించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిపై ప్రశ్నించగా, ఆ రెండు పార్టీలతో తమకెలాంటి వైరం లేదని చెప్పారు. మేమెక్కడ ఎలా పోటీచేసినా బీజేపీని ఓడించేందుకు కలసికట్టుగా పనిచేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను శక్తివంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందడుగేశాం. ప్రియాంకకు బాధ్యతలు అప్పగించడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. యూపీ ఎన్నికల్లో ఆమె నాకు సహాయంగా ఉండబోతున్నారు. ఆమె చాలా సమర్థురాలు అని రాహుల్ పేర్కొన్నారు. జ్యోతిరాదిత్య సింధియా, తన సోదరి ప్రియాంక ఇద్దరూ యువకులే. యువసారథ్యంలో యూపీ రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారబోతున్నాయి. వెనుకంజ వేయడానికి సిద్ధంగాలేము. ఫ్రంట్‌ఫుట్ ఆడేందుకే ప్రాధాన్యమిస్తాం. అది గుజరాత్ కావొచ్చు లేదా ఉత్తరప్రదేశ్ కొవొచ్చు అని రాహుల్ తేల్చిచెప్పారు. ప్రియాంక రాజకీయ ప్రవేశం గురించి గతంలో సోనియా తనదైన శైలిలో స్పందించారు. రాజకీయాల్లోకి రావడం ఆమె స్వేచ్ఛమేరకే ఉంటుందని చెప్పారు. మా పార్టీలో మార్పులపై బీజేపీ షాక్‌కు గురైందంటూ ఎద్దేవా చేశారు.

స్వాగతించిన అగ్రనేతలు..

ప్రియాంక రాజకీయ ప్రవేశం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ వ్యక్తమవుతోంది. ఆ పార్టీ సీనియర్ నాయకులు హైకమాండ్ నిర్ణయాన్ని అభినందించారు. మాజీ కేంద్రమంత్రులు, కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రియాంక రాక యూపీ రాజకీయాల్లో పెనుమార్పునకు కారణమవుతుందని పేర్కొంటున్నారు. కుల, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కచ్చితంగా గట్టిపోటీ ఇస్తుందని కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్యనేతలు హర్షం వ్యక్తంచేశారు. బీహార్‌లో జేడీయూ ఉపాధ్యక్షుడు, ఆర్జేడీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ అధ్యక్షులు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు.

ఎందరో ఎదురుచూసిన ఎంట్రీ ఇది..

భారత రాజకీయాల్లో ఎంతో కాలంగా, ఎందరో ఎదురు చూస్తున్న పరిణామం ఇది. ఎట్టకేలకు ఇన్నాళ్ల నిరీక్షణకు ముగింపు లభించింది. ఆమె ఎప్పుడొస్తారు? పార్టీలో ఏ పాత్ర పోషిస్తారు? అనే చర్చకు ఫుల్‌స్టాప్ పడింది. యూపీ తూర్పు ప్రాంత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శికి అభినందనలు అంటూ ప్రియాంక రాజకీయ ప్రవేశంపై జేడీ(యు) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కామెంట్ చేశారు. ఇతను జేడీయులో చేరకముందు యూపీలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు.

యువసారథ్యంతో కొత్త శక్తి..: కమల్‌నాథ్ మిశ్రా

ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమితులవడం, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత శక్తిని ఇస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మిశ్రా ధీమా వ్యక్తంచేశారు. ప్రియాంక నియామకం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నదే. గత ఆరు మాసాలుగా ఆమెకు ఆఫర్ ఇస్తూవచ్చాం. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సానుకూలం. జ్యోతిరాదిత్య సింధియా భాగస్వామ్యం కడా పార్టీకి లాభించేదే. యువసారథ్యం సంచలన విజయాలకు నాంది పలుకుతుంది. ఈ ఇద్దరు నేతలకు అభినందనలు అని కమల్‌నాథ్ పేర్కొన్నారు.

ప్రియాంకా గాంధీ

జననం: 1972, జనవరి 12
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి సైకాలజీలో డిగ్రీ
బుద్దిస్ట్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్
1997లో రాబర్ట్ వాద్రాతో వివాహం
జనవరి 23,2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా నాకు మద్దతుగా నిలుస్తారని విశ్వసిస్తున్నా. తూర్పు ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా.

ప్రియాంకా గాంధీ..

అమేథీ ఎంపీ... కాబోయే పీఎం
రాహుల్‌కు మద్దతుగా వెలసిన పోస్టర్లు



కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి భావి ప్రధానిగా పేర్కొంటూ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలశాయి. రాహుల్ రెండు రోజుల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు వీటిని ఏర్పాటు చేశాయి. అమేథీ ఎంపీ.. 2019లో దేశ ప్రధాని.. మిషన్ 2019... నిన్న మూడు రాష్ట్రాలు గెలిచారు.. కొద్దిరోజుల్లో మొత్తం దేశాన్నే గెలుస్తారు అంటూ ఆకర్షణీయ నినాదాలను పొందుపరిచారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి రాహుల్ తన సొంత నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. జనవరి 4నే రాహుల్ ఇక్కడ పర్యటించాల్సి ఉంది. పార్లమెంటు సమావేశాల కారణంగా వాయిదా పడింది. రెండు కోట్ల రూపాయలతో 18 రోడ్ల నిర్మాణానికి రాహుల్ శంకుస్థాపన చేయనున్నారు.

యూపీలో గేమ్ చేంజర్?



1980 దశకం చివర వరకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో పార్టీ బలహీనపడుతూ వచ్చింది. కిందటిసారి ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే నెగ్గింది. అదికూడా సోనియా, రాహుల్ స్థానాలు కావడం విశేషం. బీజేపీకి వ్యతిరేకంగా కొద్దిరోజుల కిందట ఎస్పీ, బీఎస్పీ కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో హస్తం పెద్దలు ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుగుణంగానే కీలక నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రియాంక, సింధియా వంటి యువనేతలను రంగంలోకి దించడం ఈ ఎత్తుగడలో భాగమేనని ప్రచారం జరుగుతోంది. తన నానమ్మ ఇందిరాగాంధీ రూపురేఖలతో ఉండటం సహజంగానే ప్రియాంకకు ప్రజల్లో ప్రత్యేక ఆదరణ లభించింది. చాలా కాలంగా తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌కు సహాయకురాలిగా ఉంటూ వచ్చింది. ఇటీవల మూడు రాష్ట్రా ల ముఖ్యమంత్రుల ఎంపికలోనూ ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు కూడా. పంజాబ్‌లో మన్‌ప్రీత్ బాదల్, నవజ్యోత్‌సింగ్ ఎంట్రీకి ఈమే కారణమన్న ప్రచారమూ కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా పాదుకుంది. రాష్ట్రంలో పూర్వ వైభవానికి ఇదొక గొప్ప ముందడుగని యూపీ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి రాజీవ్ బక్షి చెప్పారు. అయితే, ఎస్పీ, బీఎస్పీతో తమకేమీ వైరం లేదని రాహుల్ వ్యాఖ్యానించడం యూపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామానికి నిదర్శనం. యూపీలోని 80 సీట్లలో ప్రియాంకకు 40 స్థానాలు, సింధియాకు 40 స్థానాల బాధ్యతలు అప్పగించినట్లు అయింది. గులాం నబీ ఆజాద్‌కు హర్యానా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, కేసీ వేణుగోపాల్‌కు యూపీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి పగ్గాలు అప్పగించారు. వేణుగోపాల్ కర్నాటక ఏఐసీసీ జనరల్ సెక్రటరీగానూ కొనసాగుతున్నారు.

వాళ్లకు కుటుంబమే పార్టీ..



బీజేపీ నరాల్లో ప్రజాస్వామ్య రక్తం ప్రవహిస్తోంది. ఇతర పార్టీల్లో కుటుంబ పాలన నడుస్తోంది. ప్రజాస్వామ్య సంస్కృతి, విలువలు బీజేపీ రక్తంలో కలిసివున్నాయి. అదే సమయంలో చాలా చోట్ల కుటుంబమే పార్టీ అనే సంస్కృతి ఉంది. అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ప్రియాంక తెరపైకి రావడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, కొందరు వ్యక్తులు, కుటుంబాల అభీష్టం మేరకు బీజేపీలో నిర్ణయాలు వుండవు. పార్టీ శ్రేణులు కోరికమేరకు మా పార్టీలో నిర్ణయాలుంటాయి. భాజపా ప్రజాస్వామ్య సిద్ధాంతాలతో ముందుకు సాగుతున్నది అని పునరుద్ఘాటించారు.

రాహుల్ ఓటమిని కాంగ్రెస్ అంగీకరించినట్లే...


పార్టీని ముందుకు నడిపించే నాయకుడిగా రాహుల్ గాంధీ వైఫల్యం చెందాడని కాంగ్రెస్ అంగీకరించినట్లు అయిందని, ప్రియాంక ఎంట్రీతో ఇది స్పష్టమైంది అని బీజేపీ విమర్శించింది. కుటుంబ కూటమిని తప్పుబట్టింది. కాంగ్రెస్ అధ్యక్షుడు కుటుంబ కూటమిని ఎంచుకున్నారు అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు. వివిధ పార్టీలన్నీ కలసికట్టుగా ఏర్పాటు చేసుకున్న మహాకూటమిలోకి ప్రవేశం లభించలేదు. దాంతో కుటుంబ కూటమికి మొగ్గుచూపారని అన్నారు. కాంగ్రెస్ బహిరంగంగానే ఓటమిని ప్రకటించుకుంది. రాహుల్ విఫలమయ్యాడు.. ఈ లోపాన్ని సరిదిద్దుకునేందుకు గాంధీ కుటుంబం నుంచి మరొకరి అవసరం అనివార్యమైందని విమర్శించారు. ప్రియాంక గాంధీ కీలక బాధ్యతల్లో నియమితులైన నేపథ్యంలో బీజేపీ ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభ ఎన్నికలు వారసత్వానికి, సేవకుడికి మధ్య జరిగే ఎన్నికలుగా న్యూ ఇండియా భావిస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తర్వాత వారసులెవరన్నది ఇప్పుడు స్పష్టమైంది. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారే. బీజేపీకి కాంగ్రెస్‌కు మధ్య తేడా ఇదే. కాంగ్రెస్ కుటుంబ పార్టీ. బీజేపీలో పార్టీయే ఒకకుటుంబం అని సంవిత్ పాత్ర వ్యాఖ్యానించారు. కాగా, తాజా పరిణామాన్ని వారసత్వ రాజకీయంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఇదొక కుటుంబ ఆధారిత నియామకం. దీంతో వారసత్వ రాజకీయం మరో రెండడుగులు ముందుకు పడ్డాయని ఎద్దేవా చేశారు.

ప్రియాంక ఎదుగుదల.. రాహుల్ క్షీణత..

ప్రియాంక చరిష్మా.. రాహుల్ పతనానికి సంకేతమని ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి సిద్దార్థ్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంలో రాహుల్ శకం ముగిసింది. ఇక ఎంతమాత్రం రాహుల్‌పై ఆధారపడే పరిస్థితి లేదు. ప్రియాంక ఎదుగుదలే రాహుల్ పతనానికి సంకేతం. రాయ్‌బరేలీ నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. అక్కడి అభివృద్ధిని తన ఘనతగా చెప్పుకుంటున్నారని నాథ్ చెప్పారు. భారత దేశ రాజకీయాల్లో కేవలం గాంధీ కుటుంబానికే అవకాశం ఇవ్వాలా? ఇది మంచిదేనా? ఇప్పుడు ప్రియాంక గాంధీ శకం ఆరంభమైంది అని నాథ్ విమర్శించారు. గాంధీ కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆమెకు విస్తృత బాధ్యతలు అప్పగిస్తారా? అంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. రాహుల్ నాయకత్వం విఫలమైంది. ప్రియాంకను జాతీయ కార్యదర్శిగా నియమించడాన్ని తొలి అధికారిక డిక్లరేషన్‌గా భావిస్తున్నామని మరో కేంద్రమంత్రి నద్దా ట్వీట్ చేశారు.

సోషల్ ట్రెండింగ్‌లో ప్రియాంక నెం.1

క్రేజీగా ప్రియాంక హ్యాష్ టాగ్
రెండో స్థానంలో టీమిండియా గెలుపు



న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ ఇంతకాలం రాజకీయంగా తెరచాటున ఉన్నా.. ఆమెకున్న క్రేజీ సామాన్యమైంది కాదు. కాంగ్రెస్ పార్టీ కోసం ఇంతకాలం పరిమితంగానే ప్రచారం చేసినా అపరిమితమైన శక్తి ఉన్న నాయకురాలుగా ప్రపంచం నిశ్శబ్దంగా ఇంతకాలం గుర్తిస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న నేతల్లో ప్రముఖ స్థానంలో ప్రియాంకగాంధీ వాద్రా పేరు ఉండడం చూసి.. బీజేపీనే కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రియాంకగాంధీ హ్యాష్ ట్యాగ్ బుధవారం అంతర్జాతీయంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇటు దేశంలోనూ తొలి 15 హ్యాష్ ట్యాగుల్లో పదకొండు ప్రియాంకకి చెందినవి కావడం విశేషం. ప్రియాక ఎంటర్ పాలిటిక్స్ అనే హ్యాష్‌ట్యాగ్ మొదటి, మూడవ స్థానాలను ఆక్రమించుకుంది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా హ్యాష్ టాగ్ రెండో స్థానానికి పరిమితమైంది. టీమ్ ఇండియా గెలుపును కూడా ప్రియాంక రాజకీయ ప్రవేశం వెనక్కి నెట్టిందంటే ఆ వార్తకు ఎంత క్రేజీ ఉందో అర్థమవుతుందని విశ్లేషకులంటున్నారు.

ప్రియాంక రాకతో నయా జోష్...



ప్రియాంక గాంధీ పార్టీలోకి వచ్చేదెప్పుడు? ఆమెకు కీలక బాధ్యతలు ఇచ్చేదెప్పుడు? అసలు ఆమె రాజకీయాల్లోకి వస్తారా? ఆమె రాకతో పార్టీ పునరుత్తేజితం అవుతుంది.. కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మదిలో ఒకటే ప్రశ్న పదే పదే వినిపించేది.. సోనియా గాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు.. రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికే ప్రియాంక పరిమితం అయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో సుదీర్ఘ చరిత్ర కలిగి కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. మునుపెన్నడూ ఇంతటి పరాభవం ఎదురవలేదు. అమేథీ, రాయ్‌బరేలీ మినహా మరెక్కడా గెలవలేక పోయింది. ఆ సమయంలో ప్రియాంక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ప్రచారం జరిగింది. 2012లో కొన్ని మాసాలు రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల ప్రజల కోసం ఢిల్లీలో వారం వారం ప్రజా దర్బార్ నిర్వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక సలహా ఇచ్చారు. ప్రియాంక గాంధీని ప్రచార సారథ్యం వహించాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా నా కుటుంబంలో నన్నెవరూ ఎప్పుడూ అడ్డుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తానంటే నా సోదరుడు కానీ, నా తల్లికానీ, నా భర్త కానీ మద్దతిస్తారని ప్రియాంక చెప్పుకొచ్చారు.

ప్రియాంకకి స్వాగతం.. శివసేన

ముంబై: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీని నియమించడాన్ని శివసేన స్వాగతించింది. ఓటర్లు ప్రియాంకా గాంధీలో ఇందిరాగాంధీని చూసుకుంటారని వ్యాఖ్యానించింది. ప్రియాంక రాజకీయ తెరంగేట్రంతో కాంగ్రెస్ పార్టీకి లబ్ది జరుగుతుందని పేర్కొంది. ఇందిరాగాంధీలోని లక్షణాలు ప్రియాంకలో కనిపిస్తున్నాయన్నారు.

జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం అవుతోందని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు తెరవెనుక రాజకీయాల్లో చురుకుగా పని చేసి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించడం ఖాయమన్నారు.

ప్రజాభీష్టం మేరకే...

ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మంచి నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ రామచంద్ర కుంతియా అన్నారు. దేశంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారని ఆయన తెలిపారు. ప్రియాంక నియామకం ఉత్తరప్రదేశ్‌కే కాకుండా దేశ వ్యాప్తంగా ఆమె ప్రభావం ఉంటుందన్నారు.

క్రీడాప్రభ

న్యూజిలాండ్- భారత్ తొలివన్డే

అలవోకగా..

8వికెట్లు తేడాతో కోహ్లీ సేన గెలుపు



ధావన్ (75నాటౌట్)

న్యూజిలాండ్ పర్యటనలో భారత్ శుభారంభం చేసింది. ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలివన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి 1-0 ఆధిక్యం సాధించింది. 2009 తర్వాత, న్యూజిలాండ్ గడ్డపై ఆడుతూ.. భారత్ సాధించిన తొలి విజయం ఇది. భారత్ బ్యాటింగ్ సమయంలో.. సూర్య కిరణాలు బ్యాట్స్‌మెన్ కళ్లపై నేరుగా పడటంతో ఆటను అర్ధ గంట సేపు నిలిపిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌గా ఇది రికార్డుల కెక్కింది. అనంతరం డి/ఎల్ పద్ధతిలో భారత్ సాధించాల్సిన లక్ష్యాన్ని 156 పరుగులకు కుదించి ఓవర్ల సంఖ్యను 49గా నిర్ణయించారు. భారత్ 34.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఈ మార్క్‌ను అందుకుంది.

నేపియర్: న్యూజిలాండ్ పర్యటనను కోహ్లీ సేన విజయంతో ప్రారంభించింది. ఐదు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించి తన ఆధిక్యాన్ని చాటింది. షమీ న్యూజిలాండ్ ఓపెనర్లను వరస ఓవర్లలో ఔట్ చేసి భారత్‌కు మంచి ప్రారంభాన్నిచ్చాడు. షమీ గుప్టిల్ వికెట్ పడగొట్టి తన కెరియర్‌లో అతి తక్కువ (56) వన్డేల్లో 100 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టాస్ గెలిచి న్యూజిలాండ్ కెప్టెన్ కానె విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకొని తన నిర్ణయానికి న్యాయం చేయలేకపోయాడు. విలియమ్సన్ చేసిన 64(81బంతులు, ఫోర్లు-7) పరుగులే అత్యధికం. 2018లో అత్యుత్తమంగా రాణించిన రాస్ టేలర్ 24(41బంతులు) చాహల్ తన బౌలింగ్‌లోనే అద్భుతంగా క్యాచ్ పట్టి పెవిలియన్ పంపించాడు. కివీస్ మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ కూడా 25 పరుగుల మార్క్‌ను దాటలేకపోయారు. లెగ్ స్పిన్నర్ చాహల్ రంగంలోకి దిగి మరో రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించారు. 19 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 76/4. అనంతరం షమీ మరో వికెట్‌ను పడగొట్టాడు. మిచెల్ సాంట్‌నర్ 14(21బంతులు, ఒక ఫోర్, ఒక సిక్స్)ను ఎల్బీడబ్ల్యు చేశాడు. మరోపక్క కుల్దీప్ యాదవ్ వీరితో జత కలిసి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకోగా, కేదార్ ఒక వికెట్ పడగొట్టాడు. దీనితో కివీస్ స్కోరు 38 ఓవర్లలో 157 పరుగు లకే పరిమితమైంది. భారత్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. డే అండ్ నైట్ మ్యాచ్‌గా సాగుతున్న ఈ మ్యాచ్‌లో సాయంత్రం సూర్య కిరణాలు నేరుగా బ్యాట్స్ మెన్ కళ్లల్లో పడుతుండటంతో అంపైర్లు అరగంటపాటు ఆటను నిలిపి వేశారు. అప్పటికి భారత్ స్కోరు 10 ఓవర్లలో 44/1. కోహ్లీ 2 పరుగులు, ధావన్ 29 పరుగులతో బ్యాటింగ్ చేస్తు న్నారు. ఈ విధమైన కారణంతో ఆటను నిలిపివేయటం అంతర్జాతీయ క్రికెట్లో ఇదే ప్రథ మం. అనంతరం డిఎల్ఎస్ పద్ధ తి ప్రకారం భారత గెలుపు లక్ష్యాన్ని 49 ఓవర్లలో 156 పరుగులకు కుదించారు. రోహిత్ శర్మ 11(24బంతులు ఫోర్ 1) పరుగులు చేసి బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో గుప్టిల్‌కు క్యాచిచ్చి ఔట్‌కాగా కోహ్లీ క్రీజలోకి వచ్చి ధావన్‌తో జత కలిసి న్యూజిలాండ్ బౌలర్లు వేసిన బంతులను చితక బాదారు. ధావన్ 103 బంతుల్లో 75 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధావన్ వన్డేల్లో 26వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ధావన్ ఫాస్టెస్ట్ 5000 పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా విండీస్ ఆటగాడు బ్రియన్ లారాతో సమంగా నిలిచాడు. ఇందుకు ధావన్ 118 వన్డేలాడాడు. భారత్ స్కోరు 132 వద్ద ఉన్నప్పుడు కోహ్లీ 45(59బంతులు, ఫోర్లు-3) ఫెర్గున్‌సన్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచిచ్చి ఔట్ కావడంతో అంబటి రాయుడు నాలుగో బ్యాట్స్‌మన్‌గా వచ్చి ధావన్‌తో కలసి విజయానికి కావలసిన మిగతా పరుగులను సాధించారు.

ఆటకు సూర్యుడు ఆటంకం

రెండో సెషన్‌లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సూర్యుడు ఆటకు అంతరాయం కలిగించాడు.బుధవారం మెక్‌లీన్ పార్క్‌లో డే అండ్ నైట్ మ్యాచ్‌గా సాగిన తొలి వన్డేలో సాయంత్రం కిరణాలు బ్యాట్స్‌మెన్ కళ్లలోకి పడటంతో బ్యాట్స్‌మెన్ భద్రతా దృష్ట్యా అంపైర్లు ఆటను అర్ధగంటపాటు నిలిపివేశారు. సాధారణంగా వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని మ్యాచ్‌కు ఆపాదించి ఓవర్లు, పరుగుల లక్ష్యాన్ని మళ్లీ నిర్ణయిస్తారు. ఈ వన్డేలో సూర్యుడి కారణంగా డి/ఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఫలితం తేలింది. కోహ్లీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. సూర్యుడి కారణంగా ఆటను నిలిపిన ఘటన తన కెరియర్లో చూడలేదని కోహ్లీ అన్నాడు. 2014లో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాను. ఈ తరహా నిబంధనలేదన్నాడు. సాధారణంగా అన్ని మైదానాల్లో పిచ్‌లు ఉత్తరం-దక్షిణంగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ తూర్పు పడమరగా ఉండటంతో సమస్య ఎదురైంది. 1980లో ముంబైలో భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగాల్సిన టెస్ట్ మ్యాచ్‌ను సూర్య గ్రహణ కారణంగా ఒక రోజు ముందుకు జరిపారు.

● రెచ్చిపోయిన భారత్ బౌలర్లు ● 157 పరుగులకే ఆలౌటయిన ఆతిథ్య జట్టు ● ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షమీ



షమీ 3/19

ఉత్తమ ప్రదర్శనల్లో ఇదొకటి: కోహ్లీ

మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. భారత్ సాధించిన విజయాల్లో ఇదొక ఉత్తమ ప్రదర్శన. టాస్ ఓడిపోగానే నేను కొంచెం డీలా పడ్డాను. న్యూజిలాండ్ 300 పరుగులు చేస్తుందని అనుకున్నాను. కాని భారత్ బౌలర్లు అద్భుతం చేశారు. ఈ పిచ్‌పై 157 పరుగులకే ఆలౌట్ చేయడం సంతోషాన్నిచ్చింది. షమీ బౌలింగ్ ఈ మ్యాచ్‌లో కీలకంగా మారింది. ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ పూర్తి ఆత్మ విశ్వాసంతో బౌలింగ్ చేశారు. స్పిన్నర్లు కూడా అద్భుత రీతిలో రాణించారు. శిఖర్ ధావన్ ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఊపుమీదుంటే ప్రమాద కరమైన బ్యాట్స్‌మన్‌గా మారతాడు. ఇదే ఊపుతో రెండో వన్డేలో గెలుస్తాము అని అన్నాడు.

స్కోరు బోర్డు

న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్ (బి) షమీ 5, కోలిన్ మన్రో (బి) షమీ 8, కానె విలి యమ్సన్ (సి) విజయ్ శంక్ (బి) కుల్దీప్ యాద్ 64, రాస్ టేలర్ (సి) అండ్ (బి) చాహల్ 24, టామ్ లాథమ్ (సి) అండ్ (బి) చాహల్ 11, హెన్రీ నికోలస్ (సి) కుల్దీప్ యాదవ్ (బి) కేదార్ జాదవ్ 12, మిచెల్ సాంట్‌నర్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 14, డోగ్ బ్రేస్‌వెల్ (బి) కుల్దీప్ యాదవ్ 7, టిమ్ సోథీ నాటౌట్ 9, లాకి ఫెర్గుసన్ స్టంప్డ్ (బి) కుల్దీప్ 0, ట్రెంట్ బోల్ట్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 1, ఎక్స్ట్రాలు 2 మొత్తం 157 ఆలౌట్(38ఓవర్లు)

భారత్ బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 5-0-20-0, మహ్మద్ షమీ 6-2- 19-3, విజయ్ శంకర్ 4-0-19- 0, యుజువేంద్ర చాహల్ 10-0-43-2, కుల్దీప్ యాదవ్ 10-1-39-4, కేదార్ జాదవ్ 3-0-17-1.

భారత్: రోహిత్ శర్మ (సి) గుప్టిల్ (బి) బ్రేస్‌వెల్ 11, శిఖర్ ధావన్ నాటౌట్ 75, విరాట్ కోహ్లీ (సి) లాథమ్(బి) లాకి ఫెర్గుసన్ 45, అంబటి రాయుడు నాటౌట్ 13, ఎక్స్ట్రాలు 12 మొత్తం 156/2 (34.5 ఓవర్లు)

న్యూజిలాండ్ బౌలింగ్: ట్రెంట్ బోల్ట్ 6-1-19-0, టిమ్ సోథీ 6.5-0-36-0, లాకి ఫెర్గుసన్ 8-0- 41-1, డోగ్ బ్రేస్‌వెల్ 7-0-23-1, మిచెల్ సాంట్‌నర్ 7-0-32-0.

షమీ ఫాస్టెస్ట్ 100 వికెట్ల రికార్డు

న్యూజిలాండ్- భారత్ వన్డేలో పేసర్ మహ్మద్ షమీ తన ఫాస్టెస్ట్ 100 వికెట్ మార్క్‌కు చేరుకుని గత బౌలర్ల రికార్డును చెరిపి వేశాడు. ఇందుకు షమీకి 56వ వన్డేలు ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌గా మార్టిన్ గుప్టిల్‌ను క్లీన్ బౌల్డ్ చేయగానే షమీ ఈ రికార్డును సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో షమీ ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి 19పరుగులకు 3 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న షమీ మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత నేను మళ్లీ పుంజుకున్నాను. మేనేజ్‌మెంట్, మద్దతు సిబ్బంది మంచి సహకారాన్ని అందించారు. కెప్టెన్ కోహ్లీ అన్ని వేళలా నన్ను ప్రోత్సహించాడు అని చెప్పాడు. గత ఏడాది గాయపడి, ఆటకు దూరమయ్యాడు. యో యో ఫిట్‌నెస్ పరీక్షలో కూడా విఫలమయ్యాడు. షమీకి కంటే ముందు ఇర్ఫాన్ పఠాన్ 59 వన్డేల్లో 100 వికెట్లు తీయగా, జహీర్ ఖాన్ 65 వన్డేల్లో, అజిత్ అగార్కర్ 67 వన్డేల్లో, జువగల్ శ్రీనాథ్ 68 వన్డేల్లో 100 వికెట్ల మార్క్‌ను తాకారు.

చెత్తగా ఆడాం: విలియమ్సన్

ఈ మ్యాచ్‌లో మేము పూర్తి స్థాయిలో రాణించ లేకపో యాము. భారత్ మేము అనుకున్నట్లు మంచి జట్టే. మాపై ఆధిక్యాన్ని చాటిం ది. పిచ్, మైదానం గతంలో వలే లేదు. భారత బౌలింగ్ బాగా ఉంది. ముఖ్యంగా స్లో బంతులు వేసి మమ్మల్ని ఇరుకున పెట్టా రు. ఈ పిచ్‌పై 250 పరుగులకు పైగా సాధించాల్సి ఉంది. కాని మేము విఫలమయ్యా ము. పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోయాము. మేము బౌలింగ్ బాగా చేశాము. ఇంకా మెరుగుపడాల్సి ఉంది. రానున్న మ్యాచుల్లో మా సత్తా చాటుతాం అని అన్నాడు.

ఫాస్టెస్ట్ 5000 రన్స్

న్యూజిలాండ్‌తో వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఎడం చేతి వాటం బ్యాట్స్‌మన శిఖర్ ధావన్ 5000 పరుగులు మార్క్‌కు చేరుకున్న రెండో ఫాస్టెస్ట్ భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఈ మార్క్‌కు చేరుకున్న నాలుగో ఆటగాడిగా బ్రియన్ లారాతో సమంగా నిలిచాడు. సౌరభ్ గంగూలీ 126 ఇన్నింగ్సుల్లో ఈ మార్క్ చేరగా, ధావన్ 118 ఇన్నింగ్సుల్లో ఈ మార్క్‌ను చేరాడు. ప్రపంచ స్థాయిలో గ్రేమ్ స్మిత్ అధిగమించి బ్రియన్ లారా (118 ఇన్నింగ్స్‌లు)తో సమంగా ఉన్నాడు.

సెరెనా పరాజయం



మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమెరికన్ స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ 24వ గ్రాండ్‌స్లామ్ కల నేరవేర్చుకోవడంలో విఫలమైంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మాజీ వరల్డ్ నెంబర్ వన్, ఏడో సీడెడ్ కరోలినా ప్లిస్కోవా చేతిలో 6-4, 4-6, 7-5 తేడాతో ఓటమి పొంది టోర్నీ నుంచి వైదొలిగింది. ప్లిస్కోవా సెమీస్‌లో జపాన్ స్టార్ నాలుగో సీడ్ నవోమి ఒసాకాతో తలపడనుంది. 2గంటల 10 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో 26 ఏళ్ల ప్లిస్కోవా తొలి సెట్‌ను పోరాడి గెలుచుకుంది. రెండో సెట్లో పుంజుకున్న సెరెనా 4-6తో సెట్‌ను సొంతం చేసుకుంది. కీలకమైన మూడో సెట్లో 1-5తో వెనకబడ్డ ప్లిస్కోవా అద్భుతంగా ఆడుతూ.. నాలుగుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని స్కోరును టై చేసింది. దీనితో టై బ్రేకర్‌లో తొలిపాయింట్ పొంది ప్లిస్కోవా 7-5తో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ప్లిస్కోవా మాట్లాడుతూ.. నేను దాదాపుగా ఓటమి అంచులదాకా వెళ్లాను. నా మనసు ఏకాగ్రత తప్పింది. మూడోసెట్లో బాగా ఆడలేకపోయాను. 5-2 స్కోరు వద్ద ఉన్నప్పుడు ప్రయత్నించాను.. చివరికి గెలిచాను. ఈ విజయం ఎంతో ఆనందాన్నిస్తోంది అని అంది. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతూ వస్తోన్న సెరెనా నాలుగో రౌండ్‌లో ప్రపంచనెంబర్ 1 సిమోనా హలెప్ ను ఓడించింది. ప్లిస్కోవాతో ఆడుతున్నప్పుడు సెరెనాలో ఆ పటిమ లోపించింది. అనవసర తప్పిదాలతో సెరెనా మ్యాచ్‌ను చేజార్చుకుంది.

చివరి రెండు వన్డేలకు కోహ్లీకి విశ్రాంతి



నేపియర్: విరాట్ కోహ్లీ న్యూజిలాం డ్‌తో జరిగే చివరి రెండు వన్డేలకు, టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకోను న్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో విజ యం సాధించింది. ఇటీవల ఆస్ట్రేలి యాతో టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్‌తో బిజీగా గడిపిన కోహ్లీ రానున్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా విశ్రాంతి అవసరమని బీసీసీఐ పేర్కొం ది. బుధ వారం ఈమేరకు బీసీసీఐ ఒక ప్రకటన చేసింది. కోహ్లీ గైహార్జరీలో జట్టుకు నేతృత్వం రోహిత్ శర్మ వహిస్తాడు. ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్, వన్డే విజయాలు సాధించి పెట్టిన కోహ్లీపై పని భారం తగ్గుతుం దని టీం మేనేజ్‌మెంట్ భావించి న్యూజిలాండ్ సిరీస్‌లో విశ్రాం తి ఇవ్వాలని ప్రతిపాదించింది. బీసీసీఐ ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. గత కొన్ని నెలలుగా కోహ్లీపై పడిన ఒత్తిడి దృష్ట్యా టీం మేనేజ్‌మెంట్ సీనియర్ సెలెక్షన్ కమిటీ అతనికి విశ్రాంతి కల్పించాల నుకుం టోంది. భారత్‌లో పర్యటిం చనున్న ఆస్ట్రేలియాతో సిరీస్ దృష్ట్యా అతనికి విశ్రాంతి తప్ప నిసరి అని బీసీసీఐ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. న్యూజిలాండ్ సిరీస్‌లో కోహ్లీ స్థానంలో మరొక ఆటగాడిని భర్తీ చేయడంలేదు. రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా ఉంటా డని బీసీసీఐ పేర్కొంది. గత ఏడాది లో జరిగిన ఆసియా కప్ సందర్భంగా కోహ్లీకి ఇదేవిధమైన విశ్రాంతి బీసీసీఐ కల్పించింది. రోహిత్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి కప్‌ను గెలిచాడు.

Vaccum Therapy లింగవర్ధక యంత్రం
లింగం చిన్నదని నిరాశ ఎందుకు?
అమెరికా ఏజెన్సీ FDA వారి అభిప్రాయం ప్రకారం Vaccum Therapy లింగవర్ధక యంత్రం మరియు ఔషధాల ద్వారా పురుషుడు తన చిన్న లింగాన్ని 75 రోజులలో 7 నుండి 8 అంగుళాల పొడవు, లావు, గట్టిగా, శక్తివంతంగా మరియు దృఢంగా చేసుకొనవచ్చును. మరియు తన ఇష్టానుసారం శృంగార సమయాన్ని పొడిగించుకోవచ్చును. శీఘ్రస్కలనం, నపుంసకత్వం, లింగము వదులుగా ఉండుట, చిన్నగా ఉండుట, సన్నగా ఉండుటను తొలగించుకోవడంకోసం 30 రోజుల ఔషధం.
ఇంటి దగ్గరకే ఔషధం తెప్పించుకోండి
08943212076



MUTUAL FUNDS నిజమే మరి
సందర్శించండి: mutualfundssahihai.com
AMFI
2146 2018A

Printed & Published by MOOTHA GOUTAM on behalf of Andhra Prabha Publications Ltd., and printed at Andhra Prabha Publications Ltd., 13-6-445/a/b1, Konejeti Enclave, Mehdhipatnam, Hyderabad-500028. Published from Andhra Prabha Publications Ltd., 8-2-293/82/A/75, Plot No.75, Road No.9, Jubilee Hills, Hyderabad-500033. Phones: 23559940/41/42/45, Fax No.23558812. Editor: Y S R Sarma, Responsible for News selection under PRB ACT. RNI Regd.No.32178/1977.